శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

జగన్నాథ పఞ్చాఙ్గమ్ - ౯

శ్లో॥ శ్రీకళ్యాణ గుణావహం రివుహరం దుస్వప్న దోషావహం ।
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ॥
ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ।
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం ॥



సృష్టాది గతాబ్ధి	: 195,58,85,126
శాలివాహన గతాబ్ద	: 1947
కలియుగ గతాబ్ద	: 5126
విక్రమ శక గతాబ్ద	: 2082
హూణ శక గతాబ్ద	: 2025 - 2026



పంచాంగకర్త
ఉ॥వే॥శ్రీ జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు
గారిచే గుణించబడినది.





శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |

యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్ || 1

లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్ |

అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్ || 2

యో నిత్య మచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ

వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|

అస్మద్గురో ర్భగవతోఽస్య దయైకసిన్ధోః

రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే || 3



మాతాపితా యువతయ స్తనయా విభూతిః

సర్వం యదేవ నియమేన మదన్వయానామ్|

ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం

శ్రీమత్త దంఘ్రియుగళం ప్రణామామి మూర్ధ్నా || 4

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ

శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్|

భక్తాఙ్ఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్

శ్రీమత్పరాఙ్కుశమునిం ప్రణతోఽస్మి నిత్యమ్ || 5

ఓంభగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూప,గుణవిభవఐశ్వర్యశీలాద్యనవధికాతిశయాసంఖ్యేయ కల్యాణగుణగణాం,పద్మవనాలయాం,భగవతీం,శ్రియం,దేవీం,నిత్యానపాయనీం,నిరవద్యాం,దేవదేవదివ్య మహిషీం, అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం, అశరణ్య శరణ్యాం, అనన్య శరణః శరణమహం ప్రపద్యే.

శ్రీలక్ష్మిఅష్టోత్తరశతనామస్తోత్రం

ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం

హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం

పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజనయనే! సరోజహస్తే!ధవళతరాంశుక గంధమాల్యశోభే |

భగవతి హరివల్లభే మనోజ్ఞేత్రిభువన భూతికరి! ప్రసీద మహ్యమ్ ||

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదామ్ |

శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ || 1

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |

ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ || 2

అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ |

నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవామ్ || 3

అనుగ్రహ పరాం బుద్ధిం అనఘాం హరి వల్లభామ్ |

అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్ || 4

నమామి ధర్మనిలయాం కరుణాం లోక మాతరమ్ |

పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసున్దరీమ్ || 5

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్ |

పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ || 6

పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదా భిముఖీం ప్రభామ్ |

నమామి చన్ద్రవదనాం చన్ద్రాం చన్ద్రసహోదరీమ్ || 7

చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలామ్ |

ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ || 8

విమలాం విశ్వ జననీం తుష్టిం దారిద్ర్య నాశినీమ్ |

ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్ల మాల్యాంబరాం శ్రియమ్ || 9

భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ |

వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమ మాలినీమ్ || 10

ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణసౌమ్యాం శుభప్రదామ్ |

నృపవేశ్మ గతా నందాం వరలక్ష్మీం వసుప్రదామ్ || 11

శుభాం హిరణ్య ప్రాకారాం సముద్ర తనయాం జయామ్ |

నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థల స్థితామ్ || 12

విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్ |

దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ || 13

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మావిష్ణు శివాత్మికామ్ |

త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్ || 14

లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాఙ్కురామ్ |

శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం||

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

మాతర్నమామి కమలే! కమలాయతాక్షి!

శ్రీవిష్ణుహృ త్కమలవాసిని! విశ్వమాతః|

క్షీరోదజే! కమల కోమల గర్భగౌరి!లక్ష్మి!

ప్రసీద సతతం నమతాం శరణ్యే ||

ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్

హర్యష్టకము

హరి ర్హరతి పాపాని దుష్ట చిత్తై రపి స్మృతః

అనిచ్ఛాయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః 1

స గంగా స గయా సేతుః, స కాశీ సచ పుష్కరమ్

జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్ 2

వారాణస్యాం కురక్షేత్రే నైమిశారణ్య ఏవ చ

యత్కృతం తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ 3

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యా న్యాయతనాని చ

తాని సర్వాణ్య శేషాణి హరి రిత్యక్షర ద్వయమ్ 4

గవాం కోటి సహస్రాణి హేమకన్యాసహస్రకమ్

దత్తం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ 5

ఋగ్వేదోథ యజుర్వేదః, సామవేదో ప్యథర్వణః

అధీతస్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ 6

అశ్వమేధైరమహాయజ్ఞైః , నరమేధై స్తథైవ చ

ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ 7

ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధినాశనమ్

దుఃఖాత్యంత పరిత్రాణం హరి రిత్యక్షర ద్వయమ్ 8

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి

సకృ దచ్చారితం యేన హరి రిత్యక్షర ద్వయమ్ 9

ఫలశృతి

హర్యష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్

ఆయుష్యం బల మారోగ్యం యశో వృద్ధిశ్శ్రియా వహమ్ 10

ప్రహ్లాదేన కృతం స్తోత్రం దఃఖ సాగరశోషణమ్

యః పఠేత్ స నరో యాతి తద్విష్ణోః పరమం పదమ్ 11

పంచాంగ శాశ్వత సభ్యులు

శ్రీమాన్ శ్రీ ధర్మగడ్డ మాధవి రవి (హైదరాబాదు)గార్లు

శ్రీమాన్ శ్రీ పరాంకుశం మానస శ్రీకాంత్ (సిద్దిపేట) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే. సాత్వాడి సత్యనారాయణచార్యులు అర్చకులు (కరీంనగర్) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే.సింహాచలం మురళిధరచార్యులు అర్చకులు (కొలిమికుంట) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే కూర్మచలం లక్ష్మీనరసింహాచార్యులు అర్చకులు (పోలంపెల్లి) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే కూర్మచలం శ్రీనివాసచార్యులు అర్చకులు (గుమ్లాపూర్) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే నాగరాజు సంపత్కుమారచార్యులు అర్చకులు (బూరుగుపెల్లి) గార్లు

శ్రీమాన్ శ్రీ .సింహాచలం మౌనిక శ్రీనివాస్(హైదరాబాదు)గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే .సింహాచలం తులసి ప్రభాకరచార్యులు అర్చకులు (చొప్పదండి) గార్లు

శ్రీమాన్ శ్రీ .సింహాచలం జ్యోతి రాఘవేందర్(హైదరాబాదు) గార్లు

శ్రీమాన్ శ్రీ .సింహాచలం ఆలివేలుమంగ హరికృష్ణ (చొప్పదండి) గార్లు

శ్రీమాన్ శ్రీ బండవరం రాధ శ్రీధర్ (వేములవాడ) గార్లు

శ్రీమాన్ శ్రీ కూర్మచలం కరుణ రత్నాకర్ (గుమ్లాపూర్) గార్లు

శ్రీమాన్ శ్రీచేన్నోజ్వల రజని శ్రీకర్ (హన్మకొండ) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే తిరుక్కోవేల అనంతస్వామి అర్చకులు (జగిత్యాల) గార్లు

శ్రీమాన్ శ్రీఉ.వే తిరుక్కోవేల కపింద్రాచార్యులు అర్చకులు (కొండగట్టు) గార్లు

శ్రీమాన్ శ్రీ .సింహాచలం సునిత విశ్వమోహన్ (చొప్పదండి) గార్లు

శ్రీమాన్ శ్రీఅశ్వాపురం వేణుమాధవ్(చాత్తాద శ్రీవైష్ణవసంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

శ్రీమాన్ శ్రీ అప్పవారి లక్ష్మీనారాయణ వ్యాపారవేత్త(హైదరాబాదు)గార్లు

శ్రీమాన్ శ్రీ తిరుక్కోవేళ్యూరు రామానుజం(చాత్తాద శ్రీవైష్ణవసంఘం రాష్ట్రనాయకులు)

శ్రీమాన్ శ్రీ తూప్రాన్ మాలతి రమేష్(హైదరాబాదు)గార్లు

శ్రీమాన్ శ్రీ కూర్మచలం జ్యోతి శ్రీనివాస్ (జగిత్యాల)

శ్రీమాన్ శ్రీ ఉ.వే కొలనూరి రాము అర్చకులు(హైదరాబాదు)గార్లు

శ్రీ గౌరి లక్ష్మీనారాయణ (వేల్గుటూరు) గార్లు

శ్రీ బోడ్ల అనిల్ (వేములవాడ) గార్లు

శ్రీ గుర్రం భూమారెడ్డి ఎం.పి.పి (చోప్పదండి)

చాణక్య హైస్కూల్ యజమాన్యం (మానకోండూర్) గార్లు

SVJC జూనియర్ కళాశాల యజమాన్యం(కరింనగర్) గార్లు

శ్రీ ఏమ్.సమ్మయ్య (వేములవాడ) గార్లు

శ్రీదేవతపూజసామాగ్రి (చోప్పదండి) గార్లు

శ్రీ పింగళి భాస్కరరెడ్డి వారికూమారుడు శ్రీ పింగళి లక్ష్మీ రవిందర్ రెడ్డి (రుద్రారం) గార్లు

శ్రీ ఒంటేల జనార్దనరెడ్డి (రుద్రారం) గార్లు

శ్రీపాత లత శ్రీనివాస్ (హిమవాణి ట్రేడింగ్ కంపెని) చొప్పదండి గార్లు

శ్రీరేపాల మునిందర్ రాజు(శ్రీవేంకటేశశ్వర ట్రేడింగ్ కంపెని) చొప్పదండి గార్లు

శ్రీమాన్ శ్రీ ఉ.వే శ్రీభాష్యం చంద్రశేఖర్ అర్చకులు జగ్గయ్యపేట కృష్ణజిల్లా ఆంధ్రప్రదేశ్ గార్లు

శ్రీమాన్ శ్రీ ధర్మపురి సరోజన వెంకటయ్య అలకాపురి(కరీంనగర్) గార్లు

శ్రీమాన్ శ్రీ సింహచలం వెంకటరమణస్వామి (కరీంనగర్)గార్లు

శ్రీ బేతి సుప్రజ u.s.a

మాతపితృవందనము

భారద్వాజాన్వయ సంజాతం జగన్నాథవంశోద్భవం|

రామానుజ కృపపాత్రం శ్రీఉభయ వేదాంత ప్రవక్తకౌః||

సత్యనారాయణాచార్య శర్మణో కృష్ణవేణిసమేతౌ|

శ్రీవైష్ణవయశోగ్రజాన్ మాతపితరౌః నమామ్యహం||

గురువందనమ్

జగన్నాథన్వయఖ్యాతం కోండమార్య గురోత్తమం|

జ్యోతిశాస్త్రీయ మర్మజ్ఞం గోలజ్ఞం నౌమి సర్వదా||

దైవజ్ఞ వంశావళి

శ్లో|| సాత్వతశ్రీవైష్ణవబ్రాహ్మణామ్ పాంచరాత్రమితివిఖ్యాతం|

తెలంగాణరాష్ట్రాకరినగరే రుద్రవరాఖ్యేచ సంపత్సమన్వితే||

భారధ్వాజ గోత్ర సంజాతం అనేక అనేక శిష్యగణ చంద్రమ|

వేదశాస్త్రవిశారద కోండమార్య విఖ్యాతో మమ పితమహః||

శ్లో|| సత్కర్మనిరతో సత్యపరిపలకేః జనకోసత్యనారయణ యజన్వనః|

పంచాంగగణితం,కర్తుంఉద్యుక్తమామ్ సదాలక్ష్మిపాతు మాతృ సతీసదా||


యధాశక్తి యధామతి పంచాంగం గణ్యతే అస్మాభిః కృపయ మమగురోః|

విష్ణువర్ధనాచార్య సిద్ధాన్తిత్యాఖ్యాహం భగవత్ భాగవతాచార్యపదర్శకః||

శ్రీశ్రీశ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజచిన్నజీయర్ స్వామివారి

మంగళశాసనములు





విషయ సూచిక



శ్రీరంగనాథపరబ్రహ్మణేనమః

ముందుమాట

"మనుర్బవ జనయాద్దైవ్యం జనమ్"జనులు ఏ మార్గాన్నిఅనుసరించిన అది వారితోపాటు సర్వమానవాళికి సహకరించేదిగాఉండాలనివేదజ్ఞానులైనమనఋషులుఏంతోఅనుభవంతో చేప్పారు.నిత్యనైమిత్తిక కర్మ అచరణకు నిత్యవసరమైన పంచాంగం ఆప్తులైన మీకు అందించాలన్న సంకల్పం అందులోభాగమే, మాపుర్వీకుల పుణ్యఫలం మా ఇలవేల్పు శ్రీరంగనాథస్వామి అనుగ్రహంచే ఈపంచాంగ గణణ చేయటంజరిగింది.నాకు తేలిసిన పంచాంగవిజ్ఞానంతోపాటు పంచాంగ గణితమూలాలు మిగతశాస్త్రముల అనుసందానంతో ఈ ఏడాదికూడ పంచాంగంఅందిస్తున్నాము.వీలైనంత వరకు అందరికి ఉపయోగపడే అంశాలు,నాపరిజ్ఞానం సహకరించినమేరకు అందించాను రానున్నారోజుల్లో ఇంకావివరంగా ఈవిషయాలపైసమాచారంమీకుఅందించగలను,పుస్తకవిస్తారభీతివల్లవల్లఅన్నివిషయాలను సృజించలేకపోయాను."దర్మస్యతత్త్వంనిహితంగుహయాం"చీకటిగుహలోచిరుదీపంలాంటిది ధర్మం,ఆ దీపకాంతులు అందరికి కనిపించవు జిజ్ఞాసువులకు మాత్రమే గోచరిస్తాయి, "ప్రమాదోదీమతాపి"అన్నట్లుఏమైనపోరపాట్లుజరిగినను,విజ్ఞులైనమీరు మాదృష్టికి తీసుకువచ్చి రాభోయేముద్రణలోసరిచేసుకోనేఅవకాశంకల్పిస్తారనిఆశిస్తున్నాను.

ఆస్మత్గురుపితమహులు,పితమహి

(శ్రీశ్రీమాతాతగారుఉవేజగన్నాథంకొండమాచార్యులువారిదర్మపత్నిశ్రీమతిఆగమ్మ)గార్ల,

దయవిశేషంతోసంప్రాప్తించినపరిజ్ఞానంతోజ్యోతిష్యశాస్త్రసేవచేసుకుంటున్నానని

తేలియజేస్తున్నాను. ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగమును

శ్రీభూనీళ సమేత శ్రీ రంగనాథ స్వామి దివ్యపాదరవిందములకు సమర్పిస్తున్నాను.

మీ భవధీయుడ

జగన్నాథం.విష్ణువర్ధనాచార్యసిద్దాంతి సెల్:9948090843

వివాహాది శుభకార్యములు

చైత్ర మాసము

తేది09.04.2025	బుధ	చైత్ర శు॥ద్వాదశి	మఖ	ఉ 09.05	వృషభ లగ్నము
తేది09.04.2025	బుధ	చైత్ర శు॥ద్వాదశి	మఖ	ఉ 10.44	మిథునలగ్నము
తేది11.04.2025	శుక్ర	చైత్ర శు॥చతుర్దశి	ఉత్తర	ఉ 09.01	వృషభ లగ్నము
తేది11.04.2025	శుక్ర	చైత్ర శు॥చతుర్దశి	ఉత్తర	ఉ 11.05	మిథునలగ్నము
తేది11.04.2025	శుక్ర	చైత్ర శు॥చతుర్దశి	హస్త	రా 7.15	తుల లగ్నము
తేది13.04.2025	ఆది	చైత్ర బ॥ప్రతిపద	చిత్త	ఉ 09.05	వృషభ లగ్నము
తేది13.04.2025	ఆది	చైత్ర బ॥ప్రతిపద	స్వాతి	రా 07.50	తుల లగ్నము
తేది16.04.2025	బుధ	చైత్ర బ॥తదియ	అనురాధ	ఉ 10.31	వృషభ లగ్నము
తేది18.04.2025	శుక్ర	చైత్ర బ॥పంచమి	మూల	ఉ 08.25	వృషభ లగ్నము
తేది18.04.2025	శుక్ర	చైత్ర బ॥ పంచమి	మూల	ఉ 10.54	మిథునలగ్నము
తేది20.04.2025	ఆది	చైత్ర బ॥ సప్తమి	ఉ.షా	ఉ 08.21	వృషభ లగ్నము
తేది20.04.2025	ఆది	చైత్ర బ॥ సప్తమి	ఉ.షా	ఉ 10.45	మిథునలగ్నము
తేది23.04.2025	బుధ	చైత్ర బ॥ దశమి	శత	ఉ 08.18	వృషభ లగ్నము
తేది23.04.2025	బుధ	చైత్ర బ॥ దశమి	శత	ఉ 10.35	మిథునలగ్నము

వైశాఖ మాసము

తేది30.04.2025	బుధ	వైశాఖ శు॥తదియ	రోహిణి	ఉ 10.05	మిథునలగ్నము
తేది30.04.2025	బుధ	వైశాఖ శు॥తదియ	రోహిణి	రా09.45	ధను లగ్నము
తేది01.05.2025	గురు	వైశాఖ శు॥చవతి	మృగశిర	ఉ07.45	వృషభ లగ్నము
తేది01.05.2025	గురు	వైశాఖ శు॥చవతి	మృగశిర	ఉ10.01	మిథునలగ్నము
తేది08.05.2025	గురు	వైశాఖ శు॥ఏకాదశి	ఉత్తర	ఉ09.35	మిథునలగ్నము
తేది08.05.2025	గురు	వైశాఖ శు॥ఏకాదశి	ఉత్తర	రా09.25	ధనులగ్నము
తేది09.05.2025	శుక్ర	వైశాఖ శు॥ద్వాదశి	హస్త	ఉ09.40	మిథునలగ్నము
తేది09.05.2025	శుక్ర	వైశాఖ శు॥ద్వాదశి	హస్త	రా09.32	ధనులగ్నము

తేది11.05.2025	ఆది	వైశాఖ శు॥చతుర్దశి	స్వాతి	ఉ07.35	వృషభ లగ్నము
తేది11.05.2025	ఆది	వైశాఖ శు॥చతుర్దశి	స్వాతి	రా09.44	ధనులగ్నము
తేది14.05.2025	బుధ	వైశాఖ బ॥ విదియ	అనురాధ	ఉ09.11	మిథునలగ్నము
తేది16.05.2025	శుక్ర	వైశాఖ బ॥చవితి	మూల	ఉ09.15	మిథునలగ్నము
తేది18.05.2025	ఆది	వైశాఖ బ॥షష్టి	ఉ. షా	ఉ09.05	మిథునలగ్నము
తేది18.05.2025	ఆది	వైశాఖ బ॥షష్టి	ఉ. షా	రా01.25	కుంభలగ్నము
తేది21.05.2025	బుధ	వైశాఖ బ॥ నవమి	శత	ఉ08.55	మిథునలగ్నము
తేది23.05.2025	శుక్ర	వైశాఖ బ॥ ఏకాదశి	ఉ.భా	ఉ08.52	మిథునలగ్నము

జ్యేష్ఠ మాసము

తేది04.06.2025	బుధ	జ్యేష్ఠ శు॥ నవమి	ఉత్తర	ఉ07.42	మిథునలగ్నము
తేది04.06.2025	బుధ	జ్యేష్ఠ శు॥ నవమి	ఉత్తర	రా08.47	ధనులగ్నము
తేది05.06.2025	గురు	జ్యేష్ఠ శు॥దశమి	హస్త	ఉ07.52	మిథునలగ్నము
తేది05.06.2025	గురు	జ్యేష్ఠ శు॥దశమి	హస్త	రా08.40	ధనులగ్నము
తేది06.06.2025	శుక్ర	జ్యేష్ఠ శు॥ఏకాదశి	చిత్త	ఉ07.51	మిథునలగ్నము

శ్రావణమాసము

తేది27.07.2025	ఆది	శ్రావణ శు॥ తదియ	మఖ	మ12.05	తులా లగ్నము
తేది27.07.2025	ఆది	శ్రావణ శు॥ తదియ	మఖ	రా01.25	వృషభలగ్నము
తేది30.07.2025	బుధ	శ్రావణ శు॥ షష్ఠి	హస్త	ఉ 11.45	తులా లగ్నము
తేది30.07.2025	బుధ	శ్రావణ శు॥ షష్ఠి	హస్త	రా 1.18	వృషభలగ్నము
తేది31.07.2025	గురు	శ్రావణ శు॥ సప్తమి	చిత్త	ఉ 11.44	తులా లగ్నము
తేది31.07.2025	గురు	శ్రావణ శు॥ సప్తమి	చిత్త	రా 1.12	వృషభలగ్నము
తేది01.08.2025	శుక్ర	శ్రావణ శు॥ అష్టమి	స్వాతి	ఉ 11.35	తులా లగ్నము
తేది03.08.2025	ఆది	శ్రావణ శు॥ దశమి	అనూరాధ	ఉ 11.22	తులా లగ్నము
తేది06.08.2025	బుధ	శ్రావణ శు॥ద్వాదశి	మూల	ఉ 11.26	తులా లగ్నము
తేది08.08.2025	శుక్ర	శ్రావణ శు॥ చతుర్దశి	ఉ.షా	ఉ11.05	తులా లగ్నము
తేది08.08.2025	శుక్ర	శ్రావణ శు॥ చతుర్దశి	ఉ.షా	రా01.21	వృషభలగ్నము

తేది10.08.2025	ఆది	శ్రావణ బ|| పాడ్యమి	ధనిష్ట	ఉ 10.55	తులా లగ్నము
తేది10.08.2025	ఆది	శ్రావణ బ|| పాడ్యమి	శత	రా 1.15	వృషభలగ్నము
తేది13.08.2025	బుధ	శ్రావణ బ|| చవితి	ఉ.భా	ఉ10.55	తులా లగ్నము
తేది13.08.2025	బుధ	శ్రావణ బ|| చవితి	రేవతి	రా11.25	మేష లగ్నము
తేది14.08.2025	గురు	శ్రావణ బ|| షష్ఠి	అశ్విని	ఉ11.37	తులా లగ్నము
తేది14.08.2025	గురు	శ్రావణ బ|| షష్ఠి	అశ్విని	రా11.24	మేష లగ్నము
తేది17.08.2025	ఆది	శ్రావణ బ|| నవమి	రోహిణి	ఉ 10.55	తులా లగ్నము
తేది17.08.2025	ఆది	శ్రావణ బ|| నవమి	రోహిణి	రా 12.15	వృషభలగ్నము
తేది20.08.2025	బుధ	శ్రావణ బ|| ద్వాదశి	పునర్వసు	ఉ 10.35	తులా లగ్నము
తేది20.08.2025	బుధ	శ్రావణ బ|| ద్వాదశి	పునర్వసు	రా 11.12	మేష లగ్నము

ఆశ్వీయుజ మాసము

తేది08.10.2025	బుధ	ఆశ్వీయుజ బ|| విదియ	అశ్విని	ఉ 11.35	ధనుర్లగ్నము
తేది08.10.2025	బుధ	ఆశ్వీయుజ బ|| విదియ	అశ్విని	రా 8.50	వృషభలగ్నము
తేది11.10.2025	శని	ఆశ్వీయుజబ|| పంచమి	మృగశిర	రా 8.45	వృషభలగ్నము
తేది12.10.2025	ఆది	ఆశ్వీయుజ బ|| షష్ఠి	మృగశిర	ఉ 11.25	ధనుర్లగ్నము
తేది17.10.2025	శుక్ర	ఆశ్వీయుజ బ||ఏకాదశి	మఖ	ఉ 11.05	ధనుర్లగ్నము

కార్తీకమాసము

తేది24.10.2025	శుక్ర	కార్తీక శు|| తదియ	అనురాధ	ఉ11.25	ధనులగ్నము
తేది24.10.2025	శుక్ర	కార్తీక శు|| తదియ	అనురాధ	రా10.47	మిథునలగ్నము
తేది26.10.2025	ఆది	కార్తీక శు|| పంచమి	జ్యేష్ఠ	ఉ11.25	ధనులగ్నము
తేది26.10.2025	ఆది	కార్తీక శు|| పంచమి	జ్యేష్ఠ	రా10.41	మిథునలగ్నము
తేది29.10.2025	బుధ	కార్తీక శు|| అష్టమి	ఉ. షా	ఉ11.10	ధనులగ్నము
తేది29.10.2025	బుధ	కార్తీక శు|| అష్టమి	శ్రవణం	రా10.29	మిథునలగ్నము
తేది30.10.2025	గురు	కార్తీక శు|| నవమి	శ్రవణం	ఉ11.05	ధనులగ్నము
తేది30.10.2025	గురు	కార్తీక శు|| నవమి	ధనిష్ట	రా10.25	మిథునలగ్నము
తేది31.10.2025	శుక్ర	కార్తీక శు|| దశమి	ధనిష్ట	ఉ11.03	ధనులగ్నము

తేది01.11.2025	శని	కార్తీక శు|| ఏకాదశి	శత	ఉ10.56	ధనులగ్నము
తేది07.11.2025	శుక్ర	కార్తీక బ|| విదియ	రోహిణి	ఉ10.35	ధనులగ్నము
తేది08.11.2025	శని	కార్తీక బ||తదియ	మృగశిర	రా9.52	మిథునలగ్నము
తేది13.11.2025	గురు	కార్తీక బ|| నవమి	మఖ	ఉ10.21	ధనులగ్నము
తేది13.11.2025	గురు	కార్తీక బ|| నవమి	మఖ	రా9.34	మిథునలగ్నము
తేది15.11.2025	శని	కార్తీక బ|| ఏకాదశి	ఉత్తర	ఉ 10.22	ధనులగ్నము
తేది15.11.2025	శని	కార్తీక బ|| ఏకాదశి	ఉత్తర	రా 9.21	మిథునలగ్నము
తేది16.11.2025	ఆది	కార్తీక బ|| ద్వాదశి	హస్త	ఉ 10.35	ధనులగ్నము
తేది16.11.2025	ఆది	కార్తీక బ|| ద్వాదశి	హస్త	రా 9.15	మిథునలగ్నము

పాల్గుణమాసము

తేది20.02.2026	శుక్ర	పాల్గుణ శు|| తదియ	ఉ .భా	ఉ11.55	వృషభలగ్నము
తేది21.02.2026	శని	పాల్గుణ శు||చవితి	రేవతి	ఉ 11.52	వృషభలగ్నము
తేది21.02.2026	శని	పాల్గుణ శు||చవితి	రేవతి	రా11.17	తులా లగ్నము
తేది22.02.2026	ఆది	పాల్గుణశు||పంచమి	అశ్విని	ఉ10.45	మేష లగ్నము
తేది25.02.2026	బుధ	పాల్గుణ శు|| నవమి	రోహిణి	ఉ10.28	మేష లగ్నము
తేది25.02.2026	బుధ	పాల్గుణ శు|| నవమి	మృగశిర	రా 11.01	తులా లగ్నము
తేది26.02.2026	గురు	పాల్గుణ శు|| దశమి	మృగశిర	ఉ 10.25	మేష లగ్నము
తేది05.03.2026	గురు	పాల్గుణ బ|| విదియ	హస్త	ఉ 11.08	వృషభలగ్నము
తేది05.03.2026	గురు	పాల్గుణ బ|| విదియ	హస్త	రా 10.23	తులా లగ్నము
తేది06.03.2026	శుక్ర	పాల్గుణ బ|| తదియ	చిత్త	ఉ 10.28	వృషభలగ్నము
తేది06.03.2026	శుక్ర	పాల్గుణ బ|| తదియ	చిత్త	రా 10.18	తులా లగ్నము
తేది07.03.2026	శని	పాల్గుణ బ||చవితి	స్వాతి	రా 10.14	తులా లగ్నము
తేది08.03.2026	ఆది	పాల్గుణ బ|| పంచమి	స్వాతి	ఉ 10.55	వృషభలగ్నము
తేది12.03.2026	గురు	పాల్గుణ బ|| నవమి	మూల	ఉ 10.50	వృషభలగ్నము
తేది15.03.2026	ఆది	పాల్గుణ బ||ఏకాదశి	శ్రవణ	ఉ 10.45	వృషభలగ్నము

 గృహఆరంభ గృహప్రవేశముహూర్తములు 

 గుర్తు కలశ శుద్ధిని సూచిస్తుంది,  ఈ గుర్తు వృషభశుద్ధిని సూచిస్తుంది

గృహారంభంలకు వృషభశుద్ధిని, గృహ ప్రవేశానికి కలశ శుద్ధి, వృషభశుద్ధి చూడవలసి ఉంటుంది

కావున గమనించి ముహూర్తం నిర్ణయించుకోగలరు, సర్వ ఉపయోగయోగ్యమైన నక్షత్రాల అనుసరించి ముహూర్తం నిర్ణయించడమైనది.

చైత్ర మాసము

09.04.2025	బుధ	చైత్ర శు॥ద్వాదశి	మఖ	ఉ4.05	కుంభ గృ.ఆ-గృ.ప్ర
11.04.2025	శుక్ర	చైత్ర శు॥చతుర్దశి	ఉత్తర	ఉ 4.15	కుంభగృ.ఆ-గృ.ప్ర
14.04.2025	సోమ	చైత్ర బ॥ పాడ్యమి	స్వాతి	ఉ 4.10	కుంభగృ.ఆ
16.04.2025	బుధ	చైత్ర బ॥తదియ	అనూ	ఉ 4.11	కుంభగృ.ఆ
18.04.2025	శుక్ర	చైత్ర బ॥పంచమి	మూల	ఉ 4.35	మీన గృ.ఆ
20.04.2025	ఆది	చైత్ర బ॥సప్తమి	ఉ. షా	ఉ 8.15	వృష గృ.ఆ
23.04.2025	బుధ	చైత్ర బ॥దశమి	ధనిష్ఠ	ఉ 4.56	మీన గృ.ఆ గృ.ప్ర
24.04.2025	గురు	చైత్ర బ॥ఏకాదశి	శత	ఉ 5.05	మీన గృ.ఆ గృ.ప్ర

జ్యేష్ఠ మాసము

తేది04.06.2025	బుధ	జ్యేష్ఠ శు॥ నవమి	ఉత్తర	ఉ05.33	వృష గృ.ఆ గృ.ప్ర
తేది05.06.2025	గురు	జ్యేష్ఠ శు॥దశమి	ఉత్తర	ఉ05.12	వృషగృ.ఆ గృ.ప్ర
తేది08.06.2025	ఆది	జ్యేష్ఠ శు॥ ద్వాదశి	స్వాతి	ఉ07.14	మిథుగృ.ఆ గృ.ప్ర

శ్రావణమాసము

తేది31.07.2025	గురు	శ్రావణ శు॥ సప్తమి	చిత్త	ఉ 4.05	మిధు .గృ.ప్ర
తేది01.08.2025	శుక్ర	శ్రావణ శు॥ అష్టమి	స్వాతి	ఉ 4.34	మిధు గృ.ఆ-గృ.ప్ర
తేది03.08.2025	ఆది	శ్రావణ శు॥ నవమి	అను	ఉ 6.55	కర్కాట గృ.ఆ-గృ.ప్ర
తేది04.08.2025	సోమ	శ్రావణ శు॥దశమి	అను	ఉ 4.25	మిధు గృ.ఆ-గృ.ప్ర
తేది06.08.2025	బుధ	శ్రావణ శు॥ద్వాదశి	మూల	ఉ 4.15	మిధు గృ.ఆ-గృ.ప్ర
తేది08.08.2025	శుక్ర	శ్రావణ శు॥చతుర్దశి	ఉ.షా	ఉ 4.12	మిధు గృ.ఆ-గృ.ప్ర

తేది10.08.2025	ఆది	శ్రావణ బ॥పాడ్యమి	ధనిష్ట	ఉ 3.55	మిధు గృ.ఆ
తేది11.08.2025	సోమ	శ్రావణ బ॥విదియ	శతభిష	ఉ 3.49	మిధు గృ.ఆ
తేది13.08.2025	బుధ	శ్రావణ బ॥చవితి	ఉ.భా	ఉ 3.37	మిధు గృ.ఆ
తేది14.08.2025	గురు	శ్రావణ బ॥ పంచమి	రేవతి	ఉ 3.47	మిధు గృ.ఆ
తేది15.08.2025	శుక్ర	శ్రావణ బ॥ సప్తమి	అశ్విని	ఉ 3.44	మిధు గృ.ఆ
తేది18.08.2025	సోమ	శ్రావణ బ॥దశమి	మృగ	ఉ 4.50	కర్కాట గృ.ఆ-గృ.ప్ర
తేది20.08.2025	బుధ	శ్రావణ బ॥ద్వాదశి	పున	ఉ 4.55	కర్కాట గృ.ఆ-గృ.ప్ర
తేది21.08.2025	గురు	శ్రావణబ॥త్రయోదశి	పుష్య	ఉ 4.43	కర్కాట గృ.ఆ-గృ.ప్ర

కార్తీకమాసము

తేది30.10.2025	గురు	కార్తీకశు॥ నవమి	శ్రవణ	ఉ 4.25	కన్య గృ.ప్ర గృ.ఆ
తేది31.10.2025	శుక్ర	కార్తీకశు॥ దశమి	ధనిష్ట	ఉ 5.05	కన్య గృ.ఆ.గృ.ప్ర
తేది03.11.2025	సోమ	కార్తీకశు॥ త్రయోదశి	ఉ.భా	ఉ 4.45	కన్య గృ.ఆ.గృ.ప్ర
తేది10.11.2025	సోమ	కార్తీకబ॥ పంచమి	పున	ఉ 5.18	తుల గృ.ఆ
తేది13.11.2025	గురు	కార్తీకబ॥ నవమి	మఖ	ఉ 4.15	కన్య గృ.ఆ.గృ.ప్ర
తేది17.11.2025	సోమ	కార్తీకబ॥ త్రయోదశి	చిత్త	ఉ 5.28	తుల గృ.ఆ.గృ.ప్ర

పాల్గుణమాసము

తేది25.02.2026	బుధ	పాల్గుణశు॥ నవమి	రోహి	ఉ 5.22	మకరగృ.ఆ.గృ.ప్ర
తేది26.02.2026	గురు	పాల్గుణశు ॥ దశమి	మృగ	ఉ 4.05	మకరగృ.ఆ.గృ.ప్ర
తేది01.03.2026	ఆది	పాల్గుణశు॥త్రయోదశి	పుష్య	ఉ5.12	మకరగృ.ఆ.గృ.ప్ర
తేది05.03.2026	గురు	పాల్గుణ బ॥ విదియ	ఉత్తర	ఉ 5.05	మకరగృ.ఆ.
తేది08.03.2026	ఆది	పాల్గుణ బ॥ పంచమి	స్వాతి	ఉ4.53	మకరగృ.ఆ.
తేది12.03.2026	గురు	పాల్గుణ బ॥ నవమి	మూల	ఉ4.18	మకరగృ.ఆ.గృ.ప్ర
తేది15.03.2026	ఆది	పాల్గుణ బ॥ ఏకాదశి	శ్రవణ	ఉ 4.12	మకరగృ.ఆ.గృ.ప్ర



ప్రతిష్ఠముహూర్తములు

చైత్రమాసము

తేది07.04.2025	సోమ	చైత్ర శు|| దశమి	పుష్యమి	ఉ 9.45	వృషభ లగ్నము
తేది11.04.2025	శుక్ర	చైత్ర శు|| చతుర్దశి	ఉత్తర	ఉ11.25	మిథున లగ్నము
తేది20.04.2025	ఆది	చైత్ర బ || సప్తమి	ఉ.షా	ఉ10.37	మిథున లగ్నము

వైశాఖ మాసము

తేది30.04.2025	బుధ	వైశాఖ శు|| తదియ	రోహిణి	ఉ10.20	మిథున లగ్నము
తేది04.05.2025	ఆది	వైశాఖ శు|| సప్తమి	పుష్యమి	ఉ11.13	కర్కట లగ్నము
తేది08.05.2025	గురు	వైశాఖ శు|| ఏకాదశి	ఉత్తర	ఉ 9.05	మిథున లగ్నము
తేది09.05.2025	శుక్ర	వైశాఖ శు|| ద్వాదశి	హస్త	ఉ 9.12	మిథున లగ్నము
తేది18.05.2025	ఆది	వైశాఖ బ|| షష్టి	ఉ.షా	ఉ10.24	కర్కాటక లగ్నము
తేది19.05.2025	సోమ	వైశాఖ బ|| సప్తమి	శ్రవణం	ఉ10.42	కర్కాటక లగ్నము

జ్యేష్ఠ మాసము

తేది30.05.2025	శుక్ర	జ్యేష్ఠ శు|| చవితి	పునర్వసు	ఉ10.38	కర్కాటక లగ్నము
తేది04.06.2025	బుధ	జ్యేష్ఠ శు|| నవమి	ఉత్తర	ఉ10.09	కర్కాటక లగ్నము
తేది06.06.2025	శుక్ర	జ్యేష్ఠ శు|| ఏకాదశి	హస్త	ఉ6.05	వృషభ లగ్నము
తేది15.06.2025	ఆది	జ్యేష్ఠ బ || చవితి	శ్రవణం	ఉ9.32	కర్కాటక లగ్నము

శ్రావణమాసము

తేది30.07.2025	బుధ	శ్రావణశు||షష్టి	హస్త	ఉ11.08	కన్య లగ్నము
తేది08.08.2025	శుక్ర	శ్రావణ శు|| చతుర్దశి	ఉ. షా	ఉ10.22	కన్య లగ్నము
తేది14.08.2025	గురు	శ్రావణ బ|| పంచమి	రేవతి	ఉ10.05	కన్య లగ్నము
తేది15.08.2025	శుక్ర	శ్రావణ బ|| సప్తమి	అశ్విని	ఉ9.59	కన్య లగ్నము



ఆశ్వీయుజ మాసము

తేది08.10.2025	బుధ	ఆశ్వీయుబ॥పాడ్యమి	అశ్విని	ఉ11.35	అభిజిత్ లగ్నము

కార్తీక మాసము

తేది30.10.2025	గురు	కార్తీక శు॥ నవమి	శ్రవణం	ఉ10.37	ధను లగ్నము
తేది03.11.2025	సోమ	కార్తీక శు॥త్రయోదశి	ఉ.భా	ఉ11.03	ధను లగ్నము
తేది05.11.2025	బుధ	కార్తీక శు॥పౌర్ణమి	అశ్విని	ఉ10.55	ధను లగ్నము
తేది07.11.2025	శుక్ర	కార్తీక బ॥ విదియ	కృత్తిక	ఉ10.21	ధను లగ్నము
తేది10.11.2025	సోమ	కార్తీక బ॥ పంచమి	పునర్వసు	ఉ10.08	ధను లగ్నము

ఫాల్గుణమాసము

తేది20.02.2026	శుక్ర	ఫాల్గుణ శు॥తదియ	ఉ. భా	ఉ11.25	అభిజిత్ లగ్నము
తేది22.02.2026	ఆది	ఫాల్గుణశు॥పంచమి	అశ్విని	ఉ11.15	అభిజిత్ లగ్నము
తేది25.02.2026	బుధ	ఫాల్గుణశు॥నవమి	రోహిణి	ఉ11.23	అభిజిత్ లగ్నము
తేది01.03.2026	ఆది	ఫాల్గుణశు॥త్రయోదశి	పుష్యమి	ఉ10.55	అభిజిత్ లగ్నము
తేది05.03.2026	గురు	ఫాల్గుణ బ॥ విదియ	ఉత్తర	ఉ10.48	అభిజిత్ లగ్నము
తేది06.03.2026	శుక్ర	ఫాల్గుణ బ॥ తదియ	హస్త	ఉ11.01	అభిజిత్ లగ్నము

ఆగమశాస్త్రానుసారేః ప్రతిష్ఠ దిన నిర్ణయం

సంవత్సరే ఉత్తరాయణే అతి వైశేషికః సౌమ్య దేవత ఉత్తరాయణే ఉగ్ర దేవ దక్షిణాయణే ఆషాఢ భాద్రపద ధనుర్మాస మాఘమాస దీన్ వర్జయేత్, అన్యత్ర మాసేషు శుక్లపక్ష ద్వితీయాది పూర్ణిమా కృష్ణపక్షస్య సప్తమీ పర్యంతం గృహ్ణీయాత్ కృష్ణపక్షస్యఅష్టమీం శుక్లపక్షస్యపాడ్యమి పర్యంతం వర్జయిత్వ వాసరేషు సోమ సౌమ్య గురు శుక్ర రవి వారాణి ప్రశస్తాః నక్షత్రేషు అశ్విని రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తరత్రయ హస్తా శ్రవణ, రేవతి ఇత్యదయ శ్రేష్ఠతమః లగ్నేషు వృషభ మిధున సింహ ధను మీన తుల లగ్నాని అతివిశేషః ఏతేషు వ్యతి పాత సంక్రాంతి, గ్రహణ మల మాసాది గురు, శుక్ర మౌఢ్యం వర్జితాని యలగ్నం య తిథి చ యజమానస్య రాజ రాష్ట్రస్య క్షేమాయ కల్పతే తత్తిథౌప్రతిష్ఠాపనం కారయేత్

శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః

సూర్యసిద్ధాంత పఞ్చాఙ్గము

అస్మద్ గురుభ్యోనమః

సూర్య సిద్ధాంతమును, కృతాయుగాంతమున సూర్యాంశ పురుషుని చేత మయా సురునికి వివరించబడినది. దీని ప్రకారముగా రచించబడుతున్న పఞ్చాఙ్గము శిష్ఠ జనులందరి చేత ఆచరింపబడుతున్నది. సూర్యసిద్ధాంతము ప్రకారము సులభ గణిత పద్ధతి కోరకు బాలదిత్య సూర్య గణాకానందము , ఖచర దర్పణము, మరియు అనేక అనేకమైన గ్రంధములు చక్కటి మార్గదర్శకములు.

శ్లో||సూర్యః పితహో వ్యాసో వసిష్ఠో త్రిః పరాశరః|
కశ్యపోనారదో గర్గో మరుచి ర్మను రంగిరాః||
లోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో మను|
శౌనకోష్టా దశశ్చైతే జ్యోతిశాస్త్ర ప్రవర్తకాః||

ఇ విధముగా పద్దెనిమిది జ్యోతిశాస్త్రచార్యులు తేలుపబడుతున్నారు.సూర్య ప్రోక్తమైన సూర్య సిద్ధాంతము పరమప్రామాణికముగా స్వీకరించి ఈ పఞ్చాఙ్గము నందలి విషయములు నిర్ణయించబడినవి.

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే |కార్యాకార్య వ్యవస్తితౌ||
అన్న సూక్తి అనుసరించి శాస్త్రోక్తంగాఈ పఞ్చాఙ్గము వ్రాయబడింది.

ఇట్లు
జగన్నాథం విష్ణు వర్ధనాచార్యులు
గ్రా||రుద్రారం
మం||రామడుగు
జిల్లా ||కరీంనగర్ -505 531
cell:9948090843

పాణిగ్రహణోపయోగపంచకూటప్రసూతి

	నామక్షరములు	నక్షత్రము	మహర్దశ	పాదం	గణము	నాడి	యోని
1	చూ-చే-చో-ల	అశ్విని	కేతు ౭	స్వర్ణం	దేవ	ఆది	అశ్వం
2	లీ-లూ-లే-లో	భరణీ	శుక్ర ౨౦	స్వర్ణం	మనుష్య	మధ్య	గజం
3	ఆ-ఈ-ఊ-ఏ	కృత్తిక	రవి ౬	స్వర్ణం	రాక్షస	అంత్య	మేక
4	ఓ-వా-వీ-వూ	రోహిణి	చంద్ర ౧౦	స్వర్ణం	మనుష్య	అంత్య	సర్పం
5	వే-వో-కా-కి	మృగశిర	కుజ ౭	రౌప్యం	దేవ	మధ్య	సర్పం
6	కూ-ఘ-ఙ-ఛ	ఆర్ద్ర	రాహు ౧౮	రౌప్యం	మనుష్య	ఆది	కుక్క
7	కే-కో-హ-హి	పునర్వసు	గురు ౧౬	రౌప్యం	దేవ	ఆది	పిల్లి
8	హూ-హే-హో-డా	పుష్యమి	శని ౧౯	రౌప్యం	దేవ	మధ్య	మేక
9	డీ-డూ-డే-డో	ఆశ్లేష	బుధ ౧౭	రౌప్యం	రాక్షస	అంత్య	పిల్లి
10	మా-మీ-మూ-మే	మఖ	కేతు ౭	రౌప్యం	రాక్షస	అంత్య	ఎలుక
11	మో-టా-టీ-టు	పుబ్బ	శుక్ర ౨౦	రౌప్యం	మనుష్య	మధ్య	ఎలుక
12	టే-టో-పా-పీ	ఉత్తర	రవి ౬	రౌప్యం	మనుష్య	ఆది	గోవు
13	పూ-షం-ణా-ఢా	హస్త	చంద్ర ౧౦	రౌప్యం	దేవ	ఆది	మహిష
14	పే-పో-రా-రీ	చిత్త	కుజ ౭	రౌప్యం	రాక్షస	మధ్య	పులి
15	రు-రే-రో-తా	స్వాతి	రాహు ౧౮	రౌప్యం	దేవ	అంత్య	బఱ్ఱె
16	తీ-తు-తే-తో	విశాఖ	గురు ౧౬	లోహం	రాక్షస	అంత్య	పులి
17	నా-నీ-నూ-నే	అనూరాధ	శని ౧౯	లోహం	దేవ	మధ్య	మృగ
18	నో-యా-యి-యూ	జ్యేష్ఠ	బుధ ౧౭	లోహం	రాక్షస	ఆది	మృగ
19	యే-యో-బా-బీ	మూల	కేతు ౭	లోహం	రాక్షస	ఆది	కుక్క
20	బూ-ధా-భా-ఢా	పూర్వషాఢ	శుక్ర ౨౦	తామ్రం	మనుష్య	మధ్య	కోతి
21	బే-బో-జా-జి	ఉత్తరాషాఢ	రవి ౬	తామ్రం	మనుష్య	అంత్య	ముంగీస
22	జూ-జే-జో-ఖ	శ్రవణం	చంద్ర ౧౦	తామ్రం	దేవ	అంత్య	కోతి
23	గా-గి-గూ-గే	ధనిష్ఠ	కుజ ౭	తామ్రం	రాక్షస	మధ్య	సింహం
24	గో-సా-సీ-సూ	శతభిష	రాహు ౧౮	తామ్రం	రాక్షస	ఆది	అశ్వం
25	సే-సో-దా-ది	పూర్వాభాద్రా	గురు ౧౬	తామ్రం	మనుష్య	ఆది	సింహం
26	దూ-శం-ఝా-థా	ఉత్తరాభాద్రా	శని ౧౯	తామ్రం	మనుష్య	మధ్య	గోవు
27	దే-దో-చా-చీ	రేవతి	బుధ ౧౭	స్వర్ణం	దేవ	అంత్య	గజం

రజస్వల,శాంతినక్షత్ర,విమర్శనచక్రము

రాశి	రాశ్యాధిపతి	రాశికూటమి	ప్రసూతిశాంతి	రజస్వలశాంతి	
మేషరాశి	కుజ	స్త్రీ2.మారక	1పాదంశాంతి	శుభం	1
మేషరాశి	కుజ	పు1.2మృత్యు	3పాదంశాంతి	11మాకూడదు	2
మేషరాశి1-వృషభరాశి3	కుజ- శుక్ర		3పాదంశాంతి	శాంతి4 మా	3
వృషభరాశి	శుక్ర	స్త్రీ,12దీర్ఘాయు	శాంతి	శుభం	4
వృషభరాశి2-మిథునరాశి2	శుక్ర- బుధ	పు 10	శుభం	శుభం	5
మిథునరాశి	బుధ	స్త్రీ.3దుఃఖము	శుభం	శాంతి6 మా	6
మిథునరాశి3.కర్కటకరాశి1	బుధ-చంద్ర	పు 10	శుభం	శాంతి5 మా	7
కర్కటక రాశి	చంద్ర	స్త్రీ 10సౌఖ్యం	శాంతి6 మా	శుభం	8
కర్కటక రాశి	చంద్ర	పు ౩శాంతి	1పాదంశాంతి	శాంతి	9
సింహ రాశి	రవి		శాంతి	శాంతి	10
సింహ రాశి	రవి	స్త్రీ.4 దైన్య	1పాదంశాంతి	శాంతి8 మా	11
సింహ రాశి1-కన్య రాశి3	రవి- బుధ	పు౧౧దారిద్ర్యం	శాంతి	శుభం	12
కన్య రాశి	బుధ	స్త్రీ.౧౧ధనవృద్ధి	శుభం	శుభం	13
కన్య రాశి2- తుల రాశి	బుధ- శుక్ర	పు4	శాంతి	శుభం	14
తుల రాశి	శుక్ర		శుభం	శుభం	15
తుల రాశి3- వృశ్చిక రాశి1	శుక్ర- కుజ	స్త్రీ.5 అరిష్టం	శాంతి	శుభం	16
వృశ్చిక రాశి	కుజ	పు 9	శుభం	శుభం	17
వృశ్చిక రాశి	కుజ	స్త్రీ 9	శాంతి	శాంతి4 మా	18
ధనుస్సు రాశి	గురు	పు 5	శాంతి	శాంతి	19
ధనుస్సు రాశి	గురు		శాంతి	శాంతి8 మా	20
ధనుస్సురాశి1- మకరరాశి3	గురు- శని	స్త్రీ6 సంతాన	శుభం	శుభం	21
మకరరాశి	శని	పు 8 నష్టం	శుభం	శుభం	22
మకరరాశి2- కుంభ రాశి2	శని	స్త్రీ8 సుపుత్ర	శుభం	శుభం	23
కుంభ రాశి	శని	పు 6ప్రాప్తి	శుభం	శుభం	24
కుంభ రాశి3- మీన రాశి1	శని- గురు		శాంతి	శుభం	25
మీన రాశి	గురు	స్త్రీ.7మంగళ	శుభం	శుభం	26
మీన రాశి	గురు	పు3 కరము	శాంతి	శుభం	27

27నక్షత్రముల వారికి శుభాకార్యములందు

తారాబలం కలిగిన నక్షత్రముల వివరణ

1.అశ్విని	రోహిణి, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణం, శతభిష,ఉత్తరాభాద్ర, రేవతి.
2 .భరణీ	మృగశిర, పునర్వసు, మఖ,ఉత్తర,చిత్త,మూల,ఉత్తరాషాఢ,ధనిష్ఠ,రేవతి,అశ్విని
3. కృత్తిక	రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిష,ఉత్తరాభాద్ర, .అశ్విని.
4.రోహిణి	మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త,చిత్త, ఉత్తరాషాఢ,శ్రవణం, ధనిష్ఠ,రేవతి.
5. మృగశిర	పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిష,ఉత్తరాభాద్ర, .అశ్విని, రోహిణి.
6. ఆర్ద్ర	పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ, శతభిష, రేవతి, రోహిణి, మృగశిర.
7.పునర్వసు	పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ,ధనిష్ఠ, శతభిష,ఉత్తరాభాద్ర,అశ్విని, మృగశిర.
8.పుష్యమి	హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, రోహిణి, పునర్వసు.
9. ఆశ్లేష	మఖ, ఉత్తర, హస్త, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి.
10. మఖ	హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణం, శతభిష,ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, రోహిణి, పుష్యమి.
11. పుబ్బ	ఉత్తర, చిత్త, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, మఖ.
12. ఉత్తర	హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, పుష్యమి, మఖ.
13.హస్త	చిత్త, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర.
14. చిత్త	స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త.
15. స్వాతి	శ్రవణం, ధనిష్ఠ, శతభిష, రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త.
16. విశాఖ	అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, మృగశిర, పునర్వసు,

	పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి.
17.అనూరాధ	శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి
18. జ్యేష్ఠ	మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, అనూరాధ.
19. మూల	శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, రోహిణి, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ.
20.పూర్వషాఢ	ఉత్తరాషాఢ, ధనిష్ఠ,రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్త, మూల.
21.ఉత్తరాషాఢ	శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల.
22. శ్రవణం	ధనిష్ఠ,రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, ఉత్తరాషాఢ.
23. ధనిష్ఠ	శతభిష, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం.
24. శతభిష	రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ.
25.పూర్వాభాద్రా	ఉత్తరాభాద్ర, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిష.
26.ఉత్తరాభాద్రా	రేవతి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, శతభిష.
27. రేవతి	అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉత్తరాభాద్రా.

శ్లో|| ప్రథమే ప్రథమం త్యాజం ద్వితీయేతు తృతియకం|

తృతియే పంచమం త్యాజం నైధనం సర్వత్ర వర్జయేత్||

జన్మనక్షత్రమందుచేయదగినవి:-నిషేకము,చౌలము,త్యాగము,అన్నప్రాశనము,వ్యవసాయము,ఉపనయనము అక్షరాభ్యాసము,పట్టాభిషేకము,చేయవచ్చును.వివాహంశ్రేష్ఠం,కాని జన్మతారయందు కాకుండా అనుజన్మతార యందు చేసిన శ్రేష్ఠం.

జన్మనక్షత్రమందుచేయకూడనివి:-గర్భదానం,వివాహం,పుంసవనము,సీమంతము,ప్రయాణం,క్షౌరంచేయకూడదు.

శ్లో||వివాహోత్సవాది కార్యాణి స్వపితుర్భాక్కాలే |

అనుజన్మతార కాలే శుభం నిత్యం మహాత్ ||

జన్మనక్షత్రమందు కాక అనుజన్మతార నక్షత్రములందు వివాహమహోత్సవాది శుభకార్యములు చేసుకొనవచ్చును.

అశ్వన్యాది నక్షత్ర అదృష్ట చక్రము

నక్షత్రములు	అదృష్టతిథి	అదృష్టవారం	అదృష్టనక్షత్రము	నక్షత్రరత్నము
1.అశ్విని	తదియ	గురు	భరణీ	వైడూర్యము
2 .భరణీ	పంచమి	శుక్ర	ఉత్తరాషాఢ	వజ్రము
3. కృత్తిక	దశమి, పౌర్ణమి	ఆది	జ్యేష్ఠ	కెంపు
4.రోహిణి	పాడ్యమి	సోమ	మృగశిర	ముత్యము
5. మృగశిర	పంచమి,షష్ఠి	మంగళ	ఆర్ద్ర	పగడము
6. ఆర్ద్ర	తదియ	శుక్ర	మృగశిర	గోమేధికము
7.పునర్వసు	దశమి	గురు	ఉత్తరాభాద్రా	పుష్యరాగము
8.పుష్యమి	షష్ఠి	శని	పునర్వసు	నీలము
9. ఆశ్లేష	ఏకాదశి	సోమ	పుష్యమి	పచ్చ
10. మఖ	పాడ్యమి	గురు	జ్యేష్ఠ	వైడూర్యము
11. పుబ్బ	పంచమి	శుక్ర	అశ్విని	వజ్రము
12. ఉత్తర	ఏకాదశి	ఆది	పూర్వషాఢ	కెంపు
13.హస్త	షష్ఠి	సోమ	మృగశిర	ముత్యము
14. చిత్త	త్రయోదశి	మంగళ	శతభిష	పగడము
15. స్వాతి	తదియ	శుక్ర	పూర్వషాఢ	గోమేధికము
16. విశాఖ	పంచమి	గురు	శతభిష	పుష్యరాగము
17.అనూరాధ	పాడ్యమి	శని	ఉత్తర	నీలము
18. జ్యేష్ఠ	దశమి	బుధ	మఖ	పచ్చ
19. మూల	పాడ్యమి	గురు	చిత్త	వైడూర్యము
20.పూర్వషాఢ	షష్ఠి	శుక్ర	ఉత్తర	వజ్రము
21.ఉత్తరాషాఢ	పౌర్ణమి	ఆది	ఉత్తరాభాద్రా	కెంపు
22. శ్రవణం	తదియ	సోమ	ఉత్తరాభాద్రా	ముత్యము
23. ధనిష్ఠ	పంచమి	మంగళ	శ్రవణం	పగడము
24. శతభిష	ఏకాదశి	శుక్ర	ధనిష్ఠ	గోమేధికము
25.పూర్వాభాద్రా	తదియ	గురు	పూర్వాభాద్రా	పుష్యరాగము
26.ఉత్తరాభాద్రా	ఏకాదశి	శని	శ్రవణం	నీలము
27. రేవతి	పౌర్ణమి	సోమ	ఉత్తరాభాద్రా	పచ్చ

అశ్విన్యాది నక్షత్ర అదృష్ట చక్రము

నక్షత్రములు	రాశిరత్నము	దిశ	వివాహదిశ	అదృష్టసంఖ్య	అదృష్టవర్ణము
1.అశ్విని	పగడము	వాయువ్యం	దక్షిణం	7	గోధుమవర్ణము
2 .భరణీ	పగడము	పడమర	దక్షిణం	6	తేలుపువర్ణము
3. కృత్తిక	పగడము,వజ్రము	తూర్పు	దక్షిణం , తూర్పు	1	అరుణవర్ణము
4.రోహిణి	వజ్రము	ఉత్తరం	తూర్పు	2	తేలుపువర్ణము
5. మృగశిర	వజ్రము, పచ్చ	దక్షిణం	తూర్పు,ఈశాన్యం	9	రక్త వర్ణము
6. ఆర్ధ	పచ్చ	వాయువ్యం	ఈశాన్యం	4	శ్యావ వర్ణము
7.పునర్వసు	పచ్చ, ముత్యము	ఈశాన్యం	ఈశాన్యం,ఆగ్నేయం	3	కనక వర్ణము
8.పుష్యమి	ముత్యము	దక్షిణం	ఆగ్నేయం	8	నీల వర్ణము
9. ఆశ్లేష	ముత్యము	ఉత్తరం	ఆగ్నేయం	5	హరిత వర్ణము
10. మఖ	కెంపు	వాయువ్యం	తూర్పు	7	గోధుమవర్ణము
11. పుబ్బ	కెంపు	పడమర	తూర్పు, ఈశాన్యం	6	తేలుపువర్ణము
12. ఉత్తర	కెంపు, పచ్చ	తూర్పు	ఈశాన్యం	1	అరుణవర్ణము
13.హస్త	పచ్చ	ఉత్తరం	ఈశాన్యం	2	తేలుపువర్ణము
14. చిత్త	పచ్చ, వజ్రము	దక్షిణం	ఈశాన్యం, తూర్పు	9	రక్త వర్ణము
15. స్వాతి	వజ్రము	వాయువ్యం	తూర్పు	4	శ్యావ వర్ణము
16. విశాఖ	వజ్రము,పగడము	ఈశాన్యం	తూర్పు, దక్షిణం	3	కనక వర్ణము
17.అనూరాధ	పగడము	దక్షిణం	దక్షిణం	8	నీల వర్ణము
18. జ్యేష్ఠ	పగడము	ఉత్తరం	దక్షిణం	5	హరిత వర్ణము
19. మూల	పుష్యరాగము	నైఋతి	ఉత్తరం	7	గోధుమవర్ణము
20.పూర్వషాఢ	పుష్యరాగము	పడమర	ఉత్తరం	6	తేలుపువర్ణము
21.ఉత్తరాషాఢ	పుష్యరాగ,నీలము	తూర్పు	ఉత్తరం, పడమర	1	అరుణవర్ణము
22. శ్రవణం	నీలము	ఉత్తరం	పడమర	2	తేలుపువర్ణము
23. ధనిష్ఠ	నీలము	దక్షిణం	పడమర	9	రక్త వర్ణము
24. శతభిష	నీలము	వాయువ్యం	పడమర	4	శ్యావ వర్ణము
25.పూర్వాభాద్రా	నీలము,పుష్యరాగ	ఈశాన్యం	పడమర,	3	కనక వర్ణము
26.ఉత్తరాభాద్రా	పుష్యరాగము	దక్షిణం	ఉత్తరం	8	నీల వర్ణము
27. రేవతి	పుష్యరాగము	ఉత్తరం	ఉత్తరం	5	హరిత వర్ణము

*** వివాహదిశ పై దిశ ల వైపు లేక దానికి వ్యతిరేక దిశ ల వైపు ఉండును.

ఘాతచక్రము

రాశులు	మాస	తిథులు	వార	నక్షత్ర	యోగ	కరణ	యామ	చంద్రుడు
మేష	కార్తిక	1-6-11	ఆది	మఖ	విష్కంభ	బాలవ	1	1
వృషభ	మార్గశిర	3-10-13	శని	హస్త	శుక్ల	భద్ర	2	3
మిథున	ఆషాఢ	2-7-12	సోమ	స్వాతి	ప్రీతి	చతుష్పత	1	9
కర్కటక	పుష్య	2-7-12	బుధ	అను	వ్యాఘాత	నాగవ	1	2
సింహ	జ్యేష్ఠము	3-8-13	శని	మూల	ధృతి	బాలవ	2	6
కన్యా	భాద్రపద	3-10-15	శని	శ్రవణ్	శోభ	కౌలవ	1	10
తుల	మాఘ	4-9-14	గురు	శతభిష	శుక్ల	తైతుల	3	2
వృశ్చిక	ఆశ్వీజ	1-6-11	శుక్ర	రేవతి	వజ్ర	గరజి	2	3
ధనుస్సు	శ్రావణ	2-8-13	శుక్ర	భరణి	ప్రీతి	కింస్తు	3	4
మకర	వైశాఖ	4-9-14	మంగళ	రోహిణి	వైధృతి	కింస్తు	4	8
కుంభ	చైత్ర	2-8-13	గురు	ఆర్ద్ర	గండ	వణజి	2	11
మీన	పాల్గుణ	5-10-13	శుక్ర	ఆశ్లేష	వజ్ర	భద్ర	4	12

ఘాతవారము చేయదగు కార్యములు

శ్లో|| వివాహకాలే వ్రతబంధయజ్ఞే పట్టాభిషేకోఽపి నిషేక కర్మే|

సీమంత పుంసవన జాతకర్మే నోచింతానీయాఖిలు ఘాతవారః||

భావము:వివాహము,వ్రతబందము,రాజ్యపట్టభిషేకం,సీమంతం,పుంసవనం,జాతకర్మ,అనుకార్యములు

నిస్సంకోచముగా ఆచరించవచ్చు.

ఘాతవారము చేయకూడని కార్యములు

శ్లో||వాణిజ్యయాత్రాచ తతాక కూపవాస్తు ప్రవేషకృషి ఘాతవర్జ్యం||

వాణిజ్యములు,తీర్థయాత్రలు,చేరువులుబావులుత్రవించుట.గృహప్రవేశం,వ్యవసాయారంభంఅనుకార్యములు

నిషేధములు


ఘాత చంద్రదోషములేని కార్యములు

శ్లో||యుద్ధేచైవవివాహే చ కూమారీ పూజనంతథా|రాజసేవా వాహనాదౌ ఘాథచంద్రం న చింతయేత్||

తీర్థయాత్రా వివాహన్నప్రశనే చోపనయనే|మాంగల్య శుభకార్యేషు ఘాతచంద్రం న చింతయేత్||

యుద్ధము,వివాహము,కౌమారపూజ,రాజసేవ,వాహనపూజ,తీర్థయాత్రలు,వివహము,అన్నప్రాశనము,ఉపనయనం,

అను కార్యలకు ఘాతచంద దోశము లేదు.



శ్రీరంగనాథపరబ్రహ్మణేనమః

శ్రీగురుభ్యోనమః

శ్లో|| లక్ష్మీనాథసమరంభాం నాథయామున మధ్యమమ్|

అస్మదాచార్యపర్యంతాం వందేగురుపరంపరామ్||

విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశములు

ఈసంవత్సరము రాజు-రవి,మంత్రి-చంద్రుడు,సైన్యధిపతి-రవి,అర్ఘ్యాధిపతి-రవి,

మేఘధిపతి-రవి,సస్యాధిపతి-గురుడు ,ధాన్యాధిపతి-కుజుడు,రసాధిపతి-శని,

నీరసాధిపతి-బుధుడు,పశుపలకుడు-యముడు , గోష్టాప్రాపకుడు-యముడు ,

గోష్టాద్బహిష్కర్త- యముడు,

శ్లో||శశ్వద్విశ్వావసాబ్దేతుమధ్యసస్యార్ఘ వృష్టయః|

ప్రజానాంశ్శోకరోగాశ్చ నృపాలోభ సమన్వితాః||

విశ్వావసు సంవత్సరమున సస్యా అర్ఘ్య వృష్టులు మధ్యమములు దొంగతనము రోగములు అధికము. రాజులు లోభులుగ నుందురు. ఈ సంవత్సరంలో చర్మ సంబంధమైనటువంటి రోగాలతోప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. దేశంలో ఆర్థిక మాంద్యం పెరుగుతుంది దొంగల బెడద ఎక్కువవుతుంది. కొత్త కొత్త ఉపాయాలతో బ్యాంకు ఖాతాల్లో దొంగతనాలు ఏర్పడతాయి. అలాగే ఈ సంవత్సరం పశువులు విశేషమైన రోగాలతో చనిపోతాయి. వ్యవసాయం మంచి పంటలతో భాసిల్లుతోంది. ఈ సంవత్సరం ప్రారంభించే కొత్త వ్యాపారులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ప్రయాణిస్తాయి కానీ వ్యాపారస్తులకు ఈ సంవత్సరమూ కొంత గడ్డు కాలంతో కూడుకున్నదని చెప్పకోవాలి వ్యాపారాలు వస్త్రసంబంధమైన పరిశ్రమలు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. అలంకరణ సామాగ్రి ఇవన్నీ చాలా మందగమనంలో కొనసాగుతాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. విద్య విధానంలో సమూలమైన మార్పులు ఏర్పడతాయి నూతనదేవాలయాల నిర్మాణం విశేషంగా కొనసాగుతాయి . రాజులకు గడ్డుకాలం ప్రాప్తిస్తుంది. ముఖ్యమైన పదవిలో ఉన్నవారి ఆకస్మిక మరణం సంభవిస్తుంది.

గృహసంబంధమైన నిర్మాణ వస్తువుల విలువ బాగా పెరిగిపోతుంది. విశేషమైన గృహ నిర్మాణాలు చేపడతారు. సాధు సత్పురుషుల మంగళ ఆశీర్వాదాలతో లోక కళ్యాణ కారకమైన అనుకూలతలు ఏర్పడతాయి విదేశాల్లో విశేషమైనటువంటి ప్రాకృతిక విపత్తులు ఏర్పడతాయి పశ్చిమ దేశాల్లో విశేషమైన వర్షాలు ఆకస్మిక ప్రమాదాలు భూకంపాలు విశేషమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో కొనసాగుతోంది భూముల అమ్మకాలు లేక పోయినప్పటికిని భూముల ధరలు విశేషంగా పెరుగుతాయి. పప్పు, ధాన్యాల ధరలు అధికంగా పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైన అభివృద్ధి దిశగా పరుగెడుతోంది. ప్రభుత్వ పథకాలు ధనం కొంత పరోక్షంగా దుర్వినియోగం జరుగుతుంది. ప్రముఖ నాయకులకు అరిష్టం కలుగుతుంది. భారత దేశానికి విదేశాలతో అభిమానం స్నేహబాంధవ్యాలు బలపడతాయి. భారత విదేశాంగ విధానం సమర్థంగా పనిచేస్తోంది. బంగారం ధర చాలా పెరుగుతుంది. దేవాలయాలు విశేషంగా అభివృద్ధి చెందుతాయి. భారతదేశం వైజ్ఞానిక అంతరిక్ష పరిశోధన రంగాలలో విజయవంతమైన ఫలితాలను పొందుతుంది.

శుక్ర మౌఢ్యమి:- తేది26.11.2025 మార్గశిర శు||షష్టి బుధ వారం ఉ 6.50 నుండి

శుక్ర మౌఢ్యమి త్యాగము:- తేది17.02.2026 మాఘ బ||అమావాస్య మంగళ వారం ఉ 10.01

గురుమౌఢ్యమి :- తేది09.06.2025,జ్యేష్ఠ శు ||త్రయోదశి సోమ వారం ప 12.02 నుండి

గురుమౌఢ్యమి త్యాగము:-తేది09.07.2025 ఆషాఢ శు||చతర్ధశి సా 6.40 వరకు

పుష్కరములు :తేది 14.05.2025 వైశాఖ శు||విదియ సా 5.04 బుధ వారం దేవ గురుడు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశించడం చేత సార్ధ్రత్రికోటి సరస్వతి నదికి తేదీ 15.05.2025 నుండి తేదీ26.05.2025 పుష్కరాలు

గ్రహణములు

1)స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం తేది 07.09.2025.
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం రా 9.50 నుండి మోక్ష కాలం.రా 1.31 నిలకు
2)స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గుణ శుద్ధ పూర్ణిమ మంగళవారం తేది03.03.2026
కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం ప 3.20 మోక్ష కాలం సా 6.47 నిలకు

మకర సంక్రాంతి పురుషుడు వరహ వాహనమేక్కి సంచరించును,

రాజు రవి అయినందున2 తూముల వర్షము 2 తూముల గాలి 12 విసాముల పంట కలిగి ప్రజలు సుఖించేదరు

స్వస్తి సర్వేషాం జనానాం సమస్త సన్మంగళాని భవన్తుః

విశ్వావసు నామసంవత్సరరాజాధినిర్ణయము

రాజు- రవి, మంత్రి-చంద్రుడు, సైన్యధిపతి-రవి, అర్ఘ్యాధిపతి-రవి, మేఘధిపతి- రవి,	సస్యాధిపతి-గురుడు, ధాన్యాధిపతి-కుజుడు, రసాధిపతి-శని, నీరసాధిపతి-బుధుడు, పశుపలకుడు.యముడు,	గోష్టాద్బహిష్కర్త:- యముడు 2 తూముల వర్షము 2 తూముల గాలి 12 విసాముల పంట

ఉపనాయకులు

పురోహితః	గురుడు	అశ్వాధిపః	చంద్రుడు	రత్నధిపః	కుజుడు
పరీక్షకః	బుధుడు	గజాధిపః	గురుడు	వృక్షాధిపః	కుజుడు
గణకః	శుక్రుడు	పశ్వాధిపః	రవి	జంగమాధిపః	కుజుడు
గ్రామనాయకః	రవి	దేవాధిపః	గురుడు	సర్పధిపః	శుక్రుడు
దైవజ్ఞః	రవి	నరాధిపః	రవి	మృగాధిపః	గురుడు
రాష్ట్రాధిపః	రవి	గ్రామపాలకః	బుధుడు	శుభాధిపః	రవి
సర్వదేశోద్యోగిః	చంద్రుడు	వస్త్రాధిపః	శని	స్త్రీణాధిపః	రవి

వర్షధకప్రమాణం

శ్లో|| షష్టియోజన విస్తీర్ణం శతయో జనమున్నతం|
ఆఢాకస్య ప్రమాణం తు దేవ మానేన గణ్యతే||
శ్లో|| దశ భాగా స్సముద్రేషు పర్వతేషు తథా సప్తచ |
ద్వా భాగౌభువిపర్జ్న్యస్తే త్యేవం వర్షతి చ త్రిధా||

అరువది యోజనముల విస్తీర్ణము కలిగి నూరు యోజనముల ఏత్తుఅనిఅఢకప్రమాణం
పది భాగములు సముద్రమందును, ఏడు భాగములు పర్వతములందును,
నాలుగుభాగములు భూమి పైనను త్రివిధములుగా వర్షించును

వర్షధాన్యాములు

వర్షం9	సర్పత్వ18	నిర్దయ18	గోఉత్పత్తి11	తన్నాశః2	అయం12	తింత్రిణి18
ధాన్యం9	తన్నాశః15	న్యాయం18	తన్నాశః7	విప్రవృద్ధి3	త్రపు12	ధాత్రి13
తృష్ణం7	కామం15	అన్యాయ18	సస్యకీటక13	తన్నాశః2	సీసం4	అతివృష్టి11
ఉష్ణం17	లోభం9	సస్యవృద్ధి6	తన్నాశః13	క్షత్రియ2	రసవృద్ధి6	అనావృష్టి11
మరుతం13	మోహం9	తన్నాశః6	శరభ17	తన్నాశః4	వ్రీహి8	మూషక5
ప్రజావృద్ధి15	మదం3	పశువృద్ధి4	తన్నాశః17	వైశ్యావృద్ధి6	శాలి8	శలభ13
తన్నాశం15	మత్సరం18	తన్నాశః7	మశక17	తన్నాశః2	కుళుత్త8	శుకవృద్ధి9
రాజత్వం11	సుఖం3	శుకవృద్ధి7	తన్నాశః7	శూద్రవృద్ధి3	తిలవృద్ధి12	స్వచక్ర15
ఉగ్రం5	దుఖం9	తన్నాశః7	మత్కుణ4	తన్నాశః4	మాషవృద్ధి10	పరచక్ర15
పుణ్యం5	భోగం12	ధూమకీట8	తన్నాశః7	మ్లేచ్ఛవృద్ధి5	ముద్గవృద్ధి8	స్వప్నం6
పాపం5	విడంబం12	తన్నాశః8	వృశ్చిక10	తన్నాశః5	సర్షపవృద్ధి10	సుషుప్తి2
వ్యాధి12	మనోద్వేష11	క్షుదా9	తన్నాశః10	సంకర5	చణక14	జాగ్రత8
ఉపశమ12	ద్వేషం9	తృష్ణ3	వ్యాఘ్ర 13	తన్నాశః5	ఆఢక14	పైశున్య2
అచారం18	ప్రతిష్ఠ3	నిద్ర11	తన్నాశః10	నవరత్న5	గోదుమ12	క్రోధం12
అనాచార21	అప్రతిష్ఠ21	ఆలస్యం5	పక్షివృద్ధి2	తన్నాశః5	కోద్ర4	సంగమం8
జన్మాని18	ద్యూత12	ఉద్యోగం11	తన్నాశః6	మరకతం5	ప్రియంగు8	జ్ఞానం10
మరణాని18	మత్తత27	శాంతం5	ధేనువృద్ధి5	మాణిక్యం5	యవ12	అజ్ఞానం10
దేశోపద్రవ27	పురుష15	క్రోధం11	తన్నాశః5	వజ్ర5	శ్యామ6	భుక్తి6
దేశస్వార్ధం24	స్త్రీఉత్పత్తి27	ఢంభం3	మహిష5	వైడుర్య5	రాజమాష14	ధాన్యం6
చోరభయ12	దాతు12	మిత్రభేద15	తన్నాశః5	గోమేధిక5	నీవార13	అండజం11
తన్నాశః21	భయం21	ఇష్టత13	మృగ5	పుష్యరాగ5	శింబిదా12	స్వేదజం7
అగ్నిభయ3	శౌర్యం3	రసని7	తన్నాశః4	ఇంద్రనీల5	పనస7	ఉద్బీజం13
శాంతి12	దుష్టని9	ఫలని11	చాగవృద్ధి4	ప్రవాళ5	నారికేళ4	జరాయు7
మృగోత్ప27	శిష్టని15	జ్ఞానం3	తన్నాశః5	మౌక్తిక5	మాతు7	స్థావరం17
మృగక్షయ24	సత్యం21	అజ్ఞానం15	అశ్వవృద్ధి3	ఇతరరత్న6	జంబీర16	జంగము13
కీటకభయ3	అసత్యం27	కాపట్యం3	తన్నాశః3	సువర్ణ2	ఖార్జుర10	విద్యుత్4
తన్నాశః18	విశ్వాసం6	నిష్కాట్య13	గజవృద్ధి5	రజత8	రంభాఫల19	శిలాపాత4
మూషిక 21	అవిశ్వసం9	ధార్మికం17	తన్నాశః5	కాంస్య2	చూత7	గర్జితం6
తన్నాశః12	దయ12	అధార్మిక17	ఉష్ణవృద్ధి2	లోహ12	కపిత్థ19	ఉత్సహం5

ఆర్ద్రాప్రవేశ కాల ఫలమ్

శ్లో|| దినార్ద్రాసస్యనాశనాయ రాత్రౌ సస్యాభివృద్ధయే|
అస్తమానేఽర్ద రాత్రౌ చే న్మహదర్ఘం సువృష్టికృత్||

ఉదయం,పగలుఆర్ద్రాకార్తెప్రవేశమైనసస్యనాశనము,రాత్రియందుపంటలవృద్ధి,సాయంతము అర్ధరాత్రి అయిన వేలలు అధికమై సస్యానుకూలవర్షము ఉండును.

ఆర్ద్రాప్రవేశకాల: అస్మిన్‌వర్షే జ్యేష్ఠ బ||ద్వాదశి ఆది వారం తేది22-6-2025 ,
ప 2.39 ని లకు,రవిఆర్ద్రాప్రవేశము

ఆర్ద్రా ప్రవేశ వారఫలము:--- ఆది వారము (పశునాశనము) పశువులు నశించును

ఆర్ద్రా ప్రవేశ తిథిఫలము:--- బ||ద్వాదశి (ఉత్తమ ఫలం) ఉత్తమ ఫలం కలుగును

ఆర్ద్రా ప్రవేశ నక్షత్రఫలం:---భరణి (శుభం) వర్షములు కురుయును

ఆర్ద్రా ప్రవేశ యోగఫలం:--- సుకర్మ (సుభిక్ష కృత్) సుభిక్ష కలుగును

ఆర్ద్రా ప్రవేశ కరణఫలం:--- తైతుల కరణము (సుభిక్షమ్) సౌఖ్యము శుభం కలుగును

ఆర్ద్రా ప్రవేశ లగ్నఫలం:--- తుల లగ్నం (సస్య వృష్టి) విశేష శుభమగు వర్షములు

ప్రత్యబ్దయోగపంచక ఫలములు

జ్యేష్ఠశుక్లప్రతిపద్యుక్తవారఫలము:--- బుధ వారం ప్రజా సుభిక్షమ్ ,సస్యవృద్ధి

ఆషాఢశుక్లపంచమి యుక్తవారఫలము:--- సోమ వారం క్షేమ ఆరోగ్యం కలుగును

ఆషాఢశుక్లతిథియుక్త నక్షత్ర ఫలము:--- స్వాతి ,దశమి మంచి వర్షము కలిగి ఉండును.

ఆషాఢకృష్ణతిథియుక్త నక్షత్ర ఫలము:---రోహిణి ,ఏకాదశి సువృష్టి

పుష్య బ||(౩౦)ప్రయుక్త వారఫలము:--- ఆది వారం,వ్యాధి

మేషసక్రమణకాలఫలమ్

స్వస్తిశ్రీ విశ్వావసు సం||ర చైత్ర బహుళ పాడ్యమి తేది13.04.2024 రా తె 5.37 నిలకు

శ్లో||దివాచేన్మేష,సంక్రాంతి రనర్ఘ కలహప్రదా|
రాత్రౌ సస్యవృద్ధి స్స్యాత్‌క్షేమాం సుభిక్షకృత్||

తాత్పర్యము:పగలుమేషసంక్రాంతివలనకలహము,రాత్రిసస్యవృద్ధిక్షేమం,
ఆరోగ్యముసుభిక్షముకలుగును.

ఫలం:- సస్యవృద్ధి క్షేమ ఆరోగ్యములు కలుగును,సుభిక్షము ఏర్పడును.

రాజు :- రవి

శ్లో || అన్యోన్యవైరం క్షితిపాలకానాం నాత్యంబు ముంచంతి బలహకాశ్చ |
భూపాద్భయం శస్త్ర భయం నరాణాచోరాగ్ని బాధాబ్దపతౌదినేశే ||
తా || రవి రాజైన రాజవైరం, మేఘ సమవృష్టి, ప్రజలకు, రాజునకు శస్త్ర
చోరాగ్నుల భయం అధికమగును

మంత్రి :- చంద్రుడు

శ్లో || సువృష్టి స్సర్వ సస్యాని ఫలితాని భవంతిచ |
క్షేమారోగ్యం సుభిక్షంస్యాచ్ఛ శాంకేసచివేసతి ||
తా || చంద్రుడు మంత్రి అయిన సువృష్టి, అన్ని పంటలు బాగుగా పండుట,
క్షేమారోగ్య సుభిక్షములు కలుగును.

సైన్యాధిపతి :- రవి

శ్లో || అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణా మల్పాంబుదావారి ధరాస్సవాతాః |
రక్తానిధాన్యాని ఫలంతి భూమౌసేనాధిపత్యే దివసేశ్వరస్య ||
తా || రవి సేనాని అయితే రాజవైరం, వాయు పీడనంచే అల్పవృష్టి,
రక్త ధాన్య సమృద్ధి ఉండును.

సస్యాధిపతి :- గురుడు

శ్లో || యవగోధూమ చరణకాః ఫలితాశ్చ భవంతి హి |
పీత ధాత్రీచఫలితా గురౌ సస్యాధిపతే సతి ||
తా || గురువు సస్యాధిపతి అయిన యవలు, గోధుమలు,
శెనగలు పరి పూర్ణంగా పండును. పసుపు రంగు నేల బాగుగా పండును.

ధాన్యాధిపతి :- కుజుడు

శ్లో || ఫలంతి శూక ధాన్యాని కించిద్ధాన్యాని యానిచ |
రక్తభూమిస్తు ఫలితా భౌమే ధాన్యాధిపేసతి ||

తా || కుజుడు ధాన్యాధిపతి అయిన ముల్ల ధాన్యములు,

స్వల్ప ధాన్యములు ఫలించును. ఎర్రని నేలలు పరిపూర్ణంగా పండును.

అర్ఘాదిపతి :- రవి

శ్లో || అనర్ఘమల్ప వృష్టించ ప్రజానాం క్షుద్భయంతథా

రాజ్ఞాం పరస్పర క్రోధస్సూర్యేచార్ఘ పతౌసతి ||

తా || రవి అర్ఘ్యాధిపతి అయిన ధరలు తగ్గును. స్వల్పవృష్టి,

ప్రజలకు ఆకలిబాధలు, రాజ విరోధములు కలుగును.

మేఘాదిపతి :- రవి

శ్లో || మహోద్భయం ఫలం స్వల్పం వర్షంస్యాత్ఖండ మంతరే |

రక్త సస్యంసు ఫలితం సూర్యే మేఘాధిపేసతి ||

తా || రవి మేఘాధిపతి అయిన స్వల్ప పంటలు,

భయము,ఖండవృష్టి కలిగి రక్త ధాన్యము పండును

రసాధిపతి :- శని

శ్లో || ఘృత తైల గుడ క్షౌద్రాః యేచాన్యే రసజాతయః |

శూన్యార్ఘం యంతితే సర్వే శనౌయదిరసాధిపే ||

తా || శని రసాధిపతి అయిన నూనె, నెయ్యి, బెల్లం,

తేనె మొదలైన రస వస్తువుల ధరలు తగ్గును.

నీరసాధిపథి :- బుధుడు

శ్లో || గరుత్మతాది రత్నాని ధాన్యాని వివిధానిచ |

సర్వాణివృద్ధి మాయాంతి బుధే నీరసనాయకో ||

తా|| బుధుడు నీరసాధిపతి అయిన గరుత్మణులు,

వివిధ రకములైన ధాన్యములు సమృద్ధిగా పండును.

కందాయములు

అశ్విని	భరణీ	కృత్తిక	రోహిణి	మృగశిర	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్లేష
5	0	3	6	1	4	7	2	5
2	0	1	2	0	1	2	0	1
3	1	4	2	0	3	1	4	2
మఖ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ
0	3	6	1	4	7	2	5	0
2	0	1	2	0	1	2	0	1
0	3	1	4	2	0	3	1	4
మూల	పూర్వషా	ఉత్తరాషా	శ్రవణ	ధనిష్ఠ	శతభిష	పూర్వాభాద్రా	ఉత్తరాభాద్రా	రేవ
3	6	1	4	7	2	5	0	3
2	0	1	2	0	1	2	0	1
2	0	3	1	4	2	0	3	1

శ్లో||ఆదిశూన్యేమహ వ్యాధి|మధ్యశూన్యే మనో వ్యథా||

అంత్యశూన్యేర్ధ నాశస్యాత్|త్రిశూన్యే నిష్ఫలం భవేత్||

విషమేష్వర్ధ లాభస్యాత్| సమేతు సమతా భవేత్||

శూన్యేతు శూన్య మాప్నోతి|కందాయ ఫలమీదృషం||

మొదటి కందాయము సున్నా అగుచో వ్యాధి.మధ్య కందాయము సున్నా భయము. మూడవ కందాయము సున్నా హాని కలుగును.బేసి సంఖ్య - ధన లాభము. సరి సంఖ్య - సమలాభము.సున్న - శూన్య ఫలము యిచ్చును

ఎవరి యొక్క ఆదాయ వ్యయ సంఖ్యలను కూడుకోని వచ్చినమొత్తములో నుండి1 తగ్గించి8 చేభాగించగాశేషం 1మిగిలిన లాభము2 మిగిలిన సౌఖ్యము3 మిగిలిన క్లేశము4 మిగిలిన రోగవృద్ది5 మిగిలిన లోకాపవాదము 6మిగిలిన సన్మానము 7మిగిలినవిజయము 0మిగిలిన హని కలుగును.

ఆదాయ - వ్యయములు

రాశి	ఆదాయ	వ్యయము	రాశి	ఆదాయ	వ్యయము
మేషరాశి	2	14	తుల రాశి	11	5
వృషభరాశి	11	5	వృశ్చిక రాశి	2	14
మిథునరాశి	14	2	ధనుస్సురాశి	5	5
కర్కటకరాశి	8	2	మకరరాశి	8	14
సింహ రాశి	11	11	కుంభ రాశి	8	14
కన్య రాశి	14	2	మీన రాశి	5	5

రాజపూజ్య- రాజావమానములు

రాశి	రాజ.పూ	రాజా.వ	రాశి	రాజ.పూ	రాజా.వ
మేషరాశి	5	7	తుల రాశి	2	2
వృషభరాశి	1	3	వృశ్చిక రాశి	5	2
మిథునరాశి	4	3	ధనుస్సు రాశి	1	5
కర్కటకరాశి	7	3	మకరరాశి	4	5
సింహ రాశి	3	6	కుంభ రాశి	7	5
కన్య రాశి	6	6	మీన రాశి	3	1

కర్తరి నిర్ణయము

డొల్లు కర్తరి :- తేది 04-05-2025 వైశాఖ శు || సప్తమి సా .గం 6.53 ని||లకు ప్రారంభం

నిజ కర్తరి :- తేది11-05-2025 వైశాఖశు ||చతుర్దశి సా .గం.4.44 ని||ల ప్రారంభము

కర్తరి త్యాగము:- తేది25 -05-2025 వైశాఖబ|| త్రయోదశి ఉ.గం 11.09 ని||లకు

వాస్తుకర్తరియందు మట్టి,శిల,కట్ట(మృచ్ఛిలదారు కర్మలు)పనులు నిషేధము,

నూతనగృహములు నిర్మించరాదు గృహప్రవేశంచేసుకోవచ్చును.

మకరసంక్రాంతి నిర్ణయము



శ్లో|| త్రిశిరం ద్విముఖంచైవ చతుర్వక్త్రం త్రినేత్రకం|
లంబకర్ణం రక్తదంతం లంబ భ్రూ ధీర్ఘనాసికమ్||
అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకం|
శతయోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశస్స్మృతమ్|
ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతేః పురుష లక్షణమ్||

శ్రీ విశ్వావసు సంవత్సరము పుష్య బ||ఏకాదశి బుధ వారము తేది. 14.01.2026 రోజున రాత్రి గంటలు 8.43 నిమిషములకు అనురాధ నక్షత్రము గండ నామయోగము బాలవకరణము నందు రవి మకరరాశి ప్రవేశ ఫలము మకర సంక్రాంతి పురుష ప్రవేశము: మూడు శిరస్సులు రెండు ముఖములు, నాలుగు నాలుకలు, మూడు ఎనిమిది బాహువులు రెండు పాదములు వికృతవమైన నల్లని శరీరచ్ఛాయ నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు భీకరాకారము కల్గియుండిన సంక్రాంతి పురుషుని నామధేయము, మందాకిని నామము రాజులకు సుఖము , కుంకుమ స్నానము ,శుభము , హరిత వస్త్రధారణము,యుద్ధము ,మృత్తిక గోరోచన లేపనము శుభము , వకుళ పుష్పము, సుశోభనము, ముత్యము భూషణము శుభదాయకము, తామ్ర పాత్ర భోజనము సుభిక్షానాశనం , పాయస ఆహారము పశు నాశనము, ఆమ్ర ఫల భక్షణము నటుల నాశము, బిండివాలా యుధము క్షుద్బాద, వ్యాధి అగ్నిభయము రక్తఛత్రము మహాయుద్ధ దాయకము, వారహ వాహనము రాజ పీడ , క్రోధముఖము జననాశకరము, నిలబడి యుండుట ఉత్తమవృష్టి, ఉత్తర ముఖ గమనము, ఉత్తర దేశస్థులకు నాశము, పక్షఫలం దేశము సుభిక్ష క్షేమారోగ్యములు గలిగి జంతువులకు రోగములు కల్గియుండును. తిథిఫలము శుభప్రదము, వారఫలము లగ్నఫలం, సుఖదుఃఖాసక్తి, ముహూర్త ఫలము శుభప్రదము కలుగును.

అథ అబ్దత్రయ ఫలాని

౧.చాంద్రవత్సరానుసారే***--***విశ్వావసు సం||

శ్లో||శశ్వద్విశ్వావసావబ్దేతుమధ్యసస్యార్ఘ వృష్టయః|

ప్రజానాంశ్శోకరోగాశ్చ నృపాలోభ సమన్వితాః||

విశ్వావసు సంవత్సరమున సస్యా అర్ఘ్య వృష్టులు మధ్యమములు దొంగతనము

రోగములు అధికము. రాజులు లోభులుగ నుందురు.

౨.బార్హ స్పత్యమానేనా***--**పింగళ నామసం||

శ్లో || పింగళాబ్దేత్వతిభయం మధ్య సస్యాఘన్ వృష్టయః ।

భవంతివసుధాధీశాః విలయంయాంతిసత్వరమ్ ||

పింగళ వత్సరమునందు మిక్కిలి భయమును-మధ్య మములగు సస్యాఘన్ వృష్టులును కలుగును.

రాజులు శీఘ్రముగ నశించుచుందురు.

3,గురూదయాబ్ద ఫలము***--*** మార్గశిర ||

శ్లో|| సౌమ్యాఖ్య వర్షే శలభాండజాఖు మృగాదిభిశ్చాఖిలసస్యహానిః(

అత్యల్ప వృష్టిర్బహురోగపీడాభవంతి భూపాఃకలహోత్సుకాస్యుః ।

తా|| మార్గశీర్షాబ్దమున మిడతలు-పక్షులు-ఎలుకలు-మృగములు మొదలగు వానివలన సస్యములు నశించును. వర్షమల్పము. రోగపీడ యధికము. రాజులు కలహమును బొందుదురు.

గురుసంచారఫలం

శ్లో || వృషరాశిగతే జీవే పశు స్త్రీ శిశు నాశనం ।

మధ్యవృష్టి వ్సస్యహాని ర్నృపాణాం సమరంభవేత్ ||

పశువులకు, స్త్రీలకు, శిశువులకు కీడుగలుగును. మధ్యవృష్టి సంభ వించును పైరులు సామాన్యము-రాజులకు యుద్ధములు కలుగు

శ్లో|| సురేంద్రవంద్యే భువి యుగ్మరాశిం గతే క్షితీశాః కలహొత్సు కాస్యుః |

ఈ తెర్భయం శస్త్ర భయం ప్రజానాం క్వచిత్ప్ర వర్షంతి వయోధరాశ్చ||

తా|| రాజులు యుద్ధమందభిప్రాయము కలిగియుందురు - ఈతి బాధలు, శస్త్రభయములు ప్రజలకు సంభవించును-అక్కడక్కడ వర్షములు కురియును.

శని సంచారఫలం

శ్లో|| మీనస్థితే సూర్యమతె ధరిత్రీ వినష్టసస్యా వివిధావమృత్యుః ||

సద్యశ్చ గావో వనితా హిరణ్యం మృగ్యం భవేద్దారుణ కర్మభూయః ||

తా|| శని మీనమందుండిన సస్యనాశము, అపమృత్యువులు, గోవులు,స్త్రీలు బంగారు నరుదగును-దారుణకర్మ అధికమగును.

కార్తెవాహనాదులు తెలియచేయుచక్రము


తేదిలు	మాసం	వారం	కార్తె	గం.ని.	నక్షత్రం	రాశి	వాహన
13.04.2025	చైత్ర బ॥౧	ఆది	అశ్విని	రా.తె 5.37	పుం స్త్రీ	అర్ధజల	మేక
27.04.2025	చైత్ర బ॥౩౦	ఆది	భరణీ	రా9.43	పు.నపు	పాదజల	గుర్రం
11.05.2025	వైశాఖశు॥౧౪	ఆది	కృత్తిక	సా 4.44	స్త్రీ . స్త్రీ	పూర్ణజల	గుర్రం
25.05.2025	వైశాఖబ॥౧౩	ఆది	రోహిణి	ఉ11.48	స్త్రీ.నపుం	అర్ధజల	కప్ప
08.06.2025	జ్యేష్ఠశు॥౧౨	ఆది	మృగ	ఉ 9.35	స్త్రీ.నపుం	పాదజల	ఎలుక
22.06.2025	జ్యేష్ఠబ ॥౧౨	ఆది	ఆర్ద్ర	ప2.39	స్త్రీ.నపుం	నిర్జల	ఏనుగు
06.07.2025	ఆషాఢశు॥౧౧	ఆది	పున	సా 4.17	పు.నపు	నిర్జల	మేక
20.07.2025	ఆషాఢ బ ॥౯	ఆది	పుష్య	సా 5.54	స్త్రీ.నపుం	నిర్జల	ఎనుగు
03.08.2025	శ్రావణ శు ॥౯	ఆది	ఆశ్లేష	ఉ 6.15	స్త్రీ.నపుం	నిర్జల	కప్ప
17.08.2025	శ్రావణబ ॥౯	ఆది	మఖ	సా 4.53	స్త్రీ.నపుం	పాదజల	దున్న
31.08.2025	భాద్ర శు॥౮	ఆది	పుబ్బ	ప 1.23	పుం స్త్రీ	పాదజల	నక్క
13.09.2025	భాద్ర బ॥౬	శని	ఉత్తర	రా 7.10	స్త్రీ. పు	నిర్జల	ఎలుక
27.09.2025	ఆశ్వీశు॥౫	శని	హస్త	రా 10.15	నపు.పు	అర్ధజల	గుర్రం
11.10.2025	ఆశ్వీబ॥౫	శని	చిత్త	ఉ 10.24	స్త్రీ.నపుం	పూర్ణజల	మేక
24.10.2025	కార్తికశు॥౩	శుక్ర	స్వాతి	రా 8.05	స్త్రీ . స్త్రీ	అర్ధజల	గాడిద
06.11.2025	కార్తికబ॥౧	గురు	విశాఖ	రా 3.02	పు.పు	పూర్ణజల	కప్ప
20.11.2025	కార్తికబ॥౩౦	గురు	అనూ	ఉ 8.07	పుం స్త్రీ	నిర్జల	దున్న
03.12.2025	మార్గశిశు॥౧౩	బుధ	జ్యేష్ఠ	ఉ 11.09	నపు.పు	పాదజల	నక్క
16.12.2025	మార్గశిబ॥౧౨	మంగళ	మూల	ప 12.58	స్త్రీ . స్త్రీ	నిర్జల	నెమలి
29.12.2025	పుష్యశు॥౧౦	సోమ	పూ.షా	ప 1.55	పు.పు	నిర్జల	గాడిద
11.01.2026	పుష్య బ॥౮	ఆది	ఉ.షాఢ	ప 2.35	పుం స్త్రీ	నిర్జల	గుర్రం
24.01.2026	మాఘశు॥౬	శని	శ్రవణం	ప3.47	పు.పు	పూర్ణజల	ఎలుక
06.02.2026	మాఘబ॥౫	శుక్ర	ధనిష్ఠ	రాతె 5.59	నపు.పు	పాదజల	గుర్రం
19.02.2026	పాల్గుణశు॥౨	గురు	శతభి	రా 9.46	స్త్రీ. పు	నిర్జల	కప్ప
04.03.2026	పాల్గుణ బ॥౧	బుధ	పూ.భా	రాతే 3.55	స్త్రీ . స్త్రీ	అర్ధజల	దున్న
17.03.2026	పాల్గుణబ॥౧౪	బుధ	ఉ.భా	ఉ 11.28	పు.పు	పూర్ణజల	ఏనుగు

సంపూర్ణ చంద్రగ్రహణం

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం తేది 07.09.2025. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష మరియు పూర్వాభాద్ర నక్షత్రాల్లో సంభవించును

సూర్య అస్తమయం సా 6.23

చంద్రోదయం సా 6.13



గ్రహణ స్పర్శ కాలం రా 8.58

గ్రహణ నిమీలన కాలం రా 11.00

గ్రహణం ఉన్మీలన కాలం రా 12.22

గ్రహణ మోక్షకాలం రా 2.25


గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 29 నిమిషాల 22 సేకన్లు

సంపూర్ణ చంద్రగ్రహణం

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గుణ శుద్ధ పూర్ణిమ మంగళవారం తేది03.03.2026 కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపూర్వ ఫల్గుణి నక్షత్రంలో గ్రహణం సంభవించును

సూర్య అస్తమయం సా 6.21

చంద్రోదయం సా 6.22




గ్రహణ స్పర్శ కాలం ప 3.20

గ్రహణ నిమీలన కాలం సా 4.34

గ్రహణం ఉన్మీలన కాలం సా 5.03

గ్రహణ మోక్షకాలం రా 6.47

గ్రహణము 25 నిమిషములు మాత్రమే మనకు



వివాహ మైత్రి అష్ట కూటములు

వధూ వరుల జన్మ లేదా నామనక్షత్రాలను వివాహఅనుకూలత,కోసం,ప్రధానముగాభారతియ హిందూ జ్యోతిష సాంప్రధాయమునందు 1వర్ణ (కుల) పొంతన, 2వశ్య (ఆకర్షణ) పొంతన, 3తారాపొంతన, 4యోనిపొంతన, 5గ్రహా మైత్రి పొంతన ,6గణపొంతన, 7రాశిపొంతన, 8నాడిపొంతన అను ఎనిమిది రకాలైన పొంతనలను పరిశీలించి నిర్ణయము తీసికుందురు. ఇందు బ్రాహ్మణలకు గ్రహమైత్రిని, క్షత్రియులకు గణమైత్రిని, వై శ్యులకురాశిమైత్రిని, శుద్రులకు యోనిమైత్రినితప్పక పాటించవలెను.నాడీ మైత్రిని సర్వులకు పాటించ వలెను.ఆపైన ఇరువురి జన్మ జాతక చక్రములలో దుష్టగ్రహ ప్రభావములను అందున మంగళ కారకుడైన కుజ గ్రహ పరిశీలన చేయవలెను.

ఆద్యే సుత హత: అంత్యే ధన హత: మధ్యే వనితా పతి వియోగ :

అని చెప్పబడిన కారణము వలన దంపతులు ఇరువురు ఆది నాడికి చెందిన వారైతే సంతాన నష్టము కలుగునని , అంత్య నాడికిచెందినవారైతేధనమునకుఇబ్బందిఏర్పడుననీ , మధ్యనాడి చెందిన వారైతే దంపతులు మధ్య వియోగము ఏర్పడునని , ఎడబాటు కలుగుననీ చెప్పితిరి . నాడి కూటం సరిగా లేకుంటే మిగిలిన ఏడు కూటాలు గుణాలను కూడా నాశనము చేస్తుంది అందు1వపాదముతో 4 వ పాదం, 2 వ పాదముతో 3 వ పాదం, వేద ఏర్పడుతుంది తప్పక మధ్యఏకనాడిని విడిచి మిగిలినఏకనాడులయందు తప్పనిసరి అయ్యితే అందుకు తగు దోష పరిహారానికి దానాది శాంతికర్మలు జరిపించి వివాహము చేయ వచ్చును.

1.వర్ణకూటమి

వధువర్గము ↓		వరవర్గము → బ్రాహ్మణ	క్షత్రియ	వైశ్య	శూద్ర
1	బ్రాహ్మణ	1	0	0	0
2	క్షత్రియ	1	1	0	0
3	వైశ్య	1	1	1	0
4	శూద్ర	1	1	1	1

వధు వర రాశుల వర్ణములు తేలుపు పట్టిక

1	బ్రాహ్మణ	కర్కా	వృశ్చి	మీన
2	క్షత్రియ	మేష	సింహ	ధను
3	వైశ్య	వృష	కన్య	మకర
4	శూద్ర	మిథు	తుల	కుంభ

2.వశ్యకూటమి

వధువర్గము ↓		వరవర్గము → చతు	మాన	జల	వన	కీట
1	చతుష్పాదం	2	1/2	1	0	2
2	మానవ	1/2	2	0	0	0
3	జలచరము	1	0	2	2	2
4	వనచరము	0	0	2	2	0
5	కీటకము	1	0	1	0	2

వధు వర రాశుల వశ్యములు తేలుపు పట్టిక

1	చతు	మేష	వృష			
2	మాన	మిథు	కన్య	తుల	ధను	కుంభ
3	జల	కర్కా	మకర	మీన		
4	వన	సింహ				
5	కీట	వృశ్చి				

3.తారకూటమి

వధు నక్షత్రములు ↓		వర నక్షత్రములు → 1	2	3	4	5	6	7	8	9
		అశ్విని మఖ మూల	భరణి పుబ్బ పూ.షా	కృత్తి ఉత్తర ఉ.షా	రోహి హస్త శ్రవ	మృగ చిత్త ధని	ఆర్ద్ర స్వాతి శత	పున విశా పూ.భా	పుష్య అనూ ఉ.భా	ఆశ్లే జ్యేష్ఠ రేవ
1	అశ్వి,మఖ,మూల	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3
2	భర,పుబ్బ,పూ.షా	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3
3	కృత్తి,ఉత్తరఉ,.షా	1 1/2	1 1/2	0	1 1/2	0	1 1/2	0	1 1/2	1 1/2
4	రోహి,హస్త,శ్రవ,	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3
5	మృగ,చిత్త,ధని	1 1/2	1 1/2	0	1 1/2	0	1 1/2	0	1 1/2	1 1/2
6	ఆర్ద్ర,స్వాతి,శత	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3
7	పున,విశా,పూ.భా	1 1/2	1 1/2	0	1 1/2	0	1 1/2	0	1 1/2	1 1/2
8	పుష్య,అనూ,ఉ.భా	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3
9	ఆశ్లే,జ్యేష్ఠ,రేవ	3	3	1 1/2	3	1 1/2	3	1 1/2	3	3

4. యోని కూటమి కుక్క- మృగ , సర్పం - ముంగీస,సింహం -గజం,కోతి - మేక, అశ్వం- బట్టే, గోవు- పులి, పిల్లి —ఎలుక,పరస్పరవైరములు

వధువు యోని ↓ / వరుని యోని →	1.అశ్వం	2.గజం	3.మేక	4.సర్పం	5.కుక్క	6. పిల్లి	7.ఎలుక	8. గోవు	9. బట్టే	10. పులి	11. మృగ	12. కోతి	13 ముంగీస	14. సింహం
1.అశ్వం	4	2	2	3	2	2	2	1	0	1	3	3	2	1
2.గజం	2	4	3	3	2	2	2	2	3	1	2	3	2	0
3.మేక	2	3	4	2	1	2	1	3	3	1	2	0	3	1
4.సర్పం	3	3	2	4	2	1	1	1	1	2	2	2	0	2
5.కుక్క	2	2	1	2	4	2	1	2	2	1	0	2	1	1
6.పిల్లి	2	2	2	1	2	4	0	2	2	1	3	3	2	1
7.ఎలుక	2	2	1	1	1	0	4	2	2	2	2	2	1	2
8.గోవు	1	2	3	1	2	2	2	4	3	0	3	2	2	1
9.బట్టే	0	3	3	1	2	2	2	3	4	1	2	2	2	1
10.పులి	1	1	1	2	1	1	2	0	1	4	1	1	2	1
11.మృగ	3	2	2	2	0	3	2	3	2	1	4	2	2	1
12.కోతి	3	3	0	2	2	3	2	2	2	1	2	4	3	2
13ముంగీస	2	2	3	0	1	2	1	2	2	2	2	3	4	2
14.సింహం	1	0	1	2	1	1	2	1	1	1	1	2	2	4

5. గ్రహమైత్రి కూటమి

రాశి	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
రాశ్యాధిపతి	కుజ	శుక్ర	బుధ	చంద్ర	రవి	బుధ	శుక్ర	కుజ	గురు	శని	శని	గురు

వధువు గ్రహము ↓		వరుని గ్రహము →							గ్రహమైత్రి కూటమి		
		1రవి	2చంద్ర	3కుజ	4బుధ	5గురు	6శుక్ర	7శని	ఫలములు		గుణముల
1	రవి	5	5	5	4	5	0	0	1	మహావిరోధము	1/2
2	చంద్ర	5	5	4	1	4	1/2	1/2	2	ఉభయశత్రుత్వము	1
3	కుజ	5	4	5	1/2	5	3	1/2	3	తటస్థము	2
4	బుధ	4	1	1/2	5	1/2	5	4	4	ఉభయమిత్రత్వము	3
5	గురు	5	4	5	1/2	5	1/2	3	5	అతిస్నేహము	4
6	శుక్ర	0	1/2	3	5	1/2	5	5	6	సమజాతి	5
7	శని	0	1/2	1/2	4	3	5	5			

6.గణ కూటమి

గణములు	నక్షత్రములు								
దేవ	మృగ	పున	పుష్య	స్వాతి	శ్రవ	రేవ	అనూ	అశ్విని	హస్త
మనుష్య	ఉత్తర	ఉ.షా	ఉ.భా	పుబ్బ	పూ.షా	పూ.భా	భరణీ	రోహి	శత
రాక్షస	మఖ	ధని	ఆశ్లే	కృత్తి	విశా	జ్యేష్ఠ	మూల	చిత్త	ఆర్ద్ర

వధువు గణము ↓		వరనిగణము →		
		దేవ	మనుష్య	రాక్షస
1	దేవ	6	5	1
2	మనుష్య	5	6	0
3	రాక్షస	1	0	6





7.రాశి కూటమి

వధువు రాశి ↓	వరని రాశి →											
	మేష	వృష	మిథు	కర్క	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
మేష	7	0	7	7	0	0	7	0	0	7	7	0
వృష	0	7	0	7	7	0	0	7	0	0	7	7
మిథు	7	0	7	0	7	7	0	0	7	0	0	7
కటక	7	7	0	7	0	7	7	0	0	7	0	0
సింహ	0	7	7	0	7	0	7	7	0	0	7	0
కన్య	0	0	7	7	0	7	0	7	7	0	0	7
తుల	7	0	0	7	7	0	7	0	7	7	0	0
వృశ్చి	0	7	0	0	7	7	0	7	0	7	7	0
ధను	0	0	7	0	0	7	7	0	7	0	7	7
మకర	7	0	0	7	7	0	7	7	7	7	0	7
కుంభ	7	7	0	0	7	0	0	7	7	0	7	0
మీన	0	7	7	0	0	7	0	0	7	7	0	7

నాడికూటమి

నాడి	నక్షత్రములు								
ఆది	అశ్విని	ఆర్ద్ర	పున	ఉత్తర	హస్త	జ్యేష్ఠ	మూల	శత	పూ.భా
మధ్య	భరణీ	మృగ	పుష్య	పుబ్బ	చిత్త	అనూ	పూ.షా	ధని	ఉ.భా
అంత్య	కృత్తి	ఆశ్లే	స్వాతి	ఉ.షా	శ్రవ	రోహి	మఖ	విశా	రేవ

వధువు నాడి ↓		వరని నాడి → ఆది	మధ్య	అంత్య
1	ఆది	0	8	8
2	మధ్య	8	0	8
3	అంత్య	8	8	0



అష్ట కూటములు చూచు విధానం

ఉదాహరణ:వధువు - ఆరుద్ర 2వ పాదం(మిథున రాశి) వరుడు - పూర్వాషాడ 3వ పాదం(ధనుః రాశి)

ఈ కూటములన్నియు వధువు రాశి నుండి వరుని రాశి వరకు చూడవలెను.

కూటమి	గుణములు	
1.వర్ణ కూటమి	- 1	(మిథునం - శూద్ర,ధనుః - క్షత్రియ)
2.వశ్య కూటమి	- 2	(మానవ,మానవ)
3.తారా కూటమి	- 3	(ఆరుద్ర నుండి పూ.షా)
4.యోని కూటమి	- 2	(శ్వానము,వానరము)
5.గ్రహ కూటమి	- 1/2	(బుధ,గురు)
6.గణ కూటమి	- 6	(మను,మను)
7.రాశి కూటమి	- 7	(మిథున,ధనుః)
8.నాడీ కూటమి	- 8	(ఆది,మధ్య)
మొత్తం కూడిన	- 29 1/2	

18 గుణములకు పైన వచ్చిన వివాహము శుభప్రదము.

మేషాదిద్వాదశ రాశుల లగ్నప్రమాణాలు

లగ్నము	ప్రమాణములు		పుష్కరాంశ		లగ్నము	ప్రమాణములు		పుష్కరాంశ	
	ఘ.వి	గం.ని	ఘ.వి	గం.ని		ఘ.వి	గం.ని	ఘ.వి	గం.ని
మేష	౪-౧	1.36	౨-౪౯	1.08	తుల	౫-౧౫	2.06	౪-౧౨	1.41
వృష	౪-౨౯	1.48	౨-౬	0.50	వృశ్చి	౫-౨౯	2.12	౧-౧౭	0.31
మిథు	౫-౧౦	2.04	౪-౮	1.39	ధను	౫-౩౬	2.14	౩-౫౫	1.34
కటక	౫-౩౬	2.14	౧-౧౭	0.31	మకర	౫-౧౦	2.04	౨-౨౪	0.58
సింహ	౫-౨౯	2.12	౩-౫౧	1.32	కుంభ	౪-౨౯	1.48	౩-౫౬	1.34
కన్య	౫-౫	2.06	౨-౨౭	0.59	మీన	౪-౧	1.36	౦-౫౬	0.22

తిరునక్షత్రములు ఆచరించు కాలనిర్ణయము

యన్నక్షత్రం కలామాత్రం సంగవస్పృవేద్యది| వృద్ధౌషణ్ణాతికా ప్రోక్తాక్షయేత్రిస్రసమేచతుః||

ఆళ్వారాచార్యుల తిరునక్షత్రములకు నక్షత్రం సంగవకాలం పోందినక్షత్రంవృద్ధిలోఉన్నప్పుడు6ఘడియలుఉండవలయును.అనగాసంగవకాలం6ఘడియలువృద్ధిఘడియలు6,అనగా12ఘడియలు.అలాగే10ఘడియలుఉండవలయును,6ఘడియలుసమమందు4ఘడియలుఅనగా10ఘడియలుఉండవలయును,పేరుమాళ్ళతిరునక్షత్రములకు,ముహూర్త మాత్రం చాలుఉదయంఘడియలున్నచాలు.ఒకే సంక్రమణంలో,మొదట చివర,అదేనక్షత్రమున్న చివరి నక్షత్రనికి ఆచరించవలయును.తిరునక్షత్రములకు సంక్రమణ జుష్ట దోషం లేదు.

గ్రహములు మిత్ర,శత్రు,సములునిర్ణయచక్రము

గ్రహములు	మిత్రులు	శత్రువులు	సములు
రవి	కుజుడు, గురు,చంద్రుడు	శుక్ర, శని	బుధుడు
చంద్రుడు	రవి, బుధుడు	....	కుజ, గురు, శని, శుక్ర
కుజుడు	రవి, గురు, చంద్రుడు	బుధుడు	శుక్ర, శని
బుధుడు	రవి, శుక్ర	చంద్రుడు	కుజ, గురు, శని
గురు	రవి,చంద్రుడు, కుజుడు	బుధుడు, శుక్ర	శని
శుక్ర	బుధుడు, శని	రవి,చంద్రుడు	కుజ, గురు
శని	బుధుడు, శుక్ర	రవి,చంద్రుడు,కుజుడు	గురు
రాహు	శుక్ర, శని	రవి,చంద్రుడు,కుజుడు	....
కేతు	రవి,చంద్రుడు, గురు	శుక్ర, శని	....

వధూవర గుణమేళన చక్రము

18 గుణములకు తగ్గిన పనికిరాదు

వరుడు / వధువు	మేషరాశి అశ్విని భరణి కృత్తిక1	వృషభరాశి కృత్తిక3 రోహిణి మృగశిర2	మిథునరాశి మృగశిర2 ఆర్ద్ర పునర్వసు3	కర్కాటకరాశి పునర్వసు1 పుష్యమి ఆశ్లేష	సింహరాశి మఖ పుబ్బ ఉత్తర1	కన్యరాశి ఉత్తర3 హస్త చిత్త2
మేషరాశి అశ్విని భరణి కృత్తిక1	28 33 28 34 28 29 27 27 28	18 21 22 19 22 15 16 09 15	28 17 18 17 26 26 19 20 21	22 31 37 30 23 24 25 26 23	20 26 14 21 19 28 17 21 22	11 09 13 21 19 06 15 15 18
వృషభరాశి కృత్తిక3 రోహిణి మృగశిర2	18 18 19 23 23 10 23 15 17	28 19 25 19 28 36 26 34 28	16 17 18 27 23 23 20 25 23	22 23 20 27 26 13 26 29 22	19 23 24 12 26 28 21 17 25	21 21 23 25 26 20 23 27 13
మిథునరాశి మృగశిర2 ఆర్ద్ర పునర్వసు3	30 18 21 19 27 21 19 26 22	18 25 20 18 24 26 19 23 24	28 33 31 34 28 25 32 24 28	19 11 15 13 20 13 16 23 16	24 20 28 23 29 22 22 27 21	30 34 21 24 24 27 23 24 25
కర్కాటకరాశి పునర్వసు1 పుష్యమి ఆశ్లేష	21 28 23 30 21 26 25 23 22	20 24 25 23 24 17 19 12 21	19 10 14 10 18 21 13 12 15	28 35 28 35 28 30 28 28 28	15 20 14 18 14 23 15 15 17	17 18 20 26 27 12 20 22 26
సింహరాశి మఖ పుబ్బ ఉత్తర1	21 21 17 27 19 21 14 27 22	18 11 19 22 25 17 23 27 25	22 22 21 20 28 27 28 21 21	16 18 16 21 16 16 16 25 28	28 30 26 30 28 34 27 34 28	16 16 22 24 22 08 14 16 14
కన్యరాశి ఉత్తర3 హస్త చిత్త2	13 21 16 10 20 16 13 06 19	21 25 23 21 26 26 25 20 12	30 23 23 33 23 23 19 26 24	19 28 21 19 28 23 20 12 26	17 25 16 17 22 17 23 09 15	28 24 24 26 28 27 24 27 28
తులారాశి చిత్త 2 స్వాతి విశాఖ3	22 15 28 27 29 17 22 22 20	23 20 12 12 16 27 15 10 18	13 20 18 27 26 26 19 21 21	20 12 26 28 28 15 22 21 19	25 10 17 13 25 25 17 19 18	17 20 21 25 27 21 17 18 27
వృశ్చికరాశి విశాఖ1 అనూరాధ జ్యేష్ఠ	16 16 14 24 14 19 12 18 24	19 14 22 24 27 20 29 22 22	13 14 14 11 16 21 13 03 06	19 18 15 26 18 21 10 20 26	21 23 21 24 20 31 31 23 16	18 19 28 26 27 12 13 12 25
ధనస్సురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ1	12 20 24 27 20 19 25 27 14	19 13 14 13 20 12 08 11 18	21 15 12 18 26 26 24 26 26	08 17 24 23 13 19 23 24 09	25 19 09 21 19 27 11 27 28	13 13 27 27 26 11 28 27 20
మకరరాశి ఉత్తరాషాఢ3 శ్రవణం ధనిష్ఠ 2	28 29 16 28 26 13 20 10 26	14 17 22 10 17 16 23 20 12	20 22 22 23 21 23 08 17 17	27 28 13 28 26 15 22 13 28	06 22 23 17 18 20 18 05 12	26 25 17 23 24 18 16 17 16
కుంభరాశి ధనిష్ఠ2 శతభిష పూర్వాభాద్ర3	20 11 26 15 21 28 18 25 20	30 27 19 32 25 25 24 31 31	10 15 19 18 10 10 24 17 17	14 05 18 07 15 21 13 20 14	25 11 19 26 20 13 19 25 15	17 21 18 11 08 25 15 17 18
మీనరాశి పూర్వాభాద్ర1 ఉత్తరాభాద్ర రేవతి	14 21 16 24 15 18 25 24 11	19 26 26 21 25 17 14 17 26	25 18 18 16 25 27 25 24 25	18 25 18 26 19 20 24 27 13	16 22 14 17 15 25 12 22 22	16 18 19 28 26 09 24 26 20

వధూవర గుణమేళన చక్రము
18 గుణములకు తగ్గిన పనికిరాదు

వరుడు / వధువు	తులారాశి (చిత్త 2, స్వాతి, విశాఖ3)	వృశ్చికరాశి (విశాఖ1, అనూరాధ, జ్యేష్ఠ)	ధనుస్సురాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1)	మకరరాశి (ఉత్తరాషాఢ3, శ్రవణం, ధనిష్ఠ 2)	కుంభరాశి (ధనిష్ఠ 2, శతభిష, పూర్వాభాద్ర3)	మీనరాశి (పూర్వాభాద్ర1, ఉత్తరాభాద్ర, రేవతి)
మేషరాశి అశ్విని	22 26 22	19 26 15	13 27 24	26 29 21	21 15 16	14 24 25
భరణి	14 29 22	19 17 19	21 20 27	28 26 10	10 20 24	22 16 28
కృత్తిక1	27 15 19	16 20 26	24 19 14	15 11 25	25 27 19	17 19 11
వృషభరాశి కృత్తిక3	22 10 14	21 31 25	20 13 09	14 10 22	29 31 23	20 22 14
రోహిణి	19 15 09	16 30 24	14 20 11	17 18 20	26 24 30	27 26 19
మృగశిర2	10 25 17	23 22 25	15 11 18	21 24 13	19 27 29	26 17 27
మిథునరాశి మృగశిర2	14 27 19	14 11 13	23 18 24	20 25 12	13 21 23	27 17 27
ఆర్ద్ర	20 27 20	13 17 04	16 27 27	22 22 17	18 11 16	19 27 27
పునర్వసు3	18 27 21	13 20 05	13 26 27	27 23 17	18 11 17	19 27 28
కర్కాటకరాశి పునర్వసు1	20 27 20	19 26 10	08 20 21	28 27 21	12 07 11	17 25 25
పుష్యమి	11 26 21	20 19 22	17 11 22	26 25 13	04 14 18	24 18 27
ఆశ్లేష	25 11 16	15 20 26	22 18 08	13 13 27	17 20 12	18 20 12
సింహరాశి మఖ	25 11 17	24 26 34	24 21 11	05 04 18	24 25 18	17 18 12
పుబ్బ	11 25 19	26 24 24	19 19 27	21 18 04	11 19 24	23 16 24
ఉత్తర1	17 26 17	24 30 19	10 27 28	22 20 11	18 12 15	15 26 24
కన్యారాశి ఉత్తర3	16 25 16	18 27 13	15 28 29	26 25 16	16 10 14	18 28 27
హస్త	19 28 19	20 26 12	14 26 27	23 24 19	19 08 14	19 27 27
చిత్త2	20 19 26	28 11 25	28 13 21	17 19 18	18 24 18	22 11 21
తులారాశి చిత్త 2	28 27 34	24 07 21	28 13 21	25 27 21	20 26 20	15 04 13
స్వాతి	23 28 17	10 23 18	23 26 18	22 23 25	21 20 25	20 20 13
విశాఖ3	20 17 28	18 17 21	28 21 13	17 17 32	26 26 22	16 13 05
వృశ్చికరాశి విశాఖ1	23 08 17	28 27 31	23 16 09	12 12 27	27 26 17	21 18 09
అనూరాధ	07 22 17	28 28 31	16 14 22	25 30 12	12 22 24	24 18 27
జ్యేష్ఠ	20 17 20	31 30 28	15 17 17	20 20 25	25 18 11	10 21 21
ధనుస్సురాశి మూల	27 21 27	24 16 16	28 27 25	15 15 21	25 21 11	17 25 27
పూర్వాషాఢ	11 26 19	18 18 19	27 28 34	24 23 08	15 22 29	32 24 32
ఉత్తరాషాఢ1	20 19 12	11 25 29	25 34 28	18 15 15	22 22 28	31 32 23
మకరరాశి ఉత్తరాషాఢ3	24 23 16	14 28 22	16 25 19	28 25 25	17 17 23	30 32 23
శ్రవణం	25 23 16	14 28 23	16 25 15	24 28 30	20 18 23	32 31 24
ధనిష్ఠ 2	24 26 30	28 14 28	21 09 16	25 21 28	18 23 21	26 15 22
కుంభరాశి ధనిష్ఠ 2	19 22 25	28 12 26	29 16 13	18 21 20	28 33 28	18 07 14
శతభిష	26 19 26	26 21 19	22 23 23	18 18 25	33 28 19	09 17 16
పూర్వాభాద్ర3	19 28 21	21 25 12	15 30 29	24 25 20	27 19 28	18 23 20
మీనరాశి పూర్వాభాద్ర1	12 19 14	21 27 11	15 31 30	28 30 25	17 07 16	28 33 30
ఉత్తరాభాద్ర	02 19 12	19 20 22	24 22 30	29 29 14	06 16 21	33 28 34
రేవతి	13 11 05	12 27 22	27 30 21	19 22 22	14 16 18	30 33 28

గ్రామార్పణము

ఏ గ్రామము నందు నివాసముఏర్పరచదలచినపుడు ఆగ్రామముతనకుకలసివచ్చునరాదాచూచుకోనుటకు ఆ గ్రామము యొక్క నక్షత్రము కనుగొనాలి(గ్రామము పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుయును .) ఆ గ్రామనక్షత్రమునుండి వ్యక్తీ యొక్క నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు తెలుసుకోవచ్చు .

శ్లోకం|| శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో|

ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః పృష్టేకం ప్రాణ సందేహం|

చతుర్నాభి శుభావహం, గుహ్యం ద్వి మహభయంచ|

సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే వియోగవ్యథదరిద్రః||

నక్షత్రసంఖ్య	స్థానము	ఫలితములు
5 నక్షత్రములు	శిరస్సు	ఆర్ధికవృద్ది ధన లాభము
3 నక్షత్రములు	ముఖము	వ్యయప్రయాస ధన నష్టమును
5 నక్షత్రములు	హృదయము	ధాన్య సమృద్ధిని ,
6 నక్షత్రములు	పాదాలు	బీదరికము,కష్టములు
1 నక్షత్రము	పృష్ఠము	మృత్యుభీతి
4 నక్షత్రములు	నాభి	సౌభాగ్యవృద్ది
2 నక్షత్రములు	గుహ్యము	భయాందోళనలు
1 నక్షతము	కుడిహస్తము	లాభధాయకము
1 నక్షతము	ఏడమహస్తము	వియోగవ్యథ దరిద్రము

గృహ నిర్మాణ స్థలము

గృహము నిర్మించ బోయే స్థలము ఎట్లు ఉండాలి,గృహము నిర్మించ దలచిన స్థలము చతురస్రముగా గాని , దీర్ఘ చతురస్రముగా గానీ ఉండాలి, గట్టిగా ఉన్న స్థలములు అనువైనవి, ఎత్తైన నేలలు మంచివి.

గృహ నిర్మాణమునకు పనికిరాని స్థలములు

త్రికోణ ఆకారము, డైమండ్ ఆకారము , కోణములు ఎక్కువ , తక్కువ ఉన్న స్థలములు , వృత్తాకారముగా ఉన్నవి , మెత్తటి నేలలు, విదిక్కులకు తిరిగి ఉన్న స్థలములు, ఉబుకు నేలలు, గుల్లనేలలుగృహనిర్మాణమునకు పనికిరావు.

శంఖుస్థాపన

గృహారంభము అనునది మానవుని జన్మతో సమానము .జన్మించిన దాదిగా మానవునకు ఈ సృష్టితో అనుబంధము ఉంటుంది ,.అదే విధముగా పునాది రాయివేయడంభూమిపూజచేయడంలేకశంఖుస్థాపన చేయడం అనేది మంచి సుగుణములు కలిగిన శుభ ముహూర్తములో చేయాలి .ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .

గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .

శ్లోకం ||చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం

ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ,

ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహోద్భయం

పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్గునే రత్న లాభః

తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .

శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .

అశ్విని,రోహిణి,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,చిత్త,అనూరాధ,ఉత్తరాషాడ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం, ఉత్తరభాద్ర,రేవతి ,ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ధి కలిగి వృషభ చక్రశుద్ధి, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .

4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును 8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ధి లేకపోతె గృహమునందు మరణము కల్గును,12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ధి గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును.

ద్వారం ఎత్తుటకు

పాడ్యమి, విదియ, తదియ, పంచమి,సప్తమి,నవమి,దశమి,ఏకాదశి,త్రయోదశి,పూర్ణిమతిథులయందును, సోమ, బుధ, గురు, శుక్ర, వారముల యందును శుభగ్రహ హోరలయందును ద్వారం ఎత్తుటకుమంచిది. శ్లాబ్విషయమైకూడాఅంతే.వర్జ్య,దుర్ముహుర్త,రాహుకాలములువిడచిసూర్యోదయముమొదలుమధ్యాహ్నం లోపల శ్లాబ్ వేయుటప్రారంభించాలిఅలాగేద్వారంఎత్తాలి.దీనినికూడాఆషాడ,భాద్రపద,పుష్యమాసములు పనికిరావు.

బోరింగ్ లేదా బావి తీయుటకు ముహూర్తం

రోహిణి, పుష్యమి, మఘ ఉత్తర, హస్త, , అనూరాధ, ఉత్తరాషాడ శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి,.ఈ నక్షత్రాలు శ్రేష్ఠము.

ఆది, మంగళ, శనివారములలో తీయుబావులయంధు నీరు ఎక్కువకాలంవుండదు.మీన,మకర,కర్కాటక, వృషభ, కుంభ లగ్నములందును, లగ్నానికిచతుర్ధస్థానముకుపాపగ్రహసంబంధంలేకుండానుచూచుకొని ముహూర్తం చేయవలెను. జలరాసులు

శ్లో|| మత్స్యే కుళిరే మకరే బహోదకం, కుంభేవృషే చార్ధజల ప్రమాణం|

అళ్యంచ తౌల్యామ్ మిధునేన పాదం శేషేతు రాశఉ జలనాశంచ||

గృహప్రవేశము

గృహప్రవేశము :- కాలామృతం ఆధారంగా వైశాఖంలో గృహప్రవేశం గృహపతికి బహుపుత్రంబు, జ్యేష్ఠమాసం శుభప్రదము. ఫాల్గుణమాసం సంపత్కరము, మాఘం ధాన్య ప్రదము.అయితేఉత్తరాయంలో కుంభంలో రవి ఉండగా తప్పమిగిలిన అన్నియు శ్రేష్ఠములే. బహుగ్రంధకర్తలు కార్తీక, మార్గశిర, శ్రావణ మాసములు శ్రేష్ఠములు అని తెలిపిరి.

వారములు:ఆదివారము అత్యంత దుఃఖమును క్షీణేందువారము (బహుళసప్తమి తర్వాత సోమవారము కలహమును, పూర్ణేందు వారము సంపదను, మంగళవారము అగ్నిభయమును,బుధవారముధాన్యమును గురువారము పశుపుత్రులను, శుక్రవారముశుభసౌఖ్యములోను,శనివారముస్థైర్యమును,చోరభయమును కలుగచేయును.

నక్షత్రములు : రోహిణి, మృగశిర, ఉత్తర,చిత్త, అనూరాధ,ధనిష్ఠ,ఉత్తరాషాఢ,శతభిషం,ఉత్తరాభాద్రరేవతి, ఈ నక్షత్రములు ప్రశస్తమైనవి. పుష్యమిమధ్యమము.పునర్వసు,శ్రవణంహస్త,నక్షత్రములలోగృహప్రవేశమైన ఆ ఇల్లు అన్యాక్రాంతమగును. ఆర్ద్ర, కృత్తిక, అగ్నిభయమును కలుగచేయును.

లగ్నములు :కర్కాటక లగ్నమునందు గృహప్రవేశము నాశనము, తులాలగ్నమునందు గృహప్రవేశమును వ్యాధిని,మకరలగ్నమునందుగృహప్రవేశమునుధాన్యనష్టము,మేషలగ్నమునందుచలనముకలుగచేయును వృషభ, సింహ లగ్నములు స్థిరములు అయినకారముగాఆలగ్నమునందుగృహప్రవేశముమంచిది.మిధున, కన్యా, ధనుర్మీన లగ్నములు గృహ ప్రవేశమునకు శుభప్రదమైనవే.

విశేషములు :గృహప్రవేశమునకు 4,8,12 స్థానములు శుద్ధిగా ఉండుట విశేషము. 4 గృహస్థానము, 8 ఆయుఃస్థానము,12 వ్యయస్థానము అయినకారనముగా ఈస్థానములు శుద్ధిగా వుండవలెను, 3,6,11ల యందు పాపగ్రహములు, 1,2,4,5,7,9,10,11 లలో శుభగ్రహములుండగాగృహప్రవేశమువిశేషము.

గృహారంభ గృహప్రవేశముకు శుద్ధి

సూర్యడు ఉన్న నక్షత్రము నుండి ముహూర్తము పెట్టుకొన్న రోజున ఉన్న నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు ఇలా ఉంటాయి .

వృషభచక్రం	కలశచక్రం
3 శిరస్సు - మృత్యుప్రదం	1 శిరస్సు - మృత్యుప్రదం
4 ముందుకాళ్ళు- దురవస్థ	4 తూర్పుభాగం-పరదేశగమనం
4 వేనుకకాళ్ళు- చిరకాలశుభం	4 దక్షిణభాగం- నిర్భయం
3 తోకయందు - దేశసంచారం	4 పశ్చిమభాగం-ధాన్యవృద్ధి
4 ఏడమపక్క- ధనవృద్ధి	4 ఉత్తరభాగం- దరిద్రం
4 కుడిపక్క- ధాన్యవృద్ధి	4 మధ్యభాగం-సంతానహని
3 పృష్ఠభాగం - సంపద	3 కంఠస్థానం-సంపద
3 ముఖము -పశువృద్ధి	3 క్రిందిభాగం-పూర్ణాయుష్యం

సమస్త కార్యోపయోగ నక్షత్ర వివేచన:

మఘా మృగశిరో హస్తా | స్వాతీమూలానురాధయోః||రోహిణి రేవతీచైవ|ఉత్తరాణాం త్రయం తథా||

పుష్యాశ్వినీ తథా చిత్త|ధనిష్ఠా శ్రవణం వసుః|| సర్వాణీశుభకార్యాణి|సిద్ధ్యంతే తెశుభేషుచ||

మఘ,మృగశిర,హస్త,స్వాతి,మూల, అనూరాధ, రోహిణి,రేవతి,ఉత్తర,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర,పుష్యమి, అశ్వని,చిత్త,ధనిష్ఠ,శ్రవణం,పునర్వసు. ఈనక్షత్రాలు సర్వకార్యనిర్వాహణార్హములు.అయినఈనక్షత్రముల అనుసరించివృషభశుద్ధి,కలశశుద్ధి,పట్టికలనుఇవ్వనైనది,యుక్తాయుక్తవిచారణచేసులభంగానిర్ణయించు కోవచ్చును.

రవినక్షత్రము	గృహారంభ గృహప్రవేశముకు వృషభచక్రశుద్ధిఅయిననక్షత్రములు
అశ్విని	పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ
భరణీ	మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి
కృత్తిక	మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి
రోహిణి	ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి
మృగశిర	ఉత్త,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి
ఆర్ద్ర	హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ
పునర్వసు	చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ
పుష్యమి	స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహిమృగ,పునర్వ
ఆశ్లేష	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య
మఖ	అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య
పుబ్బ	మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య ,మఖ
ఉత్తర	మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య, మఖ
హస్త	ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య ,మఖ, ఉత్తర
చిత్త	ఉ.షా,శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య ,మఖ, ఉత్తర, హస్త
స్వాతి	శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య, మఖ,ఉత్త,హస్త, చిత్త
విశాఖ	శ్రవ,ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త, చిత్త,స్వాతి
అనూరాధ	ధని,శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి
జ్యేష్ఠ	శత,ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ
మూల	ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ
పూర్వషాఢ	ఉభా,రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ, మూల
ఉత్తరాషాఢ	రేవ,అశ్వి,రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ, మూల
శ్రవణం	రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ, మూల, ఉ,షా
ధనిష్ఠ	రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త చిత్త,స్వాతి, అనూ, మూల, ఉ.షా, శ్రవ
శతభిష	రోహి,మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి, అనూ,మూల,ఉ.షా,శ్రవ, ధని
పూర్వాభాద్రా	మృగ,పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి, అనూ,మూల,ఉ.షా,శ్రవ, ధని, శత
ఉత్తరాభాద్రా	పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి, అనూ,మూల,ఉ.షా,శ్రవ, ధని, శత
రేవతి	పునర్వ,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి, అనూ,మూల,ఉ.షా,శ్రవ, ధని, శత ఉ.భా

రవినక్షత్రము	గృహారంభ గృహప్రవేశముకు కలశచక్రశుద్ధి అయిన నక్షత్రములు
అశ్విని	పునర్వ,పుష్య, మఖ,ఉత్త,హస్త, శ్రవ,ధని,శత,ఉభా,రేవ,
భరణీ	పునర్వ,పుష్య, మఖ,ఉత్త,హస్త, చిత్త, ధని, శత,ఉభా,రేవ, అశ్వి
కృత్తిక	పుష్య, మఖ,ఉత్త, హస్త, చిత్త, స్వాతి, శత,ఉభా,రేవ, అశ్వి
రోహిణి	మఖ,ఉత్త, హస్త, చిత్త, స్వాతి, ఉభా,రేవ, అశ్వి
మృగశిర	మఖ,ఉత్త, హస్త, చిత్త, స్వాతి, అనూ, ఉభా,రేవ, అశ్వి, రోహి
ఆర్ద్ర	ఉత్త, హస్త, చిత్త, స్వాతి, అనూ, రేవ, అశ్వి, రోహి, మృగ
పునర్వసు	ఉత్త, హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల, అశ్వి, రోహి, మృగ
పుష్యమి	హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల, రోహి, మృగ, పునర్వ
ఆశ్లేష	చిత్త, స్వాతి, అనూ, మూల, ఉ.షా, రోహి, మృగ, పునర్వ, పుష్య
మఖ	స్వాతి, అనూ, మూల, ఉ.షా, శ్రవ, రోహి, మృగ, పునర్వ, పుష్య
పుబ్బ	అనూ, మూల, ఉ.షా, శ్రవ, ధని, మృగ, పునర్వ, పుష్య మఖ
ఉత్తర	అనూ, మూల, ఉ.షా, శ్రవ, ధని, శత, పునర్వ, పుష్య మఖ
హస్త	మూల, ఉ.షా, శ్రవ, ధని, శత, ఉ.భా, పునర్వ, పుష్య, మఖ, ఉత్త
చిత్త	మూల, ఉ.షా, శ్రవ, ధని, శత, ఉ.భా పునర్వ, పుష్య మఖ, ఉత్త, హస్త
స్వాతి	ఉ.షా, శ్రవ, ధని, శత, ఉ.భా, రేవ, మఖ,ఉత్త, హస్త, చిత్త
విశాఖ	ఉ.షా, శ్రవ, ధని, శత, ఉ.భా, రేవ, అశ్వి, మఖ,ఉత్త, హస్త, చిత్త, స్వాతి
అనూరాధ	శ్రవ, ధని, శత, ఉ.భా, రేవ, అశ్వి,ఉత్త, హస్త, చిత్త, స్వాతి
జ్యేష్ఠ	ధని, శత, ఉ.భా, రేవ, అశ్వి,ఉత్త, హస్త, చిత్త, స్వాతి, అనూ
మూల	శత, ఉ.భా, రేవ, అశ్వి, రోహి, హస్త, చిత్త, స్వాతి, అనూ
పూర్వషాఢ	ఉ.భా, రేవ, అశ్వి, రోహి, మృగ, చిత్త, స్వాతి, అనూ, మూల
ఉత్తరాషాఢ	ఉ.భా, రేవ, అశ్వి, రోహి, మృగ, హస్త, స్వాతి, అనూ, మూల
శ్రవణం	రేవ, అశ్వి, రోహి, మృగ, పునర్వ, అనూ, మూల, ఉ.షా
ధనిష్ఠ	అశ్వి, రోహి, మృగ, పునర్వ, పుష్య,అనూ, మూల, ఉ.షా, శ్రవ
శతభిష	రోహి, మృగ, పునర్వ, పుష్య, మూల, ఉ.షా, శ్రవ, ధని
పూర్వాభాద్రా	రోహి, మృగ, పునర్వ, పుష్య, మఖ, మూల, ఉ.షా, శ్రవ, ధని,శత
ఉత్తరాభాద్రా	రోహి, మృగ, పునర్వ, పుష్య, మఖ, మూల, ఉ.షా, శ్రవ, ధని,శత
రేవతి	మృగ, పునర్వ, పుష్య, మఖ ఉత్త,ఉ.షా, శ్రవ, ధని,శత, ఉభా

స్థలం రిజిష్ట్రర్ చేయించుకోవడానికి

చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్యతిధులు,భరణి,కృత్తిక,ఆర్ద్ర,ఆశ్రేష,మఘ,పూర్వాభాద్రనక్షత్రములు, మంగళవారం కాకుండాచూచుకొని, స్థలము రిజిస్త్రేషన్చేయించుకోవాలి.అయితేరిజిష్టర్,చేయించుకొనే సమయానికి వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం వుండకూడదు. వీలైనంతవరకూ శుభగ్రహ హోరల సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

గృహ ఆయుర్ధాయ యోగము

ప్రతీవారుగృహమునిర్మిచునప్పుడుఆఇల్లునూరేళ్ళుసర్వశుభములుకలిగిపిల్లపాపలతోకళకళలాడవలేనను సదుద్దేశముతో ప్రారంభింతురు. అందుకు శుభ ముహూర్తము బలము ఉన్నచో మంచిది.ఆగృహమునకు ముహుర్తబలము బట్టి ఎన్ని సం. వయస్సు ఉన్నదో ఆ బలములుశుభములు అంతకాలము కనిపించును. ముహూర్త లగ్నమున బుధుడు ఉండగా నిర్మించిన ఇల్లు 50 సం. ఆయువు కలిగి ఉండును. ముహూర్త లగ్నమున, 4 వ ఇంట గురుడు, 10 వ ఇంట చంద్రుడు, 11 వ ఇంట శని కుజులు ఉన్న ఆ ఇల్లు 80 ఆయుష్న కలిగి ఉండును. లగ్నమున గురుడు, 4 వ ఇంట శుక్రుడు, 6 వ ఇంట రవి ౭వ ఇంట బుధుడు ౩ వ ఇంట శని ఉండగా నిర్మించిన గృహము పూర్ణాయుషు కలిగి ఉండును.లగ్నమున శుక్రుడు, 10 వ ఇంట బుధుడు 11 వ ఇంట రవి కేంద్రమున గురువు ఉండగా నిర్మించిన 100 ఏళ్ళు ఆయుష్న కలిగి ఉండును. లగ్నమున శుక్రుడు, ౩ వ ఇంట రవి, 5 ఇంట గురుడు, 6 వ ఇంట కుజుడు ఉండగానిర్మించిన గృహము 200 సం. ఆయుష్న గలిగిఉండును.ఇన్నిశుభములుకలిగినముహూర్తముఅరుదుగాదొరకును. కొన్ని శుభములున్నను మంచిదే. కొన్ని దోషములున్ననూ, వాటి పరిహారార్ధము పూజలు జరిపించి ప్రారంభించు సంప్రదాయము మనది

గృహమునందుదీపదిశలు

సూర్యస్తమయం మొదలుకోని సూర్యోదయం వరకు దీపము గల ఇంటియందు దారిద్ర్యము ఉండదు. తూర్పుముఖముగాపేట్టినదిపము ఆయుర్వృద్ధిని కలుగజేయును,పశ్చిమాభిముఖంగపేట్టినదిపము దుఖఃము,దక్షిణాభిముఖంగాపేట్టినదిపము హనికలుగాజేయును. ఉత్తరముఖంగాపేట్టినదిపము ఐశ్వర్యం కలుగును.అన్నిదిక్కులదీపము ఒక్కసారి వేలిగించిన సర్వశుభం, దీపము గల ఇంట సకల భాగ్యములు వృద్ధిచేందును.

వాస్తువివరణ

మానవులకు ఆయురారోగ్యములు,సుఖసౌఖ్యములిచ్చుటకై ఋషులు,తపశక్తితోమననివాసముల వివరణ,ఆచారవ్యవహారములను,నిర్దేశించినారు,ఇంటియందుపేట్టుకోబడువస్తువులప్రభావంతేలుపునది వాస్తుశాస్త్రం,ఈశాస్త్రముఆధారముగానివాసముఏర్పరచుకోంటేఆయుఆరోగ్యసుఖశాంతులుచేకూరును, కావున ఋషిప్రోక్తమైన గ్రంధములే ప్రామణ్యములు.

గుడిదగ్గర ఇండ్లు కట్టినట్టి దోషము

శివుని గుడిముందు నూరు భారల దూరం ,విష్ణువు గుడికి వేనుక ఇరవైభారలదూరం,శక్తిగుడిఏడమపక్క మిక్కిలిదూరమునగృహముకట్టవలేను, ఏ గుడి నీడ ఐన ఇంటిపైపడితేఅదిగృహస్తులకుమానసికశారిరక, ఆకస్మిక నష్ఠములు కలుగజేయును.

పాత ఇల్లువిప్పుటకు

విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,పూర్ణిమ,బ||పాడ్యమి,తిథులు.సోమ,బుధ,గురువారము అశ్విని ,ఆరుద్ర, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, మూల, పూర్వషాఢ, శ్రవణం,పూర్వభాద్ర నక్షత్రములు శుభము.

వాస్తుపురుషస్థితి

భాద్రపద,ఆశ్వీయుజ,కార్తిక,మాసలయందు.తూర్పుశిరస్సుగానుమార్గశిర,పుష్య,మాఘమాసము దక్షిణ శిరముగాను,జ్యేష్ఠ,ఆషాడ,శ్రావణ,మాసములందుఉత్తరశిరస్సుగా,ఏడమవైపుపరుండియుండును,కావున అతనిదృష్ఠి ప్రసరించిన దిక్కునకుగృహము కట్టకూడదు.

గండపురుషస్థితి

వైశాఖ,ఆషాడ,కార్తిక,పాల్గుణ మాసములలో ఆకాశంలో చైత్ర,ఆశ్వీయుజ,భాద్రపద,మాఘ,మాసములో పాతాళంలోజ్యేష్ఠ,శ్రావణ,మార్గశిర,పుష్యమాసములలోభూమియందుగండపురుషుడుసంచరించును, భూమియందుఉన్నప్పుడురజస్వల,ప్రసూతిమోదలగునవిసంభవించినఅశుభం,తక్కినప్రదేశములయందు శుభము,

గృహమునందలి శయనవిధి

శిరస్సుతూర్పుముఖముగానుంచిపరుండినఐశ్వర్యము,ధక్షిణమునఆయుః,ధనవృద్ధి,పడమరప్రభలవృద్ధి, ఉత్తరము వ్యాధులు,మృత్యువుకలుగును

గృహనిర్మాణవాస్తు విషయములు

గృహమునకు నాలుగు దిశలయందు ఖాళీ స్థలం నైరుతి నుంచి వాయువ్య పల్లం వాయువ్యము నుంచి ఈశాన్యపల్లం నైరుతినుంచి ఆగ్నేయ పల్లం ఆగ్నేయంనుంచిఈశాన్యపల్లంకలిగివుండాలి.దక్షిణంకన్నా ఉత్తరంవైపుపశ్చిమంకన్నా తూర్పువైపుస్థలంఏక్కువగావుండాలి.ఆగ్నేయంవంటగదిశ్రేష్ఠం,వాయువ్యంమ ధ్యమం,పశ్చిమ,నైరుతిలయందుపడకగది,తూర్పుఉత్తముఖముగాఉండునట్లదేవుడిగది,ఈశాన్యభాగంలో బావి త్రవ్వుకోవాలి,మరుగుదోడ్లు వాయువ్య,అగ్నేయములు, అనుకూలం.మేడమేట్లు వాయువ్య,అగ్నేయంలందు నిర్మించిన సకలశుభములు కలుగును.

గృహప్రవేశం

నూతన గృహప్రవేశం ఎలా అనే విషయం కూడా ముఖ్యమే. ధర్మ సింధుశాస్త్రంప్రకారంఆచరించవలసిన పద్ధతి గమనిస్తే..గృహయజమానిధర్మపత్నితోసహామంగళస్నానాలుచేయాలి.బంధుమిత్రులతోకూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయాని కంటే కాస్త ముందుగానే చేరుకోవాలి. గృహ ద్వారం వద్ద దూడతో ఉన్న ఆవును పూజించిదానికిఇష్టమైనఆహారంనుపెట్టాలి.అష్టదిక్కుల,భూదేవికిఊర్ధ్వపురుషునికి వాస్తు వరుణ దేవతలకు వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణం


(పసుపు, సున్నము కలిపి వసంతము పోసిన గుమ్మడికాయ) ఇవ్వాలి. కలశమునగంగాదితీర్థములను ఆవాహనచేసిపూజించాలి.దీనినేగంగపూజఅంటారు.శుభముహూర్తానదూడతోఆవునుముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్రధాన గడప దాటవలెను.అనంతరం పాలు పొంగించి,క్షీరాన్నంనువండిదానితోవాస్తుపురుషునిపూజించినివేదనచేయవలెను.పాలుపొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించ వలెను, వాస్తు పూజకు ముందు వినాయక పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడదు.

అభిజిల్లగ్నము

సూర్యుడుఉదయించుచున్న లగ్నమునకునాల్గవలగ్నమునుఅభిజిల్లగ్నముఅంటారు.ఇదిసర్వదోషములను నశింపజేయును సర్వదేశాములందు సర్వ వర్ణములందు ఉపయోగాయోగ్యము"అశేషదోశాపహారము" దోషభేధం లేకనే అనేక సర్వ దోషములను నశింప చేయునుసర్వకార్యములయందుఆశ్రయించవచ్చును,ఋషులచే చెప్పబడిన అభిజిల్లగ్నము విశేష శుభప్రదం.

కాషాయ శోభి కమనీయ శిఖానివేశం |దండ త్రయోజ్జ్వలకరం విమలోపవీతం||

ఉద్యశ ద్దినేషనిభ ముల్లస దూర్ధ్వ పుండ్రం|రూపం తవాస్తు యతిరాజ దృశో ర్మమాగ్రే||



భగవద్రామానుజులను ఇలా మనం భావిస్తాము. సేవించినవెంటనేదర్శనమయ్యేదికాషాయవస్త్రములయొక్క ఎఱ్ఱని కాంతి, సుందరమై నటువంటి శిఖ, వారి చేతదార్చిన త్రిదండము మూడు తత్త్వములను తెలుపునది. వారి హృదయమందు ప్రకాశించే యజ్ఞోపవీతము, వేదమార్గ రక్షకులు వీరేనని తెలిపేది. వారి నుదుటవిరాజిల్లే ఊర్ధ్వపుండ్రము ఆశ్రితులను సాత్వికమార్గములో ఉజ్జీవింపచేయువారు వీరే,అనితెలుపుచున్నది. హే రామానుజా అటువంటి నీ దివ్యమంగళవిగ్రహము మా కంటి ఎదుట నిరంతరం ప్రకాశింపజేయుడు.

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| చైత్రమాస శుక్ల పక్షము,ఉత్తరాయణం, వసంతఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
మార్చి 2025	30	6.13	6.27	ఆది||చైత్ర శుద్ధ పాడ్యమి ప.2.34 రేవతి సా.6.33 ఇంద్ర రా.7.55 బవ ప.2.34 బాలవ రా.1.22 (ఉ.వ 7.20ల 8.50) (అమృ సా 4.18ల5.47)
				ఉగాది, వసంత నవరాత్రారంభము, నింబకుసుమము భక్షణం అహః ౩౦.౩౫ మీ.భో ౧.౫౮
	31	6.12	6.27	సోమ|| విదియ ప.12.10 అశ్విని సా. 4.54 వైధృతి సా.4.50 కౌలవ ప.12.10 తైతుల రా.10.58 (ప.వ.10.11ల11.41) (రా.వ.1.50ల3.19)
			ర శు	(అమృ ఉ.10.11ల11.41) రేవతి౧రవిః౹ప 3.51 ,పూ.భా౪ వక్రి శుక్రః రా11.18 అహః ౩౦.౩౮ మీ.భో ౧.౫౦
	1	6.11	6.28	మంగళ||తదియ ఉ.9.44 భరణి ప. 3.14 విష్కంభ ప.1.43 గరజి ఉ.9.44 వణిజ రా.8.33 (రా.వ.2.27ల3.57) (అమృ ఉ.10.45 ల 12.15)
				అహః౩౦.౪౦ మీ.భో౧.౪౨
	2	6.11	6.28	బుధ|| చవితి ఉ.7.23 పంచమి తె.5.15 కృత్తిక ప.1.40 ప్రీతి ఉ.10.41 భద్ర ఉ.7.23 బవ సా.6.19 బాలవ తె.5.15 (తె.వ.4.44ల)
			కు	శ్వేత వరాహ కల్పము (అమృ ప.11.25ల10.55) పునర్వసు౪ కుజః సా 7.58 అహః౩౦.౪౩ మీ.భో౧.౩౪
	3	6.10	6.28	గురు|| షష్టి తె.3.18 రోహిణి ప. 12.16 ఆయుష్మాన్ ఉ.7.46 సౌభాగ్యం తె.5.07 కౌలవవ సా.4.16 తైతుల తె. 3.18 ఉ.శే.వ.6.14వ
ఏప్రిల్ 2025			బు ర	(సా.వ.5.36ల7.08)(అమృ ఉ.9.15ల10.46)(అమృ రా.2.45ల4.17)పూ.భా౪ బుధః౹ప12.30రేవతి౨రవిః౹రా 1.07 అహః౩౦.౪౫మీ.భో౧.౨౬
	4	6.09	6.28	శుక్ర|| సప్తమి రా. 1.39 మృగశిర ఉ.11.07 శోభనం రా.2.41 గరజి ప.2.28 వణి రా.1.39 (రా.వ.7.14ల8.47) (అమృ రా.12.38ల2.11)
				అహః౩౦.౪౮ మీ.భో౧.౧౮
	5	6.08	6.28	శని|| అష్టమి రా.12.21 ఆర్ద్ర ఉ. 10.17 అతిగండ రా.12.32 భద్ర ప.12.59 బవ రా.12.21 (రా.వ.10.04ల11.38)
				అహః౩౦.౫౦ మీ.భో౧.౧౦
	6	6.09	6.29	ఆది|| నవమి రా.11.28 పునర్వసు ఉ.9.50 సుకర్మ రా.10.43 బాలవ ప.11.54 కౌలవ రా.11.28 (సా.వ.5.50ల7.26)
				శ్రీరామనవమి (అమృ ఉ.7.28ల9.02)(పువరమృ తె.3.26 ల 5.03) అహః౩౦.౫౩ మీ.భో౧.౦౨
	7	6.07	6.29	సోమ|| దశమి రా.11.04 పుష్యమి ఉ. 9.50 ధృతి రా.9.16 తైతుల ప.11.15 గరజి రా.11.04 (రా.వ11.04 ల 12.42)
			ర	ధర్మరాజ దశమి (అమృ.ప 12.26 ల 1.15) రేవతి౩రవిః౹ఉ 10.17 ,అహః౩౦.౫౫ మీ.భో౦.౫౪
	8	6.06	6.29	మంగళ||ఏకాదశిరా.11.10 ఆశ్లేష ఉ.10.20 శూల రా.10.13వణిజ ప11.07 భద్ర రా.11.10(రా.వ.10.50ల12.29)
				సర్వేషాం ఏకాదశి(అమృ ఉ.8.42ల10.10) ,అహః౩౦.౫౮ మీ.భో౦.౪౬
	9	6.05	6.29	బుధ|| ద్వాదశి రా.11.46 మఖ ఉ.11.19 గండ రా.7.34 బవ ప.11.28 బాలవ రా.11.46 (రా.వ.7.48ల9.30)
				వామన ద్వాదశి (అమృ ఉ.8.48ల010.28) ౩౦ అహః ౩౧.౦౦ . మీ.భో౦.౩౮
	10	6.04	6.29	గురు|| త్రయోదశి రా.1.12 పుబ్బ ప.12.48 వృద్ధి రా.7.18 కౌలవ ప.12.18 తైతుల రా.1.12 (రా.వ.8.35ల10.18) (అమృ ఉ.6.00ల7.42)
			గు ర	అనంగపూజ మహావీర్ జయంతి , మృగశిర౧ గురుః ప1.22, రేవతి౪రవిః౹ప 1.40,అహః ౩౧.౦ మీ.భో౦.౩౦
	11	6.04	6.30	శుక్ర|| చతుర్దశి రా.2.22 ఉత్తర ప.2.43 ధ్రువ రా.7.22 గరజి ప.1.36 వణిజ రా .2.22 (రా.వ.11.55ల1.40) (అమృ ఉ.6.56ల 8.40)
			కు బు	పుష్యమి౧ కుజఃరా12.37, ఉ.భా ౧ బుధః ప12.38 ,అహః౩౧.౦౩ మీ.భో౦.౨౨
	12	6.03	6.30	శని|| పూర్ణిమ రా.తే .4.12 హస్త సా. 5.00 వ్యాఘాత రా.7.43 భద్ర ప.3.16 బవ రాతే .4.12(రా.వ.1.50ల3.36)
				హనుమత్ విజయోత్సవము (అమృ ఉ.10.25 ల 12.10) అహః౩౧.౫ మీ.భో౦.౧౪

ఏప్రిల్ 2025

మార్చి 2025

తేది	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ
30	6.59	8.35	10.23	12.27	2.41	4.53	6.59	9.05	11.17	1.31	3.35	5.23
31	6.55	8.31	10.19	12.23	2.37	4.49	6.55	9.01	11.13	1.27	3.31	5.19
1	6.51	8.27	10.15	12.19	2.33	4.45	6.51	8.57	11.09	1.23	3.27	5.15
2	6.48	8.24	10.12	12.16	2.30	4.42	6.48	8.54	11.06	1.20	3.24	5.12
3	6.44	8.20	10.08	12.12	2.26	4.38	6.44	8.50	11.02	1.16	3.20	5.08
4	6.40	8.16	10.04	12.08	2.22	4.34	6.40	8.46	10.58	1.12	3.16	5.04
5	6.36	8.12	10.00	12.04	2.18	4.30	6.36	8.42	10.54	1.08	3.12	5.00
6	6.32	8.08	9.56	12.00	2.14	4.26	6.32	8.38	10.50	1.04	3.08	4.56
7	6.28	8.04	9.52	11.56	2.10	4.22	6.28	8.34	10.46	1.00	3.04	4.52
8	6.24	8.00	9.48	11.52	2.06	4.18	6.24	8.30	10.42	12.56	3.00	4.48
9	6.20	7.56	9.44	11.48	2.02	4.14	6.20	8.26	10.38	12.52	2.56	4.44
10	6.16	7.52	9.40	11.44	1.58	4.10	6.16	8.22	10.34	12.48	2.52	4.40
11	6.12	7.48	9.36	11.40	1.54	4.06	6.12	8.18	10.30	12.44	2.48	4.36
12	6.08	7.44	9.32	11.36	1.50	4.02	6.08	8.14	10.26	12.40	2.44	4.32

బు రా శు శ ర		గు	
	చైత్ర శు ||పూర్ణిమ		కు
			కే చ

ర బు శు శ రా చ		గు	కు
	30.03.2025		
	ఆదివారం		
			కే

ర బు శు శ రా	చ	గు	కు
	31.03.2025		
	సోమ వారం		
			కే

ర బు శు శ రా	చ	గు	కు
	01.04.2025		
	మంగళవారం		
			కే

ర బు శు శ రా		చ గు	కు
	02.04.2025		
	బుధ వారం		
			కే

ర బు శు శ రా		చ గు	
	03.04 .2025		కు
	గురు వారం		
			కే

ర బు శు శ రా		గు	చ
	04.04.2025		కు
	శుక్ర వారం		
			కే

ర బు శు శ రా		గు	చ
	05.04.2025		కు
	శని వారం		
			కే

ర బు శు శ రా		గు	
	06.04.2025		చ కు
	ఆదివారం		
			కే

ర బు శు శ రా		గు	
	07.04.2025		చ కు
	సోమ వారం		
			కే

ర బు శు శ రా		గు	
	08.04.2025		చ కు
	మంగళవారం		
			కే

ర బు శు శ రా		గు	
	09.04.2025		కు
	బుధ వారం		చ
			కే

ర బు శు శ రా		గు	
	10.04.2025		కు
	గురు వారం		చ
			కే

ర బు శు శ రా		గు	
	11.04.2025		కు
	శుక్ర వారం		
			చ కే

ర బు శు శ రా		గు	
	12.04.2025		కు
	శని వారం		
			చ కే

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

ఏప్రిల్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| చైత్రమాస కృష్ణ పక్షము,ఉత్తరాయణం, వసంతఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
13	6.02	6.30	ఆది|| పాడ్యమి పూర్తి చిత్త రా.7.31 హర్ష రా.8.16 బాలవ సా.5.13 (రా.వ.1.44ల3.30) (అమృ ప.12.27ల2.13)
		ర	మేష సంక్రమణం అశ్వినిగరవిఃరాతె 5.37 ,అహః ౩౧.౦౮ మీ.భోం.౦౨
14	6.02	6.30	సోమ|| పాడ్యమి ఉ.6.15 స్వాతి రా. 10.08 వజ్ర రా.8.52 కౌలవ ఉ.6.15 తైతుల రా.7.17 (తె.వ.4.19ల) (అమృ ప.12.22ల2.09)
			అహః ౩౧.౧౦ మేష.భో౪.౦౦
15	6.01	6.31	మంగళ||విదియ ఉ.8.20 విశాఖ రా.12.39 సిద్ధి రా.9:24 గరజి ఉ.8.20 వణిజ రా 9.16 (ఉ.శే.వ.6.05) (వ తె.వ.5.02 ల)
			(అమృప.2.55ల4.41) ,అహః ౩౧.౧౩ మేష.భో౩.౫౨
16	6.00	6.31	బుధ|| తదియ ఉ.10.14 అనూరాధ తె. 2.56 వ్యతీపాత రా9.46 భద్ర ఉ.10.14 బవ రా.11.02 (ఉ.శే.వ.6.47) (అమృ ప.3.32ల5.17)
			సంకష్టహర చతుర్థి అహః౩౧.౧౫ మేష.భో౩.౪౪
17	5.59	6.31	గురు|| చవితి ప.11.50 జ్యేష్ఠ రాతే.4.52 వరీయాన రా.9.52 బాలవ ప.11.50 కౌలవ రా.12.25 (ఉ.వ.8.58ల10.42)
		బు ర	(అమృ రా.7.21ల9.04) ఉ .భా ౨ బుధః ఉ 11.47, అశ్వని౨రవిః ప 3.10 ,అహః ౩౧.౧౮ మేష. భో౩.౩౬
18	5.59	6.31	శుక్ర|| పంచమి ప.12.51 మూల రాతే 5.18 పరిఘ రా.9.38 తైతుల ప.1.01 గరజి రా.1.23 (ప.వ.1.03 ల 2.41) (తె.వ.4.40.ల)
			(అమృ రా.10.54 ల 2.41) ,అహః౩౧.౨౦ మేష.భో౩.౨౮
19	5.58	6.31	శని|| షష్ఠి ప.1.45 మూల ఉ. 6.27 శివ రా.9.02 వణి ప.1.45 భద్రరా.1.51 (ఉ.శే.వ.6.27) (సా.వ 4.27ల6.07) (అమృ రా.2.26ల4.06)
			అహః౩౧.౨౩ మేష.భో౩.౨౦
20	5.57	6.32	ఆది|| సప్తమి ప.1.56 పూ.షా. ఉ.7.26 సిద్ధ రా.8.01 బవ ప.1.56 బాలవ రా.1.48 (ప.వ.3.36ల5.14) (అమృ రా.1.24ల3.02)
		కు ర	భాను సప్తమి , పుష్యమి౨ కుజఃఉ 6.53, అశ్వని౩రవిఃరా 1.17 అహః౩౧.౨౫ మేష.భో౩.౧౨
21	5.57	6.32	సోమ|| అష్టమి ప.1.39 ఉత్తరాషాఢ ఉ.7.55 సాధ్య సా.6.37 కౌలవ ప.1.39 తైతుల రా.1.16 (ప.వ.12.06ల1.42)
		బు	(అమృ రా.9.33ల11.09) ఉ .భా ౩ బుధః ఉ 8.40 అహః౩౧.౨౮ మేష.భో౩.౦౪
22	5.56	6.32	మంగళ|| నవమి ప.12.53 శ్రవణ ఉ. 7.58 శుభ సా.4.52 గరజి ప.12.53 వణి రా.12.17 (ప.వ.11.54 ల 1.28) (అమృ రా 9.20 అ 10.54)
			అహః౩౧.౩౦ మేష.భో౨.౫౬
23	5.56	6.32	బుధ||దశమి ప.11.40 ధనిష్ఠ ఉ.7.02 శుక్ల ప.2.45 భద్ర ప.11.40 బవ రా.10.53 (ప.వ.2.30ల4.03)(అమృ రా.11.47ల1.19)
			అహః౩౧.౩౦మే.భో౨.౪౮
24	5.55	6.33	గురు|| ఏకాదశి ఉ.9.54 శతభిష ఉ.6.43 పూర్వాభాద్ర రా తె.5.32 బ్రహ్మ ప.12.20 బాలవ ఉ.9.54 బవ రా.9.08 (ప.వ.12.48ల2.19)
		బు ర	సర్వేషాం ఏకాదశి (అమృ రా.9.55ల11.26) సర్వేషం ఏకాదశి ఉ .భా ౪ బుధః ప 1.44 అశ్వని౪రవి ఉ11.23, అహః౩౧.౩౩ మేష.భో౨.౪౦
25	5.54	6.33	శుక్ర||ద్వాదశి ఉ.8.11 ఉ.భా. రా.తె.4.09 ఇంద్ర ఉ.9.41 తైతుల ఉ.8.11 గరజి రా.7.06 (ప.వ.2.34ల4.05)
		శు	(అమృ రా11.38 ల 1.08) ఉ.భా౧ శుక్రః సా6.11 అహః౩౧.౩౫ మేష.భో౨.౩౨
26	5.54	6.33	శని|| త్రయోదశి ఉ.6.01 చతుర్దశి రాతె.3.38 రేవతి రా.2.06 వైధృతి ఉ.6.46 విష్కంభ రాతె.3.38 వణిజ ఉ.6.01
			శని త్రయోదశి మాసశివరాత్రి భద్ర సా.4.50 శకుని రాతె.3.38 (ప.వ.3.22ల4.52) (అమృరా.12.21ల1.51) అహః౩౧.౩౮ మేష.భో ౨.౨౪
27	5.53	6.34	ఆది|| అమావాస్య రా.1.12 అశ్విని రా.12.57 ప్రీతి రా.12.43 చతు ప.2.25 నాగవ రా.1.12 (రా.వ.9.13ల10.43) (అమృ సా6.14 ల 7.44)
	ర	కు బు	పుష్యమి౩ కుజఃరా 10.52 , రేవతి౧ బుధః ఉ 10.06, భరణి౧ రవిఃరా9.43 అహః౩౧.౪౦ మేష.భో౨.౧౬

ఏప్రిల్ 2025

తేది	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ
13	6.05	7.41	9.29	11.33	1.47	3.59	6.05	8.11	10.23	12.37	2.41	4.29
	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
14	7.37	9.25	11.29	1.43	3.55	6.01	8.07	10.19	12.33	2.37	4.25	6.01
15	7.33	9.21	11.25	1.39	3.51	5.57	8.05	10.15	12.29	2.33	4.21	5.57
16	7.29	9.17	11.21	1.35	3.47	5.53	7.59	10.11	12.26	2.29	4.17	5.53
17	7.26	9.14	11.18	1.32	3.44	5.50	7.56	10.08	12.21	2.26	4.14	5.50
18	7.21	9.09	11.13	1.27	3.39	5.45	7.51	10.03	12.17	2.21	4.09	5.45
19	7.17	9.05	11.09	1.23	3.35	5.41	7.47	9.59	12.14	2.17	4.05	5.41
20	7.14	9.02	11.06	1.20	3.32	5.38	7.44	9.56	12.10	2.14	4.02	5.38
21	7.10	8.58	11.02	1.16	3.28	5.34	7.40	9.52	12.06	2.10	3.58	5.34
22	7.07	8.55	10.59	1.13	3.25	5.31	7.37	9.49	12.03	2.07	3.55	5.31
23	7.02	8.50	10.54	1.08	3.20	5.26	7.32	9.44	11.58	2.02	3.50	5.26
24	6.58	8.46	10.50	1.04	3.16	5.22	7.28	9.40	1154	1.58	3.46	5.22
25	6.55	8.43	10.47	1.01	3.13	5.19	7.25	9.37	11.51	1.55	3.43	5.19
26	6.51	8.39	10.43	12.57	3.09	5.15	7.21	9.33	11.47	1.51	3.39	5.15
27	6.48	8.36	10.40	12.54	3.06	5.12	7.18	9.30	11.44	1.48	3.36	5.12

బు శు రా శ	ర చ	గు	
	చైత్ర	బ||అమావాస్య	కు
			కే

ర బు శు శ రా		గు	
	13.04.2025		కు
	ఆదివారం		
			చ కే

రా బు శు శ	ర	గు	
	14.04.2025		కు
	సోమ వారం		
		చ	కే

బు శు శ రా	ర	గు	
	15.04.2025		కు
	మంగళవారం		
		చ	కే

బు శు శ రా	ర	గు	
	16.04.2025		కు
	బుధ వారం		
	చ		కే

బు శు శ రా	ర	గు	
	17.04 .2025		కు
	గురు వారం		
	చ		కే

బు శు శ రా	ర	గు	
	18.04.2025		కు
	శుక్ర వారం		
	చ		కే

బు శు శ రా	ర	గు	
	19.04.2025		కు
	శని వారం		
చ			కే

బు శు శ రా	ర	గు	
	20.04.2025		కు
	ఆదివారం		
చ			కే

బు శు శ రా	ర	గు	
	21.04.2025		కు
చ	సోమ వారం		
			కే

బు శు శ రా	ర	గు	
	22.04.2025		కు
చ	మంగళవారం		
			కే

బు శు శ రా	ర	గు	
చ	23.04.2025		కు
	బుధ వారం		
			కే

బు శు శ రా	ర	గు	
చ	24.04.2025		కు
	గురు వారం		
			కే

బు శు శ రా చ	ర	గు	
	25.04.2025		కు
	శుక్ర వారం		
			కే

బు శు శ రా చ	ర	గు	
	26.04.2025		కు
	శని వారం		
			కే

రా బు శు శ	చ ర	గు	
	27.04.2025		కు
	ఆదివారం		
			కే

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామ సం|| వైశాఖ మాస శుక్ల పక్షము,ఉత్తరాయణం, వసంతఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
ఏప్రిల్ 2025	28	5.53	6.34	సోమ||పాడ్యమి రా.10.47 భరణి రా.11.18 ఆయుష్మాన్ రా.9.39 కింస్తు ప.12.10 బవ రా.10.47 (ఉ.వ.9.53ల11.22)
			గు శ	(అమృ సా 6.49ల8.19) మృగశిర౨ గురుః ప12.38, ఉ.భా౧ శనిః రా12.45) అహః౩౧.౪౩ మేష.భో౨.౦౮
	29	5.52	6.34	మంగళ||విదియ రా,8,26 కృతిక రా 9.43 సౌభాగ్య సా.6.38 బాలవ ఉ.9.37 కౌలవ రా 8.26 (ఉ.వ.10.30 ల12.00)
			బు	(అమృరా.7.29ల8.58) రేవతి౨ బుధః రా 1.44 అహః౩౧.౪౫ మేష.భో౨.౦౦
	30	5.51	6.34	బుధ|| తదియ సా.6.13 రోహిణి రా.8.17 శోభ ప.3.44 తైతుల 7.19 గరజి సా 6.13 వణిజ రా తె.5.14 (ప.వ.12.46 ల 2.16)
				అక్షయ తదియ (రా వ 1.37 ల 3.08)(అమృ సా.5.17ల6.47) 05 అహః౩౧.౪౫ మేష.భో౧.౫౨
	1	5.51	6.35	గురు|| చవితి సా.4.14 మృగశిర రా.7.06 అతి ప.1.00 భద్ర సా.4.14 బవ తె.3.24 (తె.వ.3.11ల4.44)(అమృ ఉ.10.44ల12.15)
			ర	భరణి౨ రవిఃఉ 8.19 అహః ౩౧.౪౮ మేష.భో౧.౪౪
	2	5.50	6.35	శుక్ర|| పంచమి ప.2.31 ఆర్ద్ర సా.6.12 సుకర్మ ఉ.10.28 బాలవ ప.2.31 కౌలవ రా.1.52 (వర్జ్యంలేదు) (అమృ ఉ.8.34ల10.06)
			శుబు	శ్రీ రామానూజాచార్య జయంతి శ్రీ శంకరాచార్య జయంతి ఉ.భా౨ శుక్రః ఉ6.09, రేవతి౩ బుధః ఉ 11.09 అహః౩౧.౫౦మేష.భో౧.౩౬
	3	5.50	6.35	శని|| షష్ఠి ప.1.10 పునర్వసు సా.5.40 ధృతిఉ.8.13 తైతుల ప.1.10 గరజి రా.12.43 (ఉ.వ.5.55ల7.29) (రా.వ.1.38 ల3.13)
				(అమృ ప3.18 ల 4.52) అహః౩౧.౫౩ మేష.భో౧.౨౮
	4	5.49	6.36	ఆది|| సప్తమి ప.12.15 పుష్యమి సా.5.34 శూల ఉ.6.20 గండ తె.4.57 వణిజ ప.12.15 భద్ర రా.12.03 (అమృ ప.11.11ల12.47)
		కు	ర బు	వాస్తుకర్తరి ప్రారంభం భరణి౩ రవిఃసా 6.53, రేవతి౪ బుధః సా 6.15, పుష్యమి౪ కుజఃరా.తె 4.41 అహః౩౧.౫౫ మేష.భో౧.౨౦
	5	5.49	6.36	సోమ|| అష్టమి ప.11.49 ఆశ్లేష సా.5.57 వృద్ధి రాతే 3.49 బవ ప.11.49 బాలవ రా.11.51 (ఉ.వ.6.34ల8.11) (అమృ సా.4.19ల5.57)
				అహః౩౧.౫౮ మేష.భో౧.౧౨
మే 2025	6	5.48	6.36	మంగళ||నవమి ప.11.53 మఖ సా.6.49 ధ్రువ రా తె.3.07 కౌలవ ప.11.53 తైతుల రా.12.12 (ఉ.వ.6.23ల8.02) (రా తె.వ.3.17ల4.58)
			బు	(అమృ సా 3.53ల5.59) అశ్విని౧ బుధః రా 10.38 అహః ౩౧.౫౮ మేష.భో౧.౦౪
	7	5.48	6.37	బుధ|| దశమి ప.12.28 పుబ్బ రా. 8.11 వ్యాఘాత రా.2.48 గరజి ప.12.28 వణిజ రా.1.00 (రాతె.వ.4.06ల 5.39) (అమృ ప.1.25 ల 3.06)
			శు	బ్రహ్మంగారి ఆరాధన ఉ.భా౩ శుక్రః ఉ11.23 అహః౩౨.౦౦ మేష.భో౦.౫౬
	8	5.48	6.37	గురు|| ఏకాదశి ప.1.32 ఉత్తర రా, 10.00 హర్షణ రా తె.2.50 భద్ర ప.1.32 బవ రా.2.17 (అమృ ప.2.15ల3.59)
			ర బు	భరణి౩ రవిఃఉ 5.43, అశ్విని ౨ బుధః రా12.42 అహః౩౨.౦౩ మేష.భో౦.౪౮
	9	5.47	6.37	శుక్ర|| ద్వాదశి ప.3.00 హస్తరా.12.12 వజ్ర రాతె.3.09 బాలవ ప.3.00 కౌలవ తె 3.55 (ఉ.వ.7.09ల8.54) (అమృ సా .5.38ల7.23)
				తేవప్పెరుమాళ్.తిరు .అహః౩౨.౦౫ మేష.భో౦.౪౦
	10	5.47	6.38	శని||త్రయోదశి సా.4.49 చిత్త రా.2.41 సిద్ధి రా తె.3.42 తైతుల సా.4.49 (ఉ.వ.9.01ల10.47)(అమృ రా.7.37ల9.23)
				మధురకవి ఆళ్వా ర్ తిరునక్షత్రం,స్మార్త నృసింహ జయంతి అహః౩౨.౦౫ మే.భో౦.౩౨
	11	5.46	6.38	ఆది|| చతుర్దశి రా.6.50 స్వాతి రాతె 5.27 వ్యతిపాత రాతె.4.19 గరజి ఉ.5.50 వణి రా.6.50 (ఉ.వ.8.53ల10.39) (అమృ రా.7.31ల9.18)
		బు కు	ర శు	శ్రీ వైష్ణవ నృసింహ జయంతి,నిజకర్తరికృత్తికరవిఃసా4.44,ఉ.భా౪ శుక్రః రా1.50,అశ్వని౩ బుధఃరా12.43,ఆశ్లేష౧ కుజఃరా 3.06 అహః౩౨.౦౮ మేష.భో౦.౨౪
	12	5.46	6.38	సోమ|| పూర్ణిమ రా.8.51 విశాఖ పూర్తి వరీయాన్ రాతె.4.55 భద్ర ఉ.7.50 బవ రా.8.51 (ప.11.28ల1.15) (అమృ రా.10.07ల11.54)
			బు	వ్యాసపూర్ణిమ,బుద్ధ జయంతి ,అన్నమయ్య జయంతి అశ్విని ౪ బుధః రా10.57 అహః౩౨.౧౦ మేష.భో౦.౧౬

తేది	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
28	6.43	8.31	10.35	12.49	3.01	5.07	7.13	9.25	11.39	1.43	3.31	5.07
29	6.40	8.28	10.32	12.46	2.58	5.04	7.10	9.22	11.36	1.40	3.28	5.04
30	6.36	8.24	10.28	12.42	2.54	5.00	7.06	9.18	11.32	1.36	3.24	5.00
1	6.32	8.20	10.24	12.38	2.50	4.56	7.02	9.14	11.28	1.32	3.20	4.56
2	6.28	8.16	10.20	12.34	2.46	4.52	6.58	9.10	11.24	1.28	3.16	4.52
3	6.24	8.12	10.16	12.30	2.42	4.48	6.54	9.06	11.20	1.24	3.12	4.58
4	6.21	8.09	10.13	12.27	2.39	4.45	6.51	9.03	11.17	1.21	3.09	4.45
5	6.17	8.05	10.09	12.23	2.35	4.41	6.47	8.59	11.13	1.17	3.05	4.41
6	6.14	8.02	10.06	12.20	2.32	4.38	6.44	8.56	11.10	1.14	3.02	4.38
7	6.12	8.00	10.04	12.18	2.30	4.36	6.42	8.54	11.08	1.12	3.00	4.36
8	6.08	7.57	10.00	12.15	2.27	4.33	6.40	8.50	11.04	1.08	2.57	4.33
9	6.05	7.53	9.57	12.11	2.23	4.29	6.35	8.47	11.01	1.05	2.53	4.29
10	6.02	7.50	9.54	12.08	2.20	4.26	6.32	8.44	10.58	1.02	2.50	4.26
11	5.58	7.46	9.50	12.04	2.16	4.22	6.28	8.40	10.54	12.58	2.46	4.22
12	5.54	7.42	9.46	12.00	2.12	4.18	6.24	8.36	10.50	12.54	2.42	4.18

ఏప్రియల్ 2025

మే 2025

శ శు రా	ర బు	గు	
	వైశాఖ		కు
	శు||పూర్ణిమ		
		చ	కే

బు శు శ రా	చ ర	గు	
	28.04.2025		కు
	సోమవారం		
			కే

బు శు శ రా	ర	చ గు	
	29.4.2025		కు
	మంగరవారం		
			కే

బు శు శ రా	ర	చ గు	
	30.04.2025		కు
	బుధవారం		
			కే

బు శు శ రా	ర	గు	చ
	1.05.2025		కు
	గురు వారం		
			కే

బు శు శ రా	ర	గు	చ
	02.05.2025		కు
	శుక్ర వారం		
			కే

బు శు శ రా	ర	గు	చ
	03.05.2025		కు
	శని వారం		
			కే

బు శు శ రా	ర	గు	
	04.05.2025		చ కు
	ఆదివారం		
			కే

బు శు శ రా	ర	గు	
	05.05.2025		చ కు
	సోమ వారం		
			కే

బు శు శ రా	ర	గు	
	06.05.2025		కు
	మంగళవారం		చ
			కే

శు శ రా	బు ర	గు	
	07.05.2025		కు
	బుధ వారం		చ
			కే

శు శ రా	బు ర	గు	
	8.05.2025		కు
	గురు వారం		
			కే చ

శు శ రా	బు ర	గు	
	9.05.2025		కు
	శుక్ర వారం		
			చ కే

శు శ రా	బు ర	గు	
	10.05.2025		కు
	శని వారం		
			చ కే

శు శ రా	ర బు	గు	
	11.05.2025		కు
	ఆదివారం		
		చ	కే

శ శు రా	ర బు	గు	
	12.05.2025		కు
	సోమవారం		
		చ	కే

మే 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామ సం|| వైశాఖ మాస కృష్ణపక్షము,ఉత్తరాయణం, వసంతఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
13	5.46	6.39	మంగళ|| బ.పాడ్యమి రా.10.43 విశాఖ ఉ.7.52 పరిఘ రా తె.5.22 బాలవ ఉ.9.47 కౌలవ రా.10.43 (ప.వ.12.15ల2.00)
			(అమృరా.10.48ల 12.33) అహః౩౨.౧౩. మేష.భోం.౧౩
14	5.45	6.39	బుధ|| విదియ రా.12.17 అనూరాధ ఉ.10.13 శివం పూర్తి తైతుల ప.11.36 గరజి రా12.17 (సా.వ.4.17ల6.01)
	గు	బు ర	(అమృరా.2.42ల1.26)భరణిగ బుధః రా3.45 కృత్తిక౨ రవిఃరా 2.29, మృగశిర౩ గురుః సా5.04 అహః౩౨.౧౩ మేష.భోం.౦౫
15	5.45	6.39	గురు|| తదియ రా.1.28 జ్యేష్ఠ ప.12.14 శివ ఉ.5.39 వణిజ ప.12.53 భద్ర రా.1.28 (రా.వ.8.46ల10.29)
			శ్రీ సార్ధ త్రికోటి సరస్వతి పుష్కర ఆరంభం అహః౩౨.౧౫ భో
16	5.45	6.40	శుక్ర|| చవితి రా.2.11 మూల ప11.51 సిద్ది ఉ.5.34 సాధ్య రా తె.4.59 బవ ప.1.50 బాలవ రా.2.11 (ప.వ.12.08ల1.51) వృ భోళ.౨౭
		శు బు	సంకట హర చతుర్ధి (రా.వ.11.53ల1.34) రేవతిగ శుక్రః ఉ7.19, భరణి౨ బుధః ప 2.43 అహః౩౨.౧౮వృ భోళ.౧౮
17	5.44	6.40	శని|| పంచమి రా.2.23 పూ.షా ప.2.57 శుభ రాతె.4.05 కౌలవ ప.2.17 తైతుల రా.2.23 (రా.వ.11.09 ల 12.48) (అమృ 9.55ల11.36),
			అహః౩౨.౧౮ వృ.భోళ.౧౦
18	5.44	6.40	ఆది|| షష్ఠి రా.2.05 ఉత్తరాషాఢ ప. 3.34 శుక్ల రాతె.2.48 గరజి ప.2.14 వణిజ రా.2.05 (రా.వ.7.35ల9.12) (అమృ ఉ.9.00ల10.39)
	బు కు	రాకేర	(అమృ రా తె.5.25ల) ఆశ్లేష౨ కుజఃరా7.48,పూ.భా౩రాహుఉత్తరగకేతుఃప2.15,భరణి౩ బుధఃఉ 8.34 కృత్తిక౩ రవిఃప3.11అహః౩౨.౨౦ భోళం.౨
19	5.44	6.41	సోమ|| సప్తమి రా.1.18 శ్రవణ ప. 3.42 బ్రాహ్మ రా.1.08 భద్ర ప.1.42 బవ రా.1.18 (రా.వ.7.39ల9.14) (అమృ ఉ.7.01వ) (పున
		బు	అమృ తె.5.16ల) భరణిళ బుధః రా 1.14 అహః౩౨.౨౦ వృ.భో౩.౫౩
20	5.43	6.41	మంగళ||అష్టమి రా.12.04 ధనిష్ఠ ప. 3.23 ఐంద్ర రా.11.07 బాలవ ప.12.41 కౌలవ రా.12.04 (రా.వ.10.22ల11.56)
		శు	(అమృ ఉ.6.53) రేవతి౨ శుక్రః ఉ6.39 అహః ౩౨.౨౩ వృ.భో౩.౪౪
21	5.43	6.41	బుధ|| నవమి రా.10.28 శతభిషం ప. 2.41 వైధృతి రా.8.47 తైతుల ప.11.16 గరజి రా.10.28 (రా.వ.8.48 ల 10.20)
		బు ర	(అమృ ఉ.7.41 ల 9.15) కృత్తికగ బుధఃసా 4.50, కృత్తికళ రవిఃరా 2.21 అహః ౩౨.౨౫ వృ.భో౩.౩౬
22	5.43	6.42	గురు||దశమి రా.8.33 పూ.భా ప.1.38 విష్కంభ సా.6.12 వణిజ ఉ.9.31 భద్ర రా.8.33 (రా.వ.10.42ల12.13)(అమృఉ.6.00ల7.30)
			హనుమజ్జయంతి అహః౩౨.౨౫ వృ.భో ౩.౨౮
23	5.43	6.42	శుక్ర|| ఏకాదశి సా.6.24 ఉ.భా. ప.12.19 ప్రీతి ప.3.26 బవ ఉ.7.29 బాలవ సా.6.24 కౌలవ తె.5.14 (రా.వ.11.03ల1.03)
		శు బు	సర్వేషాం ఏకాదశి (అమృ ఉ.7.46ల9.17) రేవతి౩ శుక్రః రా1.34, కృత్తిక౨ బుధఃఉ 7.33 అహః౩౨.౨౮ వృ.భో౩.౨౦
24	5.43	6.42	శని|| ద్వాదశి సా.4.04 రేవతి ఉ. 10.48 ఆయుష్మాన్ ప.12.29 తైతుల సా.4.04 గరిజి రా తె.2.51 (అమృ ఉ.8.33 ల 10.03)
		బు	(అమృరా.2.28 ల3.57) కృత్తిక౩ బుధః రా 9.28 అహః౩౨-౨౮ వృ.భో౩.౧౨
25	5.42	6.43	ఆది|| త్రయోదశి ప.1.38 అశ్విని ఉ.9.10 సౌభాగ్యం ఉ.9.26 వణిజ ప.1.38 భద్ర రా.12.24 (ఉ.వ.5.26ల6.55) (సా.వ.6.05ల7.04)
		కు ర	మాస శివరాత్రి అగ్ని కర్తరి త్యాగము (అమృరా తె.3.00ల4.30) ఆశ్లేష౩ కుజఃఉ 7.51 రోహిణి ౧ రవిఃప2.04 అహః ౩౨-౩౦ వృ.భో౩.౦౩
26	5.42	6.43	సోమ|| చతుర్దశి ఉ.11.09 భరణి ఉ. 7.28 శోభన ఉ.6.21 అతిగండ రా తె.3.22 శకుని ప.11.09 చతుష్పాద రా.10.07
		బు	(సా .వ.6.39 ల 8.09)(అమృ రా తె.3.36ల 5.15) కృత్తికళ బుధఃఉ 10.46 అహః౩౨-౩౦ వృ.భో౨.౫౪
27	5.42	6.44	మంగళ||అమావాస్య ఉ.8.45 కృత్తిక ఉ.5.50 రోహిణి రా తె.4.26 సుకర్మ రా.12.28 నాగవ ఉ.8.45 కింస్తు రా.7.37
		శు బు	(రా.వ.8.54ల10.24)(అమృ రా.1.25ల2.55) రేవతిళ శుక్రః సా5.08, రోహిణిగ బుధః రా 11.36 ,అహః ౩౨.౩౩ వృ.భో౨.౪౬

మే 2025

తేది	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
13	5.50	7.38	9.42	11.56	2.08	4.14	6.20	8.32	10.46	12.50	2.38	4.14
14	5.47	7.35	9.39	11.53	2.05	4.11	6.17	8.29	10.43	12.47	2.35	4.11
తేది	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష
15	7.30	9.34	11.48	2.00	4.06	6.12	8.24	10.38	12.42	2.30	4.06	5.42
16	7.26	9.30	11.44	1.56	4.02	6.08	8.20	10.34	12.38	2.26	4.02	5.38
17	7.23	9.27	11.41	1.53	3.59	6.05	8.17	10.31	12.35	2.23	3.59	5.35
18	7.20	9.24	11.38	1.50	3.56	6.02	8.14	10.28	12.32	2.20	3.56	5.32
19	7.16	9.20	11.34	1.46	3.52	5.58	8.10	10.24	12.28	2.16	3.52	5.28
20	7.13	9.17	11.31	1.43	3.49	5.55	8.07	10.21	12.25	2.13	3.49	5.25
21	7.09	9.13	11.27	1.39	3.45	5.51	8.03	10.17	12.21	2.09	3.45	5.21
22	7.06	9.10	11.24	1.36	3.42	5.48	8.00	10.14	12.18	2.06	3.42	5.18
23	7.03	9.07	11.21	1.33	3.39	5.45	7.57	10.11	12.15	2.03	3.39	5.15
24	6.59	9.03	11.17	1.29	3.35	5.41	7.53	10.07	12.11	1.59	3.35	5.11
25	6.56	9.00	11.14	1.26	3.32	5.38	7.50	10.04	12.08	1.56	3.32	5.08
26	6.52	8.56	11.10	1.22	3.28	5.34	7.46	10.00	12.04	1.52	3.28	5.04
27	6.49	8.53	11.07	1.19	3.25	5.31	7.43	9.57	12.01	1.49	3.25	5.01

శు శ		ర చ బు	గు
రా	వైశాఖ		కు
	బ||అమావాస్య		కే

శు శ రా	ర బు	గు	
	13.05.2025		కు
	మంగళవారం		
	చ		కే

శు శ రా	ర బు	గు	
	14.05.2025		కు
	బుధ వారం		
	చ		కే

శు శ రా	బు	ర	గు
	15.05.2025		కు
	గురు వారం		
	చ		కే

శు శ రా	బు	ర	గు
	16.05.2025		కు
	శుక్ర వారం		
చ			కే

శు శ రా	బు	ర	గు
	17.05 .2025		కు
	శని వారం		
చ			కే

శు శ రా	బు	ర	గు
	18.05.2025		కు
చ	ఆదివారం		
			కే

శు శ రా	బు	ర	గు
	19.05.2025		కు
చ	సోమ వారం		
			కే

శు శ రా	బు	ర	గు
	20.05.2025		కు
చ	మంగళవారం		
			కే

శు శ	బు	ర	గు
చ రా	21.05.2025		కు
	బుధ వారం		కే

శు శ	బు	ర	గు
రా చ	22.05.2025		కు
	గురు వారం		కే

శు శ చ	బు	ర	గు
రా	23.05.2025		కు
	శుక్ర వారం		కే

శు శ చ		బు ర	గు
రా	24.05.2025		కు
	శని వారం		కే

శు శ	చ	బు ర	గు
రా	25.05.2025		కు
	ఆదివారం		కే

శు శ	చ	బు ర	గు
రా	26.05.2025		కు
	సోమ వారం		కే

శు శ		ర చ బు	గు
రా	27.05.2025		కు
	మంగళవారం		కే

మే 2025

జూన్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామ సం|| జ్యేష్ఠ మాస శుక్ల పక్షము,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
28	5.42	6.44 ర	బుధ|| జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ఉ.6.30 విదియ రా తె.4.33 మృగశిర రా తె. 3.11 ధృతి రా.9.43 బవ ఉ.8.45 బాలవ సా.5.31 కరవీరవ్రతం వాస్తు కర్తరి త్యాగము,బౌద్ధ కల్కి జయంతి (ఉ.వ.9.44ల11.15)(అమృరా 6.50 ల 8.21) రోహిణి౨ రవిఃరా 1.47 అహః ౩౨-౩౩ వృ.భో౨.౩౮
29	5.42	6.44 బు గు	గురు||తదియ రా.2.49 ఆర్ద్ర రా.2.13 శూల రా.7.02 తైతుల ప.1.41 గరజి రా.2.49 (ఉ.వ.11.15ల12.47) (అమృ సా.4.37ల 6.09) రంభ తృతీయ రోహిణి౨ బుధఃప 12.07 , మృగశిర౪ గురుః రా11.11 అహః౩౨-౩౫ వృ.భో౨.౩౦
30	5.42	6.45 బు	శుక్ర|| చవితి రా.1.28 పునర్వసు రా.1.37 గండ సా.4.57 వణిజ ప.2.19 భద్ర రా.1.28 (ప.వ.1.55ల3.29) (అమృ రా.11.17ల12.50) రోహిణి౩ బుధఃరా 12.28 అహః౩౨-౩౫ వృ.భో౨.౨౨
31	5.42	6.45 శు కు	శని|| పంచమి రా.12.30 పుష్యమి రా.1.25 వృద్ధి ప.3.00 బవ ప.1.00 బాలవ రా.12.30 (ఉ.వ.9.32 ల 11.07) (అమృ రా.7.04ల8.39) అశ్విని౧ శుక్రః ఉ6.04 ఆశ్లేష౪ కుజఃప 3.54 అహః౩౨-౩౮ వృ.భో౨.౧౪
1	5.42	6.45 ర బు	ఆది|| షష్ఠి రా.12.02 ఆశ్లేష రా.1.41 ధ్రువ ప.1.26 కౌలవ ప.12.16 తైతుల రా.12.02 (ప.వ.2.21ల4.00) (అమృ రా.12.04ల1.41) రోహిణి౩ రవిఃఉ 10.29 , రోహిణి౪ బుధఃప 1.38 అహః౩౨.౩౮ వృ.భో౨.౦౮
2	5.42	6.46 బు	సోమ|| సప్తమి రా.12.03 మఖ రా.2.27 వ్యాఘాత ప.12.15 గరజి ప.12.03 వణిజ రా.12.03 (ప.వ.2.04ల3.43) (అమృ రా.11.58ల1.07) మృగశిర౧ బుధఃరా 1.27 అహః౩౨-౪౦ వృ.భో ౧.౫౮
3	5.42	6.46 శు	మంగళ||అష్టమి రా.12.34 పుబ్బ రా తె. 3.42 హర్షణ ప.11.28 భద్ర ప.12.19 బవ రా.12.34 (ఉ.వ.10.52ల12.33) (అమృ రా.8.58 ల10.39) అశ్విని౨ శుక్రః సా4.53 అహః౩౨-౪౦ వృ.భో౧.౫౦
4	5.42	6.46 ర బు	బుధ|| నవమి రా.1.34 ఉత్తరఫల్గుణి వజ్ర ప.11.06 బాలవ ప.1.04 కౌలవ రా.1.34 (ప.వ.11.24ల1.07) (అమృ రా.9.41ల11.24) రోహిణి౪ రవిఃరా 1.33 , మృగశిర౨ బుధఃప 2.25 అహః౩౨-౪౦ వృ.భో౧.౪౨
5	5.42	6.47 బు	గురు|| దశమి రా తె.3.00 ఉత్తర ఉ. 5.24 సిద్ధి ప.11.06 తైతుల ప.2.27 గరజిరా తె.3.00 (ప.వ.2.32ల4.16) (అమృ రా.12.58ల2.42) మృగశిర౩ బుధః రా 3.56 అహః౩౨-౪౩ వృ.భో౧.౩౪
6	5.42	6.47 శు కు	శుక్ర|| ఏకాదశి రా తె.4.45 హస్త ఉ. 7.29 వ్యతిపాత ప.11.24 వణిజ సా.3.53 భద్ర రా తె.4.45 (సా.వ.4.18ల6.04) స్మార్త ఏకాదశి (అమృరాతె.2.54ల4.40) అశ్విని౩ శుక్రః రా1.56, మఖ౧ కుజఃరా 8.41 అహః౩౨-౪౩ వృ.భో౧.౨౬
7	5.42	6.47 బు శ	శని|| ద్వాదశి పూర్తి చిత్త వ 9.57 వరియాన్ ప.11.57 బవ సా.5.45 (సా.వ.4.10ల6 ల5.56) (అమృ రా తె.2.48ల4.35) శ్రీ వైష్ణవ నిర్జల ఏకాదశి, కూర్మ ద్వాదశి. మృగశిర౪ బుధః సా 6.13 , ఉ.భా౨ శనిః ఉ8.18 అహః౩౨.౪౩ వృ.భో౧.౧౮
8	5.42	6.48 ర	ఆది|| ద్వాదశి ఉ.6.44 స్వాతి ప. 12.34 పరిఘ ప.12.37 బాలవ ఉ.6.44 కౌలవ రా.7.45 (సా.వ.6.46ల8.32) అళగీయ శింగర్ తిరు మృగ ౧ రవిఃప 1.39 అహః౩౨-౪౩ వృ.భో౧.౧౦
9	5.42	6.48 బు	సోమ|| త్రయోదశి ఉ.8.54 విశాఖ ప. 3.09 శివం ప.1.16 తైతుల ఉ.8.45 గరజి రా.9.41 (రా.వ.7.33ల9.19) (అమృ ఉ.5.24ల7.10) నమ్మాళ్వార్ తిరునక్షత్రం. గురు మౌఢ్యమి ఆరంభం ప 12.02 ఆరుద్ర౧ బుధః ఉ 9.25 అహః౩౨-౪౫ వృ.భో ౧.౦౨
10	5.42	6.48 శు బు	మంగళ||చతుర్దశి ఉ.10.37 అనూరాధ సా5.34 సిద్ధం ప.1.47 వణిజ ఉ.10.37 భద్ర రా.11.25 (రా.వ.11.39ల1.24) (అమృ ఉ.6.07ల7.53) శ్రీపరాశర భట్టర్ తిరునక్షత్రం అశ్విని౪ శుక్రః ఉ9.28, ఆరుద్ర౨ బుధః రా 1.44 అహః౩౨-౪౫ వృ.భో౦.౫౪
11	5.42	6.49 ర	బుధ|| జ్యేష్ఠ పూర్ణిమ ప.12.12 జ్యేష్ఠ రా. 9.40 సాధ్య ప.2.04 బవ ప.12:12 బాలవ రా.12.47 (రా తె.వ.4.14ల) (అమృ ఉ.10.06ల11.50) ఏరువాక పౌర్ణమి. వట సావిత్రి వ్రతం. మృగ ౨ రవిఃరా 1.40 అహః౩౨-౪౫ వృ.భో౦.౪౬

తేది	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష
మే 2025												
28	6.46	8.50	11.04	1.16	3.22	5.28	7.40	9.54	11.58	1.46	3.22	4.58
29	6.42	8.46	11.00	1.12	3.18	5.24	7.36	9.50	11.54	1.42	3.18	4.54
30	6.39	8.43	10.57	1.09	3.15	5.21	7.33	9.47	11.51	1.39	3.15	4.51
31	6.35	8.39	10.53	1.05	3.11	5.17	7.29	9.43	11.47	1.35	3.11	4.47
జూన్ 2025												
1	6.31	8.35	10.49	1.01	3.07	5.13	7.25	9.39	11.43	1.31	3.07	4.43
2	6.28	8.32	10.46	12.58	3.04	5.10	7.22	9.36	11.40	1.28	3.04	4.40
3	6.24	8.28	10.42	12.54	3.00	5.06	7.18	9.32	11.36	1.24	3.00	4.36
4	6.21	8.25	10.39	12.51	2.57	5.03	7.15	9.29	11.33	1.21	2.57	4.33
5	6.17	8.21	10.35	12.47	2.53	4.59	7.11	9.25	11.29	1.17	2.53	4.29
6	6.13	8.17	10.31	12.43	2.49	4.54	7.07	9.21	11.25	1.13	2.49	4.25
7	6.10	8.14	10.28	12.40	2.46	4.52	7.04	9.18	11.22	1.10	2.46	4.22
8	6.06	8.10	10.24	12.36	2.42	4.48	7.00	9.14	11.18	1.06	2.42	4.18
9	6.03	8.07	10.21	12.33	2.39	4.45	6.57	9.11	11.15	1.03	2.39	4.15
10	5.59	8.03	10.17	12.29	2.34	4.41	6.53	9.07	11.11	12.59	2.35	4.11
11	5.55	7.59	10.13	12.25	2.31	4.37	6.49	9.03	11.07	12.55	2.31	4.07

శ	శు	ర	బు గు
రా	జ్యేష్ఠ		
	శు||పౌర్ణమి		కు కే
	చ		

శు శ		చ ర బు	గు
రా	28.05.2025		కు
	బుధ వారం		కే

శు శ		ర బు	చ గు
రా	29.05.2025		కు
	గురు వారం		కే

శు శ		ర బు	చ గు
రా	30.05.2025		కు
	శుక్ర వారం		కే

శు శ		ర బు	గు
రా	31.05.2025		చ కు
	శని వారం		కే

శ	శు	బు ర	గు
రా	01.06.2025		చ కు
	ఆదివారం		కే

శ	శు	ర బు	గు
రా	02.06.2025		కు
	సోమ వారం		చ కే

శ	శు	బు ర	గు
రా	03.06.2025		కు
	మంగళవారం		కే చ

శ	శు	బు ర	గు
రా	04.06.2025		కు
	బుధ వారం		చ కే

శ	శు	బు ర	గు
రా	05.06.2025		కు
	గురు వారం		కే
			చ

శ	శు	బు ర	గు
రా	06.06.2025		కు
	శుక్ర వారం		కే
			చ

శ	శు	ర	బు గు
రా	07.06.2025		
	శని వారం		కు కే
		చ	

శ	శు	ర	బు గు
రా	8.06.2025		
	ఆది వారం		కు కే
		చ	

శ	శు	ర	బు గు
రా	9.06.2025		
	సోమ వారం		కు కే
		చ	

శ	శు	ర	బు గు
రా	10.06.2025		
	మంగళవారం		కు కే
	చ		

శ	శు	ర	గు బు
రా	11.06.2025		
	బుధ వారం		కు కే
	చ		

జూన్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షము,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
12	5.42	6.49	గురు|| జ్యేష్ఠ బహుళ పాడ్యమి ప.1.22 మూల రా. 9.22 శుభం ప.2.02 కౌలవ ప.1.22 తైతుల రా.1.44 (ఉ.శే.వ.6.07వ)
		బు కు	(రా.వ.7.40ల09.22)(అమృ ప.2.30ల4.13) ఆరుద్ర౩ బుధఃరా 7.22 మఖ౨ కుజఃరా 10.41 అహః౩౨.౪౫ వృ.భోం.౨౮
13	5.42	6.49	శుక్ర|| విదియ ప.2.07 పూ.షా. రా.10.37 శుక్ల ప.1.40 గరజ ప.2.07 వణిజ రా.2.14 (ఉ.వ.7.28ల9.09) (అమృ సా.5.34ల7.15)
		గు శు	ఆరుద్ర౧ గురుః సా5.54, భరణి౧ శుక్రః ప3.43 అహః౩౨.౪౮ వృ.భోం.౨౦
14	5.42	6.50	శని|| తదియ ప.2.20 ఉ.షా రా.11.21 బ్రహ్మ ప.12.54 భద్ర ప.2.20 బవ రా.2.12 (ఉ.వ.7.10ల8.31) (తె.వ.3.24ల5.01)
		బు	సంకట హర చతుర్థి (అమృసా .4.45ల6.24) ఆరుద్ర౪ బుధః ప 2.33 అహః౩౨.౪౮ వృ.భోం.౧౨
15	5.43	6.50	ఆది|| చవితి ప.2.02 శ్రవణ రా.11.36 ఇంద్ర ప.11.43 బాలవ ప.2.02 కౌలవ రా.1.40 (రా తె.వ.3.34ల5.09) (అమృ1.05ల2.42)
		ర	మృగ ౩ రవిఃప1.57 అహః౩౨.౪౮ వృ.భోం.౦౩
16	5.43	6.50	సోమ|| పంచమి ప.1.16 ధనిష్ఠ రా.11.23 వైధృతి ఉ.10.10 తైతుల ప.1.16 గరజి రా.12.40 (అమృ ప.1.04ల2.40)
		శు బు	భరణి౨ శుక్రః రా8.50, పునర్వసు౧ బుధః ఉ 11.29 అహః౩౨.౪౮ మి.భో౫.౦౩
17	5.43	6.50	మంగళ||షష్ఠి ప.12.04 శతభిష రా.10.46 విష్కంభ ఉ.8.15 వణిజ ప.12.04 భద్ర రా.11.16 (ఉ.వ.6.24ల7.57)(తె.వ.4.51ల)
			(అమృ ప.3.45ల5.18) అహః౩౨.౪౮ మి.భో౪.౫౩
18	5.43	6.51	బుధ|| సప్తమి ఉ.10.29 పూ.భా. రా.9.48 ప్రీతి ఉ.5.56 ఆయుష్మాన్ రా తె.3.24 బవ ఉ.10.29 బాలవ రా.9.32 (ఉ.శే.వ.6.26)
	కు	బు ర	(అమృ ప.2.07ల03.39)పునర్వసు౨ బుధఃఉ 10.27, మఖ౩ కుజఃరా 10.14 , మృగ ౪ రవిఃరా 2.19 అహః౩౨.౪౮ మి.భో౪.౪౩
19	5.43	6.51	గురు|| అష్టమి ఉ.8.34 ఉ.భా. రా. 8.32 సౌభా రా.12.39 కౌలవ ఉ.8.34 తైతుల రా.7.29 (ఉ.వ.6.53 ల 8.24) (అమృ సా.4.00ల5.30)
		శు	భరణి౩ శుక్రః రా12.58, అహః౩౨.౪౮ మి.భో౪.౩౩
20	5.43	6.51	శుక్ర||నవమి ఉ.6.24 దశమి రాతె.4.00 రేవతి రా. 7.03 శోభన రా.9.44 గరజి ఉ.6.24 వణిజ సా.5.12 భద్ర తె.4.00 (ఉ.వ.7.47ల9.17)
	బు	రాకే	(అమృ సా.4.48ల6.18) పూ.భా౨ రాహు పుబ్బ౪ కేతుః ఉ11.55, పునర్వసు౩ బుధఃఉ 11.49 అహః౩౨.౪౮ మి.భో౪.౨౩
21	5.44	6.51	శని|| ఏకాదశి రా.1.29 అశ్విని సా.5.26 అతిగండ సా.6.42 బవ ప.2.45 బాలవ రా.1.29 (ప.వ.1.42ల3.11) (రా.వ.2.20ల3.49)
			స్మార్త కట్టే కోలఏకాదశి (అమృఉ.10.43ల12.12) అహః౩౨.౪౮ మి.భో౪.౧౩
22	5.44	6.52	ఆది|| ద్వాదశి రా.11.01 భరణి ప.3.41 సుకర్మ ప.3.35 కౌలవ ప.12.15 తైతుల రా.11.01 (రాతె.వ.2.55ల4.25) (అమృ ఉ.11.14ల12.43)
	ర	శు బు	శ్రీ వైష్ణవ కట్టే కోల ఏకాదశి.భరణి౪ శుక్రః రా.తె 4.15, పునర్వసు౪ బుధః ప 3.58 ఆర్ద్ర౧రవిః ప2.39అహః౩౨.౪౮ మి.భో౪.౦౩
23	5.44	6.52	సోమ|| త్రయోదశి రా.8.42 కృత్తిక ప. 2.10 ధృతి ప.12.49 గరజి ఉ.9.52 వణిజ రా.8.42 (తె.వ.5.19) (అమృ ప.11.55ల1.25)
			మాసశివరాత్రి అహః౩౨-౪౮ మి.భో ౩.౫౩
24	5.44	6.52	మంగళ||చతుర్దశి సా.6.26 రోహిణి ప.12.39 శూల ఉ.9.43 భద్ర ఉ.7.34 శకుని సా.6.26 (ఉ.శే.వ.6.31) (సా.వ.5.57 ల 7.27)
		బు కు	(అమృఉ.9.39 ల 11.09) (పున తె.3.01ల 4.31) పుష్యమి౧ బుధః రా 11.33, మఖ ౪ కుజఃరా 7.32, అహః౩౨-౪౮ మి.భో౩.౪౩
25	5.45	6.52	బుధ|| అమావాస్య సా.4.24 మృగశిర ఉ. 11.21 గండ ఉ.6.56 వృద్ధి తె.4.27 చతు ఉ.5.26 నాగవ సా.4.24 కింస్తు తె.3.31
		ర	(రా.వ.7.22ల8.54) (అమృ రా.12.43ల2.15) ఆర్ద్ర౨ రవిః రా 2.55 అహః౩౨-౪౮ మి.భో౩.౩౩

జూన్ 2025

తేది	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష
12	5.52	7.56	10.10	12.22	2.28	4.34	6.46	9.00	11.04	12.52	2.28	4.04
13	5.48	7.52	10.06	12.18	2.24	4.30	6.42	8.56	11.00	12.48	2.24	4.00
14	5.45	7.49	10.03	12.15	2.21	4.27	6.39	8.53	10.57	12.45	2.21	3.57
15	5.41	7.45	9.59	12.11	2.17	4.23	6.35	8.49	10.53	12.41	2.17	3.53
	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష
16	7.43	9.57	12.09	2.15	4.21	6.33	8.47	10.51	12.39	2.15	3.51	5.39
17	7.39	9.53	12.05	2.11	4.17	6.29	8.43	10.47	12.35	2.11	3.47	5.35
18	7.35	9.49	12.01	2.07	4.13	6.25	8.39	10.43	12.31	2.07	3.43	5.31
19	7.31	9.45	11.57	2.03	4.09	6.21	8.35	10.39	12.27	2.03	3.39	5.27
20	7.27	9.41	11.55	1.59	4.05	6.17	8.31	10.35	12.23	1.59	3.35	5.23
21	7.24	9.38	11.50	1.56	4.02	6.14	8.28	10.32	12.20	1.56	3.32	5.20
22	7.20	9.34	11.46	1.52	3.58	6.10	8.24	10.28	12.16	1.52	3.28	5.16
23	7.16	9.30	11.42	1.48	3.54	6.06	8.20	10.24	12.12	1.48	3.24	5.12
24	7.13	9.27	11.39	1.45	3.51	6.03	8.17	10.21	12.09	1.45	3.21	5.09
25	7.09	9.23	11.35	1.41	3.47	5.59	8.13	10.17	12.05	1.41	3.17	5.05

శ	శు		చ గు ర
రా	జ్యేష్ఠ	బ||అమావాస్య	బు
			కు కే

శ	శు	ర	బు గు
రా	12.06.2025		
	గురువారం		కు కే
చ			

శ	శు	ర	బు గు
రా	13.06.2025		
	శుక్ర వారం		కు కే
చ			

శ	శు	ర	బు గు
రా	14.06.2025		
చ	శనివారం		కు కే

శ	శు	ర	బు గు
రా	15.06.2025		
చ	ఆదివారం		కు కే

శ	శు		బుగుర
రా	16.06 .2025		
చ	సోమ వారం		కు కే

శ	శు		బు గు ర
చ రా	17.06.2025		
	మంగళవారం		కు కే

శ	శు		బు గు ర
చ రా	18.06.2025		
	బుధవారం		కు కే

చ శ	శు		బు గు ర
రా	19.06.2025		
	గురువారం		కు కే

చ శ	శు		బు గు ర
రా	20.06.2025		
	శుక్రవారం		కు కే

శ	చ శు		బు గు ర
రా	21.06.2025		
	శనివారం		కు కే

శ	శు చ		బుగుర
రా	22.06.2025		
	ఆదివారం		కు కే

శ	శు	చ	గు ర
రా	23.06.2025		బు
	సోమవారం		కు కే

శ	శు	చ	గు ర
రా	24.06.2025		బు
	మంగళవారం		కు కే

శ	శు		చగుర
రా	25.06.2025		బు
	బుధవారం		కు కే

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| ఆషాఢమాస శుక్ల పక్షము,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
జూన్ 2025	26	5.45	6.52	గురు|| ఆషాఢ పాడ్యమి ప.2.37 ఆర్ద్ర ఉ.10.17 ధ్రువ రా.2.09 బవ ప.2.37 బాలవ రా.1.55 (రా.వ.9.56ల11.29)
			శు	కృత్తికం శుక్రః ఉ6.47 అహః౩౨-౪౮ మి.భో౩.౨౩
	27	5.45	6.52	శుక్ర||విదియప.1.12పునర్వసు ఉ.9.34 వ్యాఘాత.12.10కౌలవ ప.1.12 తైతులరా.12.42 (సా.వ.5.28ల7.03) (అమృఉ.7.14ల8.48)
			బు గు	పూరీ జగన్నాథ రథయాత్ర (అమృరా తె.2.57 ల4.32) పుష్యమి౨ బుధఃఉ 11.27, ఆరుద్ర౨ గురుః ఉ8.30 అహః౩౨-౪౮ మి.భో౩.౧౩
	28	5.45	6.53	శని||తదియ ప.12.12 పుష్యమి ఉ.9.16 హర్షణ రా.10.33 గరజి ప.12.12 వణిజ రా.11.56(రా.వ10.09 ల11.46)అహః౩౨-౪౮మి.భో౩.౦౩
	29	5.46	6.53	ఆది||చవితి ప.11.40 ఆశ్లేష ఉ.9.26 వజ్ర రా.9.19 భద్ర ప11.50 బవ రా.11.39 (రా.వ.9.46ల11.25) (అమృఉ.7.50ల9.26)
			శు ర	గోల్కొండ బోనాలు. కృత్తిక౨ శుక్రః ఉ8.39, ఆరుద్ర౩ రవి ప 3.24 అహః౩౨-౪౮ మి.భో౨.౫౩
	30	5.46	6.53	సోమ|| పంచమి ప.11.38 మఘ ఉ.10.06 సిద్ధి రా.8.29 బాలవ ప.11.36 కౌలవ రా.11.53 (సా.వ.6.29ల8.09) (అమృ ఉ.7.39ల9.16)
			కు బు	(అమృ రా తె.4.42ల) పుబ్బ౧ కుజః ప 2.47 , పుష్యమి౩ బుధఃఉ 5.09 అహః౩౨-౪౫ మి.భో౨.౪౩
జులై 2025	1	5.46	6.53	మంగళ|| షష్ఠి ప.12.07 పుబ్బ ఉ.11.15 వ్యతీపాత రా.8.02 తైతుల ప.12.07 గరజి రా.12.36 (రా.వ.6.56ల8.39) (అమృ ఉ.6.13)
				అహః౩౨-౪౫ మి.భో౨.౩౩
	2	5.47	6.53	బుధ|| సప్తమి ప 1.06 ఉత్తర ప1.04 వారియాన రా8.00 వణిజ ప 1.16 భద్ర రా1.49 (రా వ10.01ల11.45) (అమృ.ఉ 7.04)
			శు ర	కృత్తిక౩ శుక్రః ఉ9.56 , ఆరుద్ర౪ రవిఃరా3.46, అహః౩౨-౪౫ మి.భో౨.౨౩
	3	5.47	6.53	గురు|| అష్టమి ప.2.30 హస్త ప.2.58 పరిఘ రా.8.14 బవ ప.2.30 బాలవ తె.3.23 (రా.వ.11.45ల1.30) (అమృ ఉ.8.27ల10.11)
			బు	పుష్యమి౪ బుధఃఉ 7.21 , అహః౩౨-౪౫ మి.భో౨.౧౫
	4	5.47	6.53	శుక్ర||నవమి సా.4.15 చిత్త సా.5.20 శివ రా.8.44 కౌలవ సా.4.15 తైతుల తె.5.13 (రా .వ.11.32ల1.18) (అమృ ఉ 10.18ల12.07)
				పెద్ద బోనాలు. అహః౩౨-౪౩ మి.భో౨.౦౫
	5	5.47	6.53	శని||దశమి సా.6.10 స్వాతి రా.7.55 సిద్ధ రా.9.25 గరజి సా.6.10 (రా.వ.2.07ల3.53) (అమృ ఉ.10.10ల11.56)
			శు	పెరియాళ్వార్, తిరునక్షత్రం. వడక్కు తిరువీధిపిళ్లై.తిరు కృత్తిక౪ శుక్రః ఉ10.40 , అహః౩౨-౪౩ మి.భో౧.౫౮
	6	5.48	6.53	ఆది|| ఏకాదశి రా.8.05 విశాఖ రా.10.30 సాధ్యం రా.10.06 వణిజ ఉ.7.08 భద్ర రా.8.05 (తె.వ.2.54ల4.40) (అమృ ప.12.45ల2.32)
		ర	కు బు	తొలి ఏకాదశి. పుబ్బ౨ కుజః ఉ 8.14, ఆశ్లేష౧ బుధఃరా 12.15 , పునర్వసు౧ రవిఃసా 4.17 అహః౩౨-౪౩ మి.భో౧.౪౯
	7	5.48	6.53	సోమ|| ద్వాదశి రా.10.04 అనూరాధ రా.1.00 శుభ రా.10.35 బవ ఉ.9.05 బాలవ రా.10.04 (అమృ ప.1.29ల3.14)
				నాథమునుల తిరునక్షత్రం. చాతుర్మాస్య వ్రతారంభం అహః౩౨.౪౦ మి.భో౧.౪౦
	8	5.48	6.53	మంగళ||త్రయోదశి రా.11.40 జ్యేష్ఠ రాతె.3.11 శుక్ల రా.11.06 కౌలవ ఉ.10.53 తైతుల రా.11.40 (ఉ.వ.7.06ల8.51) (అమృ
			శు	సా.5.35ల7.19)రోహిణి౧ శుక్రః ఉ10.54 అహః౩౨-౪౦ మి.భో౧.౩౦
	9	5.49	6.53	బుధ||చతుర్దశి రా.12.52 మూల తె.5.00 బ్రాహ్మ రా.11.00 గరజి ప.12.16 వణిజ రా.12.52 (ప.వ.11.47ల1.30) (తె.వ.3.16ల5.00)
			ర	గురు మౌఢ్యమి నివృత్తి సా6.40 (అమృరా.10.06ల11.49) పునర్వసు౨ రవిఃరా 4.38 అహః౩౨-౪౦ మి.భో౧.౨౦
	10	5.49	6.53	గురు|| పూర్ణిమ రా.1.37 పూర్వాషాఢ పూర్తి ఐంద్ర రా.10.40 భద్ర ప.1.15 బవ రా.1.37 (ప.వ.3.09ల4.51) (అమృ రా.1.20ల3.02)
				వ్యాసపూర్ణిమ. అహః౩౨-౩౮ మి.భో౧.౧౦

జూన్ 2025 జులై 2025

తేది	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష
26	7.05	9.19	11.31	1.37	3.43	5.55	8.09	10.13	12.01	1.37	3.13	5.01
27	7.01	9.15	11.27	1.33	3.39	5.51	8.05	10.09	11.57	1.33	3.09	4.57
28	6.58	9.12	11.24	1.30	3.36	5.48	8.02	10.06	11.54	1.30	3.06	4.54
29	6.54	9.08	11.20	1.26	3.32	5.44	7.58	10.02	11.50	1.26	3.02	4.50
30	6.50	9.04	11.16	1.22	3.28	5.40	7.54	9.58	11.46	1.22	2.58	4.46
1	6.46	9.00	11.12	1.18	3.24	5.36	7.50	9.54	11.42	1.18	2.54	4.42
2	6.43	8.57	11.09	1.15	3.21	5.33	7.47	9.51	11.39	1.15	2.51	4.39
3	6.39	8.53	11.05	1.11	3.17	5.29	7.43	9.47	11.35	1.11	2.47	4.35
4	6.35	8.49	11.01	1.07	3.13	5.25	7.39	9.43	11.31	1.07	2.43	4.31
5	6.32	8.46	10.58	1.04	3.10	5.22	7.36	9.40	11.28	1.04	2.40	4.28
6	6.28	8.42	10.54	1.00	3.06	5.18	7.32	9.36	11.24	1.00	2.36	4.24
7	6.24	8.38	10.50	12.56	3.02	5.14	7.29	9.32	11.20	12.56	2.32	4.20
8	6.20	8.34	10.46	12.52	2.58	5.10	7.24	9.28	11.16	12.52	2.28	4.16
9	6.17	8.31	10.43	12.49	2.55	5.07	7.21	9.25	11.13	12.49	2.25	4.13
10	6.13	8.27	10.39	12.45	2.51	5.03	7.17	9.21	11.09	12.45	2.21	4.09

శ		శు	గు ర
రా	ఆషాఢ		బు
	శు||పూర్ణిమ		కు కే
చ			

శ	శు		ర చగు
రా	26.06.2025		బు
	గురువారం		కు కే

శ	శు		గు ర
రా	27.06.2025		చ బు
	శుక్ర వారం		కు కే

శ	శు		గు ర
రా	28.06.2025		చ బు
	శనివారం		కు కే

శ	శు		గు ర
రా	29.06.2025		చ బు
	ఆదివారం		కు కే

శ		శు	గు ర
రా	30.06.2025		బు
	సోమ వారం		చకు కే

శ		శు	గు ర
రా	01.07.2025		బు
	మంగళవారం		చ కుకే

శ		శు	గు ర
రా	02.07.2025		బు
	బుధవారం		కు కే
			చ

శ		శు	గు ర
రా	03.07.2025		బు
	గురువారం		కు కే
			చ

శ		శు	గు ర
రా	04.07.2025		బు
	శుక్రవారం		కు కే
		చ	

శ		శు	గు ర
రా	05.07.2025		బు
	శనివారం		కు కే
		చ	

శ		శు	గు ర
రా	06.07.2025		బు
	ఆదివారం		కు కే
		చ	

శ		శు	గు ర
రా	07.07.2025		బు
	సోమవారం		కు కే
	చ		

శ		శు	గు ర
రా	08.07.2025		బు
	మంగళవారం		కు కే
	చ		

శ		శు	గుర
రా	09.07.2025		బు
	బుధవారం		కు కే
చ			

శ		శు	గు ర
రా	10.07.2025		బు
	గురువారం		కు కే
చ			

జులై 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| ఆషాఢ మాసః కృష్ణ పక్షము,ఉత్తరాయణం, గ్రీష్మఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
11	5.49	6.53	శుక్ర|| ఆషాఢ బ.పాడ్యమి రా.1.52 పూ.షా. ఉ.6.27 వైధృతి రా.9.58 బాలవ ప.1.45 కౌలవ రా1.52 (ప.వ.2.43ల4.23)
		కు శు	(అమృ రా.12.40ల2.19) పుబ్బ౩ కుజఃరా 12.02, రోహిణి౨ శుక్రః ఉ10.40 అహః౩౨-౩౮ మి.భో౧.౦౦
12	5.50	6.53	శని|| విదియ. రా.1.37 ఉ.షా. ఉ.7.18 విష్కంభ రా.8.51 తైతుల ప.1.45 గరజి రా.1.37 (ప.వ.11.21ల12.58) (అమృ రా.9.05ల10.42)
		బు గు	ఆశ్లేష౨ బుధఃఉ 7.25, ఆరుద్ర౩ గురుః రా1.25 అహః౩౨-౩౮ మి.భో ౦.౫౦
13	5.50	6.53	ఆది|| తదియ రా.12.52 శ్రవణ.ఉ.7.38 ప్రీతి రా.7.21 వణిజ జ ప1.14 భద్ర రా.12.52 (ప.వ.11.37ల1.12) (అమృ రా.,9.09ల10.44)
		ర	మహంకాళి బోనాలు. పునర్వసు ౩ రవిసా 5.15 అహః౩౨-౩౪ మి.భోం.౪౦
14	5.50	6.53	సోమ|| చవితి రా.11.41 ధనిష్ట ఉ. 7.30 ఆయుష్మా సా.5.29 బవ ప.12.17 బాలవ రా.11.41 (సా.వ.2.42ల4.16)
		శు	సంకట హర చతుర్థి (అమృ రా.11.56ల1.29) రోహిణి౩ శుక్రః ఉ9.59 , అహః౩౨-౩౪ మి.భోం.౩౦
15	5.51	6.52	మంగళ||పంచమి రా.10.07 శతభిష ఉ.6.58 సౌభాగ్యం ప.3.18 కౌలవ ప.10.54 తైతుల రా.10.07 (ప.వ.1.07ల2.39)
			(అమృ రా.10.21ల11.53) అహః౩౨-౩౩ మి.భోం.౨౦
16	5.51	6.52	బుధ|| షష్ఠిరా.8.14 పూ.భా ఉ.6.03 ఉ.భా. రా తె.4.47 శోభనం ప.12.50 గరజి ఉ.9.11 వణిజ రా.8.14 (ప.వ.3.08ల 4.39)
		ర	(అమృ రా.12.14ల1.45) పునర్వసు ౪ రవిరాతె5.35 అహః౩౨-౩౩ మి.భో ౦.౧౦
17	5.51	6.52	గురు|| సప్తమి సా.6.05 రేవతి రాతె.3.20 అతిగండ ఉ.10.07 భద్ర ఉ.7.10 బవ సా.6.05 బాలవ రాతె.4.55 (సా.వ.4.03ల5.34)
		కు శు	దక్షిణాయన పుణ్యకాలం (అమృ రా.1.05ల2.35) పుబ్బ౪ కుజః ప2.18, రోహిణి౪ శుక్రః ఉ8.53 అహః౩౨-౩౦ కర్క.భో౫.౩౫
18	5.52	6.52	శుక్ర|| అష్టమి ప.3.46 అశ్విని రా.1.46 సుకర్మ ఉ.7.15 ధృతి రాతె.4.14 కౌలవ ప.3.46 తైతుల రా.2.31 (రా.వ.10.01ల11.31)
			(అమృ రా 7.02 ల 8.32) అహః౩౨-౩౦ కర్క.భో౫.౨౫
19	5.52	6.52	శని|| నవమి ప.1.19 భరణి రా.12.04 శూల రా.1.08 గరజి ప.1.19 వణిజ రా.12.02 (ఉ.వ.10.41ల12.10) (అమృ రా.7.36ల9.05)
			అహః౩౨-౨౮ కర్క.భో౫.౧౫
20	5.52	6.52	ఆది|| దశమి ఉ.10.45 కృత్తిక రా.10.26 గండ రా.10.07 భద్ర ఉ.10.45 బవ రా.9.35 (ఉ.వ.11.15ల12.44) (అమృ రా.8.11ల9.41)
	రా కే	శు ర	లాల్దర్వాజా బోనాలు. మృగశిరం శుక్రః ఉ7.25, పూ.భా౨ రాహు పుబ్బ౪ కేతుః ఉ11.55 , పుష్యమి౧ రవిసా 5.54 ,అహః౩౨-౨౮ కర్క.భో౫.౦౫
21	5.53	6.51	సోమ|| ఏకాదశి ఉ.8.24 రోహిణి రా.8.55 వృద్ధి రా.7.12 బాలవ ఉ.8.24 కౌలవ రా.7.14 (ప.వ.1.25ల2.55) (రా.వ.2.12ల3.43)
			సర్వేషాం ఏకాదశి (అమృ సా.5.55ల7.25) అహః౩౨-౨౫ కర్క.భో ౪.౫౫
22	5.53	6.51	మంగళ||ద్వాదశి ఉ.6.05 త్రయోదశి రా తె.4.07 మృగశిర రా.7.34 ధ్రువం సా.4.23 తైతుల ఉ.6.05 గరజి సా.5.06 వణిజ రా తె.4.07
		కు	(తె.వ.3.35ల 5.06) (అమృ ప.11.16ల12.47) ఉత్తర౧ కుజః రా 3.05 అహః౩౨-౨౫ కర్క. భో౪.౪౩
23	5.53	6.51	బుధ|| చతుర్దశి రా.2.20 ఆర్ద్ర సా.6.28 వ్యాఘాత ప.1.46 భద్ర ప.3.44 శకుని రా.2.20 (వర్జ్యము లేదు) (అమృ ఉ.8.55ల10.27)
		బు శు	మాస శివరాత్రి. ఆశ్లేష౧ వక్రి బుధః రా 12.37, మృగశిర౨ శుక్రః ఉ5.35 , అహః౩౨-౨౩ కర్క.భో౪.౩౩
24	5.54	6.50	గురు|| అమావాస్య రా.12.53 పునర్వసు సా.5.40 హర్షణ ప.11.23 చతు ప.1.37 నాగవ రా.12.53 (ఉ.వ.6.04ల7.37)
		ర	చుక్కల అమావాస్య (రా.వ.1.32ల 3.06) (అమృ ప.3.21ల4.53) పుష్యమి౨ రవిఉ 5.59 అహః౩౨-౨౦ కర్క.భో౪.౨౦

జులై 2025

తేది	మిధు	కటక	సింహా	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృషభ
11	6.09	8.23	10.35	12.41	2.47	4.59	7.13	9.17	11.05	12.41	2.17	4.05
12	6.05	8.19	10.31	12.37	2.43	4.55	7.09	9.13	11.01	12.37	2.13	4.01
13	6.02	8.16	10.28	12.34	2.40	4.52	7.06	9.10	10.58	12.34	2.10	3.58
14	5.59	8.13	10.25	12.31	2.37	4.49	7.03	9.07	10.55	12.31	2.07	3.54
15	5.55	8.09	10.21	12.27	2.33	4.45	6.59	9.03	10.51	12.27	2.03	3.51
16	5.52	8.06	10.18	12.24	2.30	4.42	6.56	9.00	10.48	12.24	2.00	3.48
	కటక	సింహా	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృషభ	మిధు
17	8.03	10.15	12.21	2.27	4.39	6.53	8.57	10.45	12.21	1.57	3.44	5.49
18	7.58	10.10	12.16	2.22	4.34	6.48	8.52	10.40	12.16	1.52	3.40	5.44
19	7.55	10.07	12.13	2.19	4.31	6.45	8.49	10.37	12.13	1.49	3.37	5.41
20	7.52	10.04	12.10	2.16	4.28	6.42	8.46	10.34	12.10	1.46	3.34	5.38
21	7.47	9.59	12.05	2.11	4.23	6.37	8.41	10.29	12.05	1.41	3.29	5.33
22	7.43	9.55	12.01	2.07	4.19	6.33	8.37	10.25	12.01	1.37	3.25	5.29
23	7.38	9.50	11.56	2.02	4.14	6.28	8.32	10.20	11.56	1.32	3.20	5.24
24	7.35	9.47	11.53	1.59	4.11	6.25	8.29	10.17	11.53	1.29	3.17	5.21

శ		శు	చ గు
రా	ఆషాఢ		బు ర
	బ||అమావాస్య		కు కే

శ		శు	ర గు
రా	11.07.2025		బు
	శుక్ర వారం		కు కే
చ			

శ		శు	ర గు
రా	12.07.2025		బు
చ	శనివారం		కు కే

శ		శు	ర గు
రా	13.07.2025		బు
చ	ఆదివారం		కు కే

శ		శు	ర గు
రా చ	14.07.2025		బు
	సోమ వారం		కు కే

శ		శు	ర గు
రా చ	15.07 .2025		బు
	మంగళవారం		కు కే

చ శ		శు	గు ర
రా	16.07.2025		బు
	బుధవారం		కు కే

చ శ		శు	గు
రా	17.07.2025		బు ర
	గురువారం		కు కే

శ	చ	శు	గు
రా	18.07.2025		బు ర
	శుక్రవారం		కు కే

శ	చ	శు	గు
రా	19.07.2025		బు ర
	శనివారం		కు కే

శ	చ	శు	గు
రా	20.07.2025		బు ర
	ఆదివారం		కు కే

శ		చ శు	గు
రా	21.07.2025		బు ర
	సోమవారం		కు కే

శ		చ శు	గు
రా	22.07.2025		బు ర
	మంగళవారం		కు కే

శ		శు	చ గు
రా	23.07.2025		బు ర
	బుధవారం		కు కే

శ		శు	చ గు
రా	24.07.2025		బు ర
	గురువారం		కు కే

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహా
ధను	వృశ్చి	తుల	కన్య

జులై 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| శ్రావణ మాసః శుక్ల పక్షము,ఉత్తరాయణం, వర్ష ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
25	5.54	6.50	శుక్ర||శ్రావణ శుద్ధ పాడ్యమి రా.11.52 పుష్యమి సా.5.17 వజ్ర ఉ.9.09 కింస్తు ప12.24 బవ రా.11.52 (అమృ ప.11.09 ల 12.33)
		శు	(వర్జ్యము లేదు) మృగశిర౩ శుక్రః రా3.26 , అహః౩౨-౨౦ కర్క.భో౪.౧౦
26	5.54	6.50	శని|| విదియ రా.11.19 ఆశ్లేష సా5.20 సిద్ధి ఉ.7.36 బాలవ ప.11.36 కౌలవ రా.11.19 (ఉ.వ6.06ల7.42) (అమృ ప.3.43 ల5.20)
			అహః౩౨.౧౮ కర్క.భో౩.౫౯
27	5.55	6.50	ఆది|| తదియ రా.11.15 మఘ సా.5.52 వ్యతీపాత్ ఉ.6.16 వరీయాన్ రా తె.5.27 తైతుల ప.11.17 గరజి రా.11.15 (ఉ .వ 5.36ల7.14)
		గు ర	(రా.వ.2.12ల3.53) (అమృ ప.3.25ల5.03) ఆరుద్ర౪ గురుః రా3.17, పుష్యమి3 రవిఉ 6.10, అహః౩౨-౧౫ కర్క.భో౩.౪౯
28	5.55	6.49	సోమ|| చవితి రా.11.42 పుబ్బ రా.6.54 పరిఘ తె.4.56 వణిజ ప.11.29 భద్ర రా.11.42 (రా.వ.2.33ల4.15) (అమృ ప.12.13ల1.53)
		కు శు	ఆండాల్, తిరునక్షత్రం. ఉత్తర౨ కుజః ప2.27, మృగశిర౪ శుక్రః రా12. 58, అహః౩౨-౧౫ కర్క. భో౩.౩౬
29	5.55	6.49	మంగళ||పంచమి రా.12.38 ఉత్తర రా.8.25 శివ తె.4.48 బవ ప.12.10 బాలవ రా.12.38 (అమృ ప.12.46ల2.20)
		బు	నాగ పంచమి, గరుడపంచమి పుష్యమి౪ వక్రి బుధః ఉ 11.03 , అహః౩౨-౧౩ కర్క.భో౩.౨౬
30	5.56	6.48	బుధ|| షష్ఠి రా.2.00 హస్త రా.10.22 సిద్ధి రాతె.5.00 కౌలవ ప.1.20 తైతుల రా 2.00 (ఉ.వ.5.31ల7.11) (అమృ సా.3.53ల5.37)
			బద్రి నారాయణ పెరుమాళ్. తిరునక్షత్ర. అహః౩౨-౧౦ కర్క.భో ౩.౧౫
31	5.56	6.48	గురు|| సప్తమి రా తె.3.43 చిత్త రా.12.41 సాధ్య రాతె.5.26 గరజి ప 2.53 వణిజ రా తె.3.43 (ఉ.వ.7.09ల8.54) (అమృ సా.5.40ల7.25)
		శు ర	ఆరుద్ర౧ శుక్రః రా10.14 , పుష్యమి౪ రవి ఉ 6.12 అహః౩౨-౧౦ కర్క.భో౩.౦౪

ఆగస్టు 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	
1	5.56	6.48	శుక్ర|| అష్టమి పూర్తి స్వాతి 3.13 శుభపూర్తి భద్ర సా.4.41 (ఉ.వ.7.02ల8.38) (అమృ సా.5.29ల7.15) అహః౩౨-౦౮ కర్క.భో౨.౫౩
2	5.56	6.47	శని|| అష్టమి ఉ.5.39 విశాఖ పూర్తి శుభ 6.02 బవ ఉ.5.39 బాలవ రా.6.41 (ఉ.వ.9.25ల11.12) (అమృ రా.8.05ల9.51)
		కు బు	ఉత్తర౩ కుజః రా12.30, పుష్యమి౩ వక్రి బుధః రా 12.25 అహః౩౨-౦౫ కర్క.భో ౨.౪౨
3	5.57	6.47	ఆది|| నవమి ఉ.7.42 విశాఖ ఉ5.50 శుక్ల ఉ.6.43 కౌలవ ఉ.7.42 తైతుల రా.8.39 (ఉ.వ.10.16ల12.02) (అమృ రా.8.52ల10.06)
		శు ర	ఆరుద్ర౨ శుక్రః రా7.13 , ఆశ్లేష౧ రవిఉ 6.15 అహః౩౨-౦౫ కర్క.భో౨.౩౧
4	5.57	6.46	సోమ|| దశమి ఉ.9.06 అనూరాధ ఉ. 8.22 బ్రాహ్మ ఉ.7.18 గరజి ఉ.9.36 వణిజ రా.10.25 (ప.వ.2.29ల4.14) (అమృ రా.1.00ల2.44)
			అహః౩౨-౦౩ కర్క.భో ౨.౨౦
5	5.57	6.46	మంగళ||ఏకాదశి ప.11.24 జ్యేష్ఠ ఉ10.37 ఐంద్ర ఉ.7.42 భద్ర ప.11.14 బవ రా.11.52 (రా.వ.7.15ల8.58) (అమృ)అహః౩౨-౦౦కర్క.భో౨.౧౦
6	5.58	6.45	బుధ|| ద్వాదశి ప.12.29 మూల ప.12.30 వైధృతి ఉ.7.47 బాలవ ప.12.29 కౌలవ రా.12.53 (ప.వ.10.47ల12.32)
		శు	(రా.వ.10.41ల1.22) (అమృ ఉ.5.36ల7.20) ఆరుద్ర౩ శుక్రః ప3.57 అహః౩౧.౫౮ కర్క.భో ౧.౫౯
7	5.58	6.45	గురు|| త్రయోదశి ప.1.17 పూ.షా ప.1.58 విష్కంభ ఉ.7.34 తైతుల ప.1.17 గరజి రా.1.26 (రా.వ.10.17ల11.56)
		ర	(అమృ ఉ.8.52ల10.34) ఆశ్లేష౨ రవిఉ 6.00 అహః౩౧-౫౫ కర్క.భో ౧.౪౮
8	5.58	6.44	శుక్ర|| చతుర్దశి ప.1.34 ఉ.షా. ప.2.55 ప్రీతి ఉ.6.56 వణిజ ప.1.34 భద్ర రా.1.28 (రా.వ.7.00ల8.37) (అమృ ఉ.8.15ల9.55)
		కు	వరలక్ష్మి వ్రతం (అమృరాతే 4.46ల) ఉత్తర౪ కుజః ఉ9.20 అహః౩౧-౫౫ కర్క.భో ౧.౩౭
9	5.58	6.44	శని|| శ్రావణ పూర్ణిమ ప.1.21 శ్రవణం ప.3.22 ఆయుష్మా ఉ.5.54 సౌభాగ్యరా తె.4.20 బవ ప.1.21 బాలవ రా.1.00 (రా.వ 7.22ల8.57)
		శు	(అమృ ఉ.6.24) (అమృ రా తె.5.07ల) రాఖీ, పౌర్ణమి. హయగ్రీవ జయంతి ఆరుద్ర౪ శుక్రః ప12.24 అహః౩౧-౫౩ కర్క.భో౧.౨౬

జులై 2025 ఆగస్టు 2025

తేది	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృషభ	మిథున
25	7.31	9.43	11.49	1.55	4.07	6.21	8.25	10.13	11.49	1.25	3.13	5.17
26	7.27	9.39	11.45	1.51	4.03	6.17	8.21	10.09	11.45	1.21	3.09	5.13
27	7.23	9.35	11.41	1.47	3.59	6.13	8.17	10.05	11.41	1.17	3.05	5.09
28	7.18	9.30	11.36	1.42	3.54	6.08	8.12	10.00	11.36	1.12	3.00	5.04
29	7.14	9.26	11.32	1.38	3.50	6.04	8.08	9.56	11.32	1.08	2.56	5.00
30	7.11	9.23	11.29	1.35	3.47	6.01	8.05	9.53	11.29	1.05	2.53	4.57
31	7.06	9.18	11.24	1.30	3.42	5.56	8.00	9.48	11.24	1.00	2.48	4.52
1	7.02	9.14	11.20	1.26	3.38	5.52	7.56	9.44	11.20	12.56	2.44	4.48
2	6.58	9.10	11.16	1.22	3.34	5.48	7.52	9.40	11.16	12.52	2.40	4.44
3	6.54	9.06	11.12	1.18	3.30	5.44	7.48	9.36	11.12	12.48	2.36	4.40
4	6.50	9.02	11.08	1.14	3.26	5.40	7.44	9.32	11.08	12.44	2.32	4.36
5	6.46	8.58	11.04	1.10	3.22	5.36	7.40	9.28	11.04	12.40	2.28	4.32
6	6.42	8.54	11.00	1.06	3.18	5.32	7.36	9.24	11.00	12.36	2.24	4.28
7	6.38	8.50	10.56	1.02	3.14	5.28	7.32	9.20	10.56	12.32	2.20	4.24
8	6.34	8.46	10.52	12.58	3.10	5.24	7.28	9.16	10.52	12.28	2.16	4.20
9	6.31	8.43	10.49	12.55	3.07	5.21	7.25	9.13	10.49	12.25	2.13	4.17

శ			గు శు
రా	శ్రావణ		బు ర
చ	శు||పౌర్ణమి		కే
			కు

శ		శు	గు
రా	25.07.2025		బు చ ర
	శుక్ర వారం		కు కే

శ		శు	గు
రా	26.07.2025		బు చ ర
	శనివారం		కు కే

శ			గు శు
రా	27.07.2025		బు ర
	ఆదివారం		చకుకే

శ			గుశు
రా	28.07.2025		బు ర
	సోమ వారం		చకుకే

శ			గు శు
రా	29.07.2025		బు ర
	మంగళవారం		కే
			కు చ

శ			గు శు
రా	30.07.2025		బు ర
	బుధవారం		కే
			కు చ

శ			గు శు
రా	31.07.2025		బు ర
	గురువారం		కే
			కు చ

శ			గుశు
రా	01.08.2025		బు ర
	శుక్రవారం		కే
		చ	కు

శ			గుశు
రా	02.08.2025		బు ర
	శనివారం		కే
		చ	కు

శ			గు శు
రా	03.08.2025		బు ర
	ఆదివారం		కే
	చ		కు

శ			గు శు
రా	04.08.2025		బు ర
	సోమవారం		కే
	చ		కు

శ			గు శు
రా	05.08.2025		బు ర
	మంగళవారం		కే
	చ		కు

శ			గు శు
రా	06.08.2025		బు ర
	బుధవారం		కే
చ			కు

శ			గు శు
రా	07.08.2025		బు ర
	గురువారం		కే
చ			కు

శ			గు శు
రా	08.08.2025		బు ర
చ	09.08.2025		కే
			కు

ఆగస్టు 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| శ్రావణ మాసః కృష్ణ పక్షము,ఉత్తరాయణం, వర్షఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
10	5.59	6.43	ఆది|| శ్రావణ బ.పాడ్యమి ప.12.39 ధనిష్ఠ ప.3.21 శోభన రా.2.32 కౌలవ ప.12.39 తైతుల రా.12.06 (రా.వ.10.25ల12.00)
		ర	(అమృ ఉ.6.33వ) ఆశ్లేష౩ రవిసా 5.51 అహః౩౧-౫౦ కర్క.భో ౧.౧౬
11	5.59	6.43	సోమ|| విదియ ప.11.32 శతభిష ప.2.55 అతిగండ రా.12.23 గరజి ప.11.32 వణిజ రా.10.46 (రా.వ.9.05ల10.38)
			శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన (అమృ ఉ.7.51 ల 9.25) అహః౩౧-౪౮ కర్క.భో ౧.౦౬
12	5.59	6.42	మంగళ||తదియ ఉ.10.00 పూర్వాభాద్ర ప.2.05 సుకర్మ రా.9.55 భద్ర ఉ.10.00 బవ రా.9.03 (రా.వ.11.13ల12.44)
		శు గు	(అమృ ఉ.6.31ల8.01) సంకట హర చతుర్థి పునర్వసు౧ శుక్రః ఉ8.37, పునర్వసు౧ గురుః రా11.26, అహః౩౧-౪౫ కర్క.భో ౦.౫౬
13	5.59	6.41	బుధ|| చవితి ఉ.8.06 ఉ.భా. ప.1.2.55 ధృతి రా7.14 బాలవ ఉ.8.06 కౌలవ రా.7.03 (రా.వ.12.13ల1.44) (అమృ ఉ.8.21ల9.52)
		కు ర	హస్త౧ కుజః సా5.00,ఆశ్లేష౪ రవిరా 5.27 అహః౩౧-౪౫ కర్క.భో ౦.౪౬
14	5.59	6.41	గురు||పంచమి ఉ.6.00 షష్ఠి రా తె.3.38 రేవతి ఉ.11.32 శూల సా 4.23 తైతుల ఉ.6.00 గరజి సా4.49 వణిజ రాతే 3.38
		శు	(అమృ ఉ.9.17ల 10.47) (అమృ రాతే.3.14ల4.44) పునర్వసు౨ శుక్రః రా.తె4.35 అహః౩౧-౪౩ కర్క.భో ౦.౩౬
15	6.00	6.40	శుక్ర|| సప్తమి రా.1.12 అశ్విని ఉ.9.58 గండ ప.1.23 భద్ర ప.2.25 బవ రా.1.12 (ఉ.వ.6.13ల7.43)(రా.వ.6.54ల8.23)
			(అమృరా తె.3.50 ల5.19) అహః౩౧-౪౦ కర్క.భోం.౨౬
16	6.00	6.40	శని|| అష్టమి రా.10.45 భరణి ఉ.8.18 వృద్ధి ఉ.10.19 బాలవ ప.12.00 కౌలవ ల.10.45 (రా వ.7.27ల8.56) (అమృ రాతే 4.22ల)
			స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి. అహః౩౧-౩౮ కర్క.భోం.౧౫
17	6.00	6.39	ఆది|| నవమి రా.8.21 కృత్తిక ఉ.6.36 రోహిణి రా తె.5.05 ధ్రువ ఉ.7.14 వ్యాఘాత రాతే .4.17 తైత్తుల ఉ.9.33 గరజి రా 1.21
		శు ర	(రా.వ.9.35ల11.05)(అమృ ఉ.5.51వ)(అమృ రా.2.15ల3.34)పునర్వసు౩ శుక్రః రా12.18 ,మఖ౧ రవిసా 4.53 అహః౩౧.౩౫ కర్క.భోం.౦౪
18	6.00	6.38	సోమ||దశమి సా.6.04 మృగశిర రా తె.5.40 హర్షణ రా.1.26 వణిజ ఉ.7.13 భద్ర సా.6.04 బవ రాతే .5.02 (ఉ.వ.10.22ల11.51)
	శ	కు బు	(అమృ 7.23 ల 8.53) హస్త ౨ కుజః రా11.30 , పుష్యమి౪ వక్రి బుధః సా 6.59, ఉ.భా౧ వక్రి శనిః ఉ8.27 అహః౩౧-౩౩ సిం.భో ౫.౨౪
19	6.01	6.38	మంగళ||ఏకాదశి సా.4.00 ఆర్ద్ర రా. 2.30 వజ్ర రా.10.46 బాలవ సా.4.00 కౌలవ తె.3.06 (ప.వ.11.09ల1.10) (అమృ.5.00ల6.30)
			సర్వేషాం ఏకాదశి. అహః౩౧-౩౩ సిం.భో౫.౧౩
20	6.01	6.37	బుధ||ద్వాదశి ప.2.12 పునర్వసు రా. 1.38 సిద్ధి రా.8.20 తైతుల ప.2.12 గరజి రా.1.28 (ప.వ.2.04 ల 3.37) (అమృ రా.11.19 ల 12.51)
		శు ర	పునర్వసు౪ శుక్రః రా7.48, మఖ౨ రవిరాతె 4.15, అహః౩౧-౩౦ సిం.భో౫.౦౨
21	6.01	6.36	గురు||త్రయోదశి ప.12.44 పుష్యమి రా.1.09 వ్యతిపాత సా 6.12 వణిజ ప.12.44 భద్ర రా.12.14 (ఉ.వ.9.28ల11.02)
		బు	మాస శివరాత్రి (అమృరా.6.52 ల8.26) ఆశ్లేష౧ బుధఃరా 10.53 అహః౩౧-౨౮ సిం.భో౪.౫౧
22	6.01	6.36	శుక్ర||చతుర్దశి ప.11.43 ఆశ్లేష రా. 1.06 వరీయాన సా.4.24 శకుని ప.11.43 చతుష్పద రా.11.25 (ప.వ.1.55ల3.01)
			(అమృరా.11.30ల1.06) అహః౩౧-౨౫ సిం.భో౪.౪౦
23	5.01	6.35	శని|| అమావాస్య ఉ.1.17 మఘ రా.1.30 పరిఘ ప. 2.56 నాగవ ఉ.11.07 కింస్తు రా.11.05 (ప.వ.1.18ల2.56) (అమృ రా.11.04ల12.41)
		శు	పోలాల అమావాస్య. పుష్యమి౧ శుక్రః ప3.06 అహః౩౧-౨౩ సిం.భో ౪.౨౯

ఆగస్టు 2025

తేది	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు
10	6.27	8.39	10.45	12.51	3.03	5.17	7.21	9.09	10.45	12.21	2.09	4.13
11	6.23	8.35	10.41	12.47	2.59	5.13	7.17	9.05	10.41	12.17	2.05	4.09
12	6.19	8.31	10.37	12.43	2.55	5.09	7.13	9.01	10.37	12.13	2.01	4.05
13	6.15	8.27	10.33	12.39	2.51	5.05	7.09	8.57	10.33	12.09	1.57	4.01
14	6.11	8.23	10.29	12.35	2.47	5.01	7.05	8.53	10.29	12.05	1.53	3.57
15	6.08	8.20	10.26	12.32	2.44	4.58	7.02	8.50	10.26	12.02	1.50	3.54
16	6.04	8.16	10.22	12.28	2.40	4.54	6.58	8.46	10.22	11.58	1.46	3.50
	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక
17	6.00	8.12	10.18	12.24	2.36	4.50	6.54	8.42	10.18	11.54	1.42	3.46
18	8.08	10.14	12.20	2.32	4.46	6.50	8.38	10.14	11.50	1.38	3.42	5.56
19	8.04	10.10	12.16	2.28	4.42	6.46	8.34	10.10	11.46	1.34	3.38	5.52
20	8.00	10.06	12.12	2.24	4.38	6.42	8.30	10.06	11.42	1.30	3.34	5.48
21	7.55	10.01	12.07	2.19	4.35	6.37	8.25	10.01	11.37	1.25	3.29	5.43
22	7.51	9.57	12.03	2.15	4.29	6.33	8.21	9.57	11.33	1.21	3.25	5.39
23	7.47	9.53	11.59	2.11	4.25	6.29	8.17	9.53	11.29	1.17	3.21	5.35

శ			గు
రా	శ్రావణ		బు శు
	బ||అమావాస్య		చ కే ర
			కు

శ			గు శు
రా చ	10.08.2025		బు ర
	ఆదివారం		కే
			కు

శ			గు శు
రా చ	11.08.2025		బు ర
	సోమ వారం		కే
			కు

శ			గు శు
రా చ	12.08.2025		బు ర
	మంగళవారం		కే
			కు

శ చ			గు శు
రా	13.08.2025		బు ర
	బుధవారం		కే
			కు

శ చ			గు శు
రా	14.08.2025		బు ర
	గురువారం		కే
			కు

శ	చ		గు శు
రా	15.08.2025		బు ర
	శుక్రవారం		కే
			కు

శ	చ		గు శు
రా	16.08.2025		బు ర
	శనివారం		కే
			కు

శ		చ	గు శు
రా	17.08.2025		బు
	ఆదివారం		ర కే
			కు

శ		చ	గు శు
రా	18.08.2025		బు
	సోమవారం		ర కే
			కు

శ			గు చ శు
రా	19.08.2025		బు
	మంగళవారం		ర కే
			కు

శ			చగుశు
రా	20.08.2025		బు
	బుధవారం		ర కే
			కు

శ			గు
రా	21.08.2025		బుశుచ
	గురువారం		ర కే
			కు

శ			గు
రా	22.08.2025		బుశుచ
	శుక్రవారం		ర కే
			కు

శ			గు
రా	23.08.2025		బు శు
	శనివారం		చ ర కే
			కు

మీన	మేష	వృష	మిధు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం॥ భాద్రపద మాసః శుక్లపక్షము,ఉత్తరాయణం,వర్ష ఋతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025
ఆగస్టు 2025	24	6.02	6.34	ఆది॥భాద్రపద శుద్ధ పాడ్యమి ఉ. 11.02 పుబ్బ రా. 2.24 శివ ప.1.56 బవ ఉ.11.02 బాలవ రా.11.15 (ఉ.వ.9.48ల11.28)
		బు	ర కు	(అమృ రా.7.46ల9.25) మఖ౩ రవిప 3.32, హస్త ౩ కుజఃరా.తె4.51, ఆశ్లేష౨ బుధః ఉ 10.40 అహః౩౧.౨౦ సిం.భో౪.౧౮
	25	6.02	6.33	సోమ॥ విదియ ప.11.28 ఉత్తర రా తె.3.49 సిద్ధ ప.1.19 కౌలవ ప.11.28 తైతుల రా.11.57 (ప.వ.10.02ల11.44) (అమృరా.8.12ల9.53)
				బలరామ జయంతి. అహః౩౧-౧౮ సిం.భో౪.౦౮
	26	6.02	6.33	మంగళ॥తదియ ప.12.26 హస్త రా తె.5.36 సాధ్య ప.1.04 గరజి ప.12.26 వణిజ రా.1.08 (ప.వ.12.50ల2.35)
			బు శు	అట్లతదియ (అమృ రా.11.09ల12.52) ఆశ్లేష౩ బుధః ప 2.45, పుష్యమి౨ శుక్రః ఉ10.11 , అహః౩౧-౧౫ సిం.భో౩.౫౮
	27	6.02	6.32	బుధ॥ చవితి ప.1.50 చిత్త పూర్తి శుభ ప.1.12 భద్ర ప.1.50 బవ రా.2.42 (ప.వ.2.21ల4.06) (అమృ రా.12.51ల2.36)
			ర	వినాయక చవితి. మఖ౪ రవిరా2.30 అహః౩౧.౧౩ సిం.భో౩.౪౭
	28	6.02	6.31	గురు॥ పంచమి ప.3.34 చిత్త ఉ.7.51 శుక్ల ప.1.34 బాలవ ప.3.34 కౌలవ రా తె.4.33 (ప.వ.2.02ల3.48) (అమృ రా.12.38ల2.21)
			బు	ఆశ్లేష౪ బుధఃప 2.23 , అహః౩౧-౧౦ సిం.భో౩.౩౫
	29	6.02	6.30	శుక్ర॥ షష్ఠి సా.5.31 స్వాతి ఉ.10.22 బ్రహ్మ ప.2.08 తైతుల సా.5.31 (సా.వ.4.36ల6.21) (అమృ తె.3.13ల5.00)
			కు శు	హస్త ౪ కుజః ఉ9.07, పుష్యమి౩ శుక్రః ఉ5.05 , అహః౩౧-౦౮సిం. భో౩.౨౪
	30	6.03	6.30	శని॥ సప్తమి రా.7.33 విశాఖ ప. 1.00 ఇంద్ర ప.2.46 గరజి ఉ.6.32 వణిజ రా.7.33 (సా.వ.5.24ల7.10) (అమృ తె.4.01)
			బు గు	మఖ౧ బుధఃఉ 11.15, పునర్వసు౨ గురుః ఉ5.04 , అహః౩౧-౦౮ సిం.భో౩.౧౩
	31	6.03	6.29	ఆది॥ అష్టమి రా.9.28 అనూరాధ ప. 3.31 వైధృతి ప.3.40 భద్ర ఉ.8.31 బవ రా.9.28 (రా.వ.9.39ల11.24) (అమృ ఉ.5.47)
			ర శు	పుబ్బ౧ రవిప 1.23, పుష్యమి౪ శుక్రః రా11.49 అహః౩౧-౦౫ సిం.భో౩.౦౨
సెప్టెంబర్ 2025	1	6.03	6.28	సోమ॥ నవమి రా.11.08 జ్యేష్ఠ సా.5.51 విష్కంభ ప.3.44 బాలవ ఉ.10.19 కౌలవ రా.11.08 (రా.వ.2.30ల4.14) (అమృ ఉ.8.12ల9.57)
			బు	మఖ౨ బుధఃఉ 6.23, అహః౩౧-౦౩ సిం.భో౨.౫౦
	2	6.03	6.27	మంగళ॥దశమి రా.12.26 మూల రా.7.49 ప్రీతి సా.3.52 తైతుల ప.11.47 గరజి రా.12.26 (సా.వ.6.05ల7.49) (అమృ ప.12.53ల2.37)
			బు	మఖ౩ బుధఃరా 12.27, అహః౩౧-౦౦ సిం.భో ౨.౪౦
	3	6.03	6.26	బుధ॥ఏకాదశి రా.1.16 పూ.షా. రా.9.22 ఆయుష్మాన్ ప.3.40 వణిజ ప.12.51 భద్ర రా.1.16 (ఉ.వ.6.02ల7.44) (అమృ సా4.25 ల 5.57)
		శు	ర కు	సర్వేషాం పరివర్తన ఏకాదశి. పుబ్బ౨ రవిరా12.06 , చిత్త ౧ కుజః ప 12.20 , ఆశ్లేష౧ శుక్రః సా6.21, అహః౩౦-౫౮ సిం.భో౨.౩౦
	4	6.03	6.26	గురు॥ ద్వాదశి రా.1.37 ఉ.షా.రా.10.26 సౌభా ప.3.05 బవ ప.1.27 బాలవ రా.1.37 (ఉ.వ.5.43ల7.23) (రా.వ.2.31ల4.10)
			బు	(అమృ ప.3.45ల5.25) మఖ ౪ బుధఃసా 5.57 అహః౩౦-౫౫ సిం.భో౨.౨౦
	5	6.03	6.25	శుక్ర॥ త్రయోదశి రా.1.27 శ్రవణ రా.11.00 శోభన ప.2.06 కౌలవ ప.1.32 తైతుల రా.1.27 (రా తె.వ.3.01ల4.37)
				(అమృ ప.12.21ల2.00)అహః౩౦-౫౩ సిం.భో౨.౧౦
	6	6.04	6.24	శని॥ చతుర్దశి రా.12.47 ధనిష్ట రా.11.05 అతిగండ ప.12.43 గరజి ప.1.07 వణిజ రా.12.47 (అమృ ప.12.39ల2.15)
			బు శు	అనంత పద్మనాభ వ్రతం. పుబ్బ౧ బుధః ఉ 11.13, ఆశ్లేష౨ శుక్రః ప12.43 అహః౩౦-౫౦సిం.భో ౨.౦౦
	7	6.04	6.23	ఆది॥ భాద్రపద పూర్ణిమ రా.11.40 శతభిష రా.10.43 సుకర్మ ప.10.58 భద్ర ప.12.14 బవ రా.11.40 (ఉ.వ.6.10ల7.45)(తె.వ.4.55ల)
			ర	సంపూర్ణ చంద్రగ్రహణం. (అమృ ప.3.38ల5.12) పుబ్బ౩ రవిఉ 10.46 అహః౩౦-౪౮ సిం.భో౧.౫౦

ఆగస్టు 2025 సెప్టెంబర్ 2025

తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృషభ	మిథున	కర్కాట
24	7.43	9.49	11.55	2.07	4.21	6.25	8.13	9.49	11.25	1.13	3.17	5.31
25	7.39	9.45	11.51	2.03	4.17	6.21	8.09	9.45	11.21	1.09	3.13	5.27
26	7.34	9.40	11.46	1.58	4.12	6.16	8.04	9.40	11.16	1.04	3.08	5.22
27	7.31	9.37	11.43	1.55	4.09	6.13	8.01	9.37	11.13	1.01	3.05	5.19
28	7.26	9.32	11.38	1.50	4.04	6.08	7.56	9.32	11.08	12.56	3.00	5.14
29	7.22	9.28	11.34	1.46	4.00	6.04	7.52	9.28	11.04	12.52	2.56	5.10
30	7.18	9.24	11.30	1.42	3.56	6.00	7.48	9.24	11.00	12.48	2.52	5.06
31	7.13	9.19	11.25	1.37	3.51	5.55	7.43	9.19	10.55	12.43	2.47	5.01
1	7.09	9.15	11.21	1.33	3.47	5.51	7.39	9.15	10.51	12.39	2.43	4.57
2	7.01	9.10	11.16	1.28	3.42	5.46	7.34	9.10	10.46	12.34	2.38	4.52
3	6.57	9.07	11.13	1.25	3.39	5.43	7.31	9.07	10.43	12.31	2.35	4.49
4	6.52	9.03	11.09	1.21	3.35	5.39	7.27	9.03	10.39	12.27	2.31	4.45
5	6.48	8.58	11.04	1.16	3.30	5.34	7.22	8.58	10.34	12.22	2.26	4.40
6	6.44	8.54	11.00	1.12	3.26	5.30	7.19	8.54	10.30	12.18	2.22	4.36
7	6.40	8.50	10.56	1.08	3.22	5.26	7.14	8.50	10.26	12.14	2.18	4.32

శ			గు
రా చ	భాద్రపద		శు
	శు||పౌర్ణమి		బు ర కే
			కు

శ			గు
రా	24.08.2025		బు శు
	ఆదివారం		చ ర కే
			కు

శ			గు
రా	25.08.2025		బు శు
	సోమ వారం		చ ర కే
			కు

శ			గు
రా	26.08.2025		బు శు
	మంగళవారం		ర కే
			చ కు

శ			గు
రా	27.08.2025		బు శు
	బుధవారం		ర కే
			చ కు

శ			గు
రా	28.08 .2025		బు శు
	గురువారం		ర కే
		చ	కు

శ			గు
రా	29.08.2025		బు శు
	శుక్రవారం		ర కే
		చ	కు

శ			గు
రా	30.08.2025		బు శు
	శనివారం		ర కే
		చ	కు

శ			గు
రా	31.08.2025		శు
	ఆదివారం		బురకే
	చ		కు

శ			గు
రా	01.09.2025		శు
	సోమ వారం		బురకే
	చ		కు

శ			గు
రా	02.09.2025		శు
	మంగళవారం		బురకే
చ			కు

శ			గు
రా	03.09.2025		శు
	బుధవారం		బురకే
చ			కు

శ			గు
రా	04.09.2025		శు
చ	గురువారం		బురకే
			కు

శ			గు
రా	05.09.2025		శు
చ	శుక్రవారం		బురకే
			కు

శ			గు
రా	06.09.2025		శు
చ	శనివారం		బురకే
			కు

శ			గు
రా చ	07.09.2025		శు
	ఆదివారం		బురకే
			కు

సెప్టెంబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం॥ భాద్రపద మాసః కృష్ణపక్షము,ఉత్తరాయణం,వర్ష ఋతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025
8	6.04	6.22	సోమ॥పాడ్యమి రా10.11 పూ.భారా.9.59 ధృతిఉ6.28 శూల రా4.18 బాలవ ఉ10.55 కౌలవ రా10.11 (ఉశే. వ6.38)
		కు బు	పితృ పక్షాలు ప్రారంభం. (అమృప.2.14ల3.47) చిత్త ౨ కుజః ప2.35, పుబ్బ౨ బుధఃఉ 4.31 అహః౩౦-౪౫ సిం.భోగ.౪౦
9	6.04	6.22	మంగళ॥విదియ రా8.21 ఉ.భా.రా8.54 గండ రా11.57 తైతుల ఉ9.16 గరజి రా8.21 (ఉ.వ7.09 ల8.40)
		బు శు	(అమృ సా.4.19ల5.50) పుబ్బ౩ బుధఃరా 10.04, ఆశ్లేష౩ శుక్రః ఉ6.54 అహః౩౦-౪౩ సిం.భోగ.౩౦
10	6.04	6.21	బుధ॥తదియ సా6.15 రేవతి రా7.33 వృద్ధి రా8.30 వణిజ ఉ7.18 భద్ర సా6.15, బవరాతె 5.06 (ఉ.వ8.13ల9.44)
		ర	సంకష్టహర చతుర్థి. (అమృ సా.5.17ల6.48)పుబ్బ౪ రవిరా 9.04 అహః౩౦-౪౦ సిం.భోగ.౨౦
11	6.04	6.20	గురు॥చవితి సా3.58 అశ్విని సా6.01 ధృవ సా5.03 బాలవ సా3.58 కౌలవరా 12.46 (ప.వ2.16ల3.46) (తె.వ2.58ల4.27)
		బు	(అమృఉ.11.16ల12.46) పుబ్బ౪ బుధఃసా 4.01 అహః౩౦-౩౮ సిం.భోగ.౧౦
12	6.04	6.19	శుక్ర॥పంచమి ప1.35 భరణి సా4.23 వ్యాఘాత ప1.42 తైతుల ప1.35 గరజి రా12.21 (తె.వ 3.32ల5.02)
		శు	(అమృ ప.11.54ల1.24)ఆశ్లేష౪ శుక్రః రా12.55 అహః౩౦-౩౫ సిం.భో ౦.౫౯
13	6.04	6.18	శని॥షష్టి ఉ11.07 కృత్తిక ప2.42 హర్షణ ఉ10.31 వణిజ ఉ11.07 భద్ర రా9.55 (తె.వ5.38)
	బు	ర కు	(అమృ ఉ12.29 ల1.52)ఉత్తర౧ రవి రా 7.10 , చిత్త ౩ కుజః ప3.51, ఉత్తర౧ బుధఃఉ 10.30 అహః౩౦-౩౩ సిం.భోం.౪౮
14	6.05	6.17	ఆది॥సప్తమి ఉ8.43 రోహిణి ప1.06 వజ్ర ఉ7.34 సిద్ధి రా4.54 బవ ఉ8.43 ,బాలవ. రా7.34 (ఉ.శే.వ7.08) (సా.వ6.21ల7.52)
		శు	(అమృ10.06 ల 11.30) మఖ౧ శుక్రః సా6.46 అహః౩౦-౩౦ సిం.భోం.౩౬
15	6.05	6.17	సోమ॥అష్టమి ఉ6.26 నవమి తె4.28 మృగశిరఉ11.38 వ్యతిపాత రా2.33 కౌలవ ఉ6.26 తైతుల సా5.27 గరజి తె4.28 (రా.వ7.36ల9.07)
		బు	శ్రీ వైష్ణవశ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకణ్ణన్ తిరునక్షత్రం. (అమృ రా 12.54 ల 2.19)ఉత్తర౨ బుధఃఉ 5.37 అహః౩౦-౨౮ సిం.భోం.౨౪
16	6.05	6.16	మంగళ॥దశమి రా2.41 ఆర్ద్ర ఉ10.23 వారియాన రా12.32 వణిజ ప 3.34 భద్ర రా2.41 (రా.వ9.54ల11.26)
		బు	ఉత్తర౩ బుధఃరా 1.25 అహః౩౦-౨౫ సిం.భోం.౧౪
17	6.05	6.15	బుధ॥ఏకాదశి రా1.15 పునర్వసు ఉ9.25 పరిఘ రా10.53 బవ ప1.58 బాలవ రా1.15 (సా.వ5.13ల6.46)
		ర శు	సర్వేషాం ఏకాదశి (అమృ 7.06 ల 8.32)ఉత్తర౨ రవిసా 5.17 , మఖ౨ శుక్రః ప12.28 అహః౩౦-౨౩ సిం.భోం.౦౪
18	6.05	6.14	గురు॥ద్వాదశి రా12.15 పుష్యమి ఉ8.49 శివ రా9.36 కౌలవ ప 12.45 తైతుల రా12.15 (రా.వ9.32ల11.07)
		కు బు	చిత్త ౪ కుజః సా4.07 , ఉత్తర౪ బుధఃరా 9.59 అహః౩౦-౨౦ కన్య.భో ౫.౧౦
19	6.05	6.13	శుక్ర॥త్రయోదశి రా11.41 ఆశ్లేష ఉ8.39 సిద్ధ రా8.40 గరజిఉ 11.58 వణిజ రా11.41 (రా.వ 8.48ల10.25)
		గు	హస్త౧ బుధఃసా 7.22 , పునర్వసు౩ గురుః ఉ7.24 అహః౩౦-౧౮ కన్య.భో౫.౦౦
20	6.05	6.12	శని॥చతుర్దశి రా11.37 మఖ ఉ8.57 సాధ్య రా8.05 భద్రఉ 11.39 శకుని రా11.37 (సా6.13ల6.52)
	శు	ర బు	మాస శివరాత్రి. ఉత్తర౩ రవి రా 3.03 హస్త౧ బుధఃసా 7.22 , మఖ౩ శుక్రః ఉ6.00 అహః౩౦-౧౫ కన్య.భో౪.౫౦
21	6.05	6.11	ఆది॥అమావాస్య రా12.04 పుబ్బఉ9.46 శుభ రా7.51 చతుష్పాద ఉ11.50 నాగవ రా12.04 (సా.వ5.11ల7.02)
		రా కే	పేతర అమావాస్య బతుకమ్మ పండుగ ప్రారంభం. పూ.భాగ౧ రాహు పుబ్బ౩ కేతుః ఉ9.35 అహః౩౦- ౧౫ కన్య.భో౪.౪౦

సెప్టెంబర్ 2025

తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృషభ	మిథున	కర్కాట
8	6.37	8.46	10.52	1.04	3.18	5.22	7.10	8.46	10.22	12.10	2.14	4.28
9	6.33	8.43	10.49	1.01	3.15	5.19	7.07	8.43	10.19	12.07	2.11	4.25
10	6.29	8.39	10.45	12.57	3.11	5.15	7.03	8.39	10.15	12.03	2.07	4.21
11	6.29	8.35	10.41	12.53	3.07	5.11	6.59	8.35	10.11	11.59	2.03	4.17
12	6.25	8.31	10.37	12.49	3.03	5.07	6.55	8.31	10.07	11.55	1.59	4.13
13	6.21	8.27	10.33	12.45	2.59	5.03	6.52	8.27	10.03	11.51	1.55	4.09
14	6.17	8.23	10.29	12.41	2.55	4.59	6.47	8.23	9.59	11.47	1.51	4.05
15	6.13	8.19	10.25	12.37	2.51	4.55	6.43	8.19	9.55	11.43	1.47	4.01
16	6.09	8.15	10.21	12.33	2.47	4.51	6.39	8.15	9.51	11.39	1.43	3.57
	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ
17	6.05	8.11	10.17	12.29	2.43	4.47	6.35	8.11	9.47	11.35	1.39	3.53
18	8.08	10.14	12.26	2.40	4.44	6.32	8.08	9.44	11.32	1.36	3.50	6.02
19	8.04	10.10	12.22	2.36	4.40	6.28	8.04	9.40	11.28	1.32	3.46	5.58
20	8.00	10.06	12.18	2.32	4.36	6.24	8.00	9.36	11.24	1.28	3.42	5.54
21	7.56	10.02	12.14	2.28	4.32	6.20	7.56	9.32	11.20	1.24	3.38	5.50

శ			గు
రా	భాద్రపద		
	బ||అమావాస్య		చశు కే
		కు	బు ర

శ			గు
రా చ	08.09.2025		శు
	సోమవారం		ర బుకే
			కు

శ చ			గు
రా	09.09.2025		శు
	మంగళవారం		ర బుకే
			కు

శ చ			గు
రా	10.09.2025		శు
	బుధవారం		ర బుకే
			కు

శ	చ		గు
రా	11.09.2025		శు
	గురువారం		ర బుకే
			కు

శ	చ		గు
రా	12.09.2025		శు
	శుక్రవారం		ర బుకే
			కు

శ		చ	గు
రా	13.09.2025		శు
	శనివారం		ర బుకే
			కు

శ		చ	గు
రా	14.09.2025		శు
	ఆదివారం		ర బుకే
		కు	

శ			చ గు
రా	15.09.2025		
	సోమవారం		బుశు ర కే
		కు	

శ			చ గు
రా	16.09.2025		
	మంగళవారం		శు కే ర
		కు	బు

శ			గు
రా	17.09.2025		చ
	బుధవారం		శు కే
		కు	బు ర

శ			గు
రా	18.09.2025		చ
	గురువారం		శు కే
		కు	బు ర

శ			గు
రా	19.09.2025		చ
	శుక్రవారం		శు కే
		కు	బు ర

శ			గు
రా	20.09.2025		
	శనివారం		చశుకే
		కు	బు ర

శ			గు
రా	21.09.2025		
	ఆదివారం		చ శుకే
		కు	బు ర

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

సెప్టెంబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం॥ఆశ్వీయుజమాసఃశుక్లపక్షము,ఉత్తరాయణం,శరదృతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025
22	6.06	6.11	సోమ॥ పాడ్యమి రా.1.00 ఉత్తర ఉ.11.04 శుక్ల రా.8.40 కింస్తు ప.12.33 బవ రా.1.00 (రా.వ. 8.05ల 9.48) (అమృ)
		బు శు	శరన్నవరాత్రులు ఆరంభం. హస్త ౨ బుధఃసా 5.35, మఖ ౪ శుక్రః రా11.24 అహః౩౦-౧౩ కన్య.భో౪.౩౦
23	6.06	6.10	మంగళ॥విదియ రా.2.24 హస్త ప.12.51 బ్రహ్మ రా.8.39 బాలవ ప.1.43 కౌలవ రా.2.24 (రా.వ.9.34ల11.18) (అమృ
		కు	స్వాతి౧ కుజః ప3.25 అహః౩౦-౧౦ కన్య.భో౪.౨౦
24	6.06	6.09	బుధ॥తదియ రా తె.4.09 చిత్త ప.3.01 ఇంద్ర రా.8.56 తైతుల ప.3.17 గరజి తె.4.09 (రా.వ.9.10ల610.56) (అమృఉ 8.02 ల 9.46)
		ర బు	ఉత్తర౪ రవిప 12.42 , హస్త ౩ బుధఃసా 4.41 అహః౩౦-౦౮ కన్య.భో౪.౧౦
25	6.06	6.08	గురు॥ చవితిపూర్తి స్వాతి సా5.27 వైధృతి రా9.25 వణిజ ప9.17 (రా. వ 11.40ల1.26) (అమృఉ.7.45ల9.31)
		శు	పుబ్బ౧ శుక్రః సా4.41 అహః౩౦- ౦౫ కన్య.భో౪.౦౦
26	6.06	6.07	శుక్ర॥ చవితి ఉ.6.09 విశాఖ రా. 8.03 విష్కంభ రా.10.01 భద్ర ఉ.6.09 బవ రా.7.12 (రా.వ.12.29ల2.15) (అమృ ఉ.10.18ల12.04)
		బు	ఉపాంగ లలితాపూజా. హస్త ౪ బుధఃసా 4.41 అహః౩౦-౦౩ కన్య.భో౩.౫౦
27	6.06	6.06	శని॥ పంచమి ఉ.8.14 అనూరాధ రా.10.37 ప్రీతి రా.10.35 బాలవ ఉ.8.14 కౌలవ రా.9.12 (తె.వ.4.46 ల) (అమృ ఉ.11.06ల12.52)
		ర	హస్త౧ రవిరా 10.15 అహః౩౦-౦౦ కన్య.భో౩.౪౦
28	6.06	6.06	ఆది॥ షష్ఠి ఉ.10.12 జ్యేష్ఠ రా. 1.00 ఆయుష్మా రా.11.00 తైతుల ఉ.10.12 గరజి రా.11.04 (ఉ.శే.వ.6.31) (అమృ ప.3.19ల5.04)
	శు	కు బు	స్వాతి౨ కుజః ప1.48 , చిత్త ౧ బుధఃసా 5.35, పుబ్బ౨ శుక్రః ఉ9.50 అహః౨౯-౫౮ కన్య.భో ౩.౩౦
29	6.07	6.05	సోమ॥ సప్తమి ప.11.55 మూల రా తె.3.03 సౌభాగ్య రా.11.09 వణిజ ప.11.55 భద్ర రా.12.45 (ఉ.వ.9.41ల11.25)
			సరస్వతి, పూజా త్రిరాత్ర కళశ స్థాపన (అమృ రా8.06ల9.50) అహః౨౯-౫౫ కన్య.భో౩.౨౦
30	6.07	6.04	మంగళ॥అష్టమి ప.1.15 పూ.షా. రాతె.4.43 శోభన రా.11.00 బవ ప.1.15 బాలవ రా.1.45 (ప.వ.1.19 ల3.01) (అమృ రా.11.33ల1.17)
		బు శు	దుర్గా అష్టమి. బతుకమ్మ పండుగ. చిత్త ౨ బుధః సా 7.25, పుబ్బ౩ శుక్రః రా2.52 అహః౨౯-౫౩ కన్య.భో౩.౧౦

అక్టోబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	
1	6.07	6.03	బుధ॥ నవమి ప.2.13 ఉత్తరాషాఢ పూర్తి అతి రా.10.34 కౌలవ స.2.13 తైతుల రా.2.22 (ప వ.1.09 ల 2.50) (అమృ రా.11.26 ల 12.57)
		ర	మహర్నవమి. హస్త౨ రవి ఉ 7.28 అహః౨౯-౫౦ కన్య.భో౩.౦౦
2	6.07	6.02	గురు॥ దశమి ప.2.31 ఉ.షా. ఉ.6.01 సుకర్మ రా.9.34 గరజి ప.2.31 వణిజ రా 2.27 (ఉ.వ10.07 ల11.46) (అమృ రా8.00ల9.38)
		బు	విజయదశమి దసరా పండగ. చిత్త ౩ బుధః రా 10.13 అహః౨౯-౪౮ కన్య.భో౨.౫౦
3	6.07	6.02	శుక్ర॥ ఏకాదశి ప.2.23 శ్రవణ ఉ.6.41 ధృతి రా.8.15 భద్ర ప.2.23 బవ రా.2.05 (ప.సా.10.43ల12.19) (అమృ రా.8.23ల10.00)
	గు	కు శు	సర్వేషాం ఏకాదశి. స్వాతి౩ కుజః ఉ11.18, పుబ్బ౪ శుక్రః సా7.47, పూ.భా౪ వక్రి శనిః సా6.39 అహః౨౯-౪౫ కన్య.భో౨.౪౦
4	6.07	6.01	శని॥ ద్వాదశి ప.1.46 ధనిష్ఠ ఉ.6.52 శూల సా.6.34 బాలవ ప.1.46 కౌలవ రా.1.14 (ప.వ.2.00ల3.34) (అమృ రా.11.29ల1.04)
		ర బు	హస్త౩ రవిసా 4.43 , చిత్త ౪ బుధః రా 1.59 అహః౨౯-౪౩ కన్య.భో ౨.౩౦
5	6.08	6.00	ఆది॥ త్రయోదశి ప.12.42 శతభిష ఉ.6.36 గండ సా:4.31 తైతుల ప.12.42 గరజి రా.11.58 (ప.వ.12.48ల2.21)
			(అమృ రా.10.06ల11.39)అహః౨౯-౪౦ కన్య.భో౨.౨౦
6	6.08	5.59	సోమ॥ చతుర్దశి ప.11.14 పూ.భా. ఉ.5.52 ఉ.భా. రాతె.4.49 వృద్ది ప.2.10 వణిజ ప.11.14 భద్ర రా 10.20 (ప.వ.3.03ల4.34)
		శు	(అమృరా.12.14ల1.45) ఉత్తర౧ శుక్రః ప12.36 అహః౨౯-౩౮ కన్య.భో౨.౧౦
7	6.08	5.58	మంగళ॥ ఆశ్వీయుజ పూర్ణిమ ఉ.9.25 రేవతి రా తె.3.32 ధ్రువ ప.11.32 బవ ఉ.9.25 బాలవ రా.8.23 (సా.వ.4.10ల5.41)
		ర బు	కోజాగరీ పౌర్ణమి (అమృ రా.1.15ల2.46) హస్త౪ రవిరా 1.31, స్వాతి౧ బుధః ఉ 6.47 అహః౨౯-౩౫ కన్య.భో౨.౦౦

	తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ
సెప్టెంబర్ 2025	22	7.52	9.58	12.10	2.24	4.28	6.16	7.52	9.28	11.16	1.20	3.34	5.46
	23	7.48	9.54	12.06	2.20	4.24	6.12	7.48	9.24	11.12	1.16	3.30	5.42
	24	7.45	9.51	12.03	2.17	4.21	6.09	7.45	9.21	11.09	1.13	3.27	5.39
	25	7.41	9.47	11.59	2.13	4.17	6.05	7.41	9.17	11.05	1.09	3.23	5.35
	26	7.37	9.43	11.55	2.09	4.13	6.01	7.37	9.13	11.01	1.05	3.19	5.31
	27	7.33	9.39	11.51	2.05	4.09	5.57	7.33	9.09	10.57	1.01	3.15	5.27
	28	7.29	9.35	11.47	2.01	4.05	5.53	7.29	9.05	10.53	12.57	3.11	5.23
	29	7.25	9.31	11.43	1.57	4.01	5.49	7.25	9.01	10.49	12.53	3.07	5.19
	30	7.21	9.27	11.39	1.53	3.57	5.45	7.21	8.57	10.45	12.49	3.03	5.15
అక్టోబర్ 2025	1	7.18	9.24	11.36	1.50	3.54	5.42	7.18	8.54	10.42	12.46	3.00	5.12
	2	7.14	9.20	11.32	1.46	3.50	5.38	7.14	8.50	10.38	12.42	2.56	5.08
	3	7.10	9.16	11.28	1.42	3.46	5.34	7.10	8.46	10.34	12.38	2.52	5.04
	4	7.06	9.12	11.24	1.38	3.42	5.30	7.06	8.42	10.30	12.34	2.48	5.00
	5	7.02	9.08	11.20	1.34	3.38	5.26	7.02	8.38	10.26	12.30	2.44	4.56
	6	6.58	9.04	11.16	1.30	3.34	5.22	6.58	8.34	10.22	12.26	2.40	4.52
	7	6.54	9.00	11.12	1.26	3.30	5.18	6.54	8.30	10.18	12.22	2.36	4.48

శ చ			గు
రా	ఆశ్వీయుజ		
	శు||పౌర్ణమి		శు కే
		బు కు	ర

శ			గు
రా	22.09.2025		
	సోమవారం		శు కే
		కు	బు చ ర

శ			గు
రా	23.09.2025		
	మంగళవారం		శు కే
		కు	బు చ ర

శ			గు
రా	24.09.2025		
	బుధవారం		శు కే
		చ కు	బు ర

శ			గు
రా	25.09.2025		
	గురువారం		శు కే
		చ కు	బు ర

శ			గు
రా	26.09 .2025		
	శుక్రవారం		శు కే
		చ కు	బు ర

శ			గు
రా	27.09.2025		
	శనివారం		శు కే
	చ	కు	బు ర

శ			గు
రా	28.09.2025		
	ఆదివారం		శు కే
	చ	కు	బు ర

శ			గు
రా	29.09.2025		
	సోమవారం		శు కే
చ		కు	బు ర

శ			గు
రా	30.09.2025		
	మంగళవారం		శు కే
చ		కు	బు ర

శ			గు
రా	01.10.2025		
	బుధవారం		శు కే
చ		కు	బు ర

శ			గు
రా	02.10.2025		
చ	గురువారం		శు కే
		కు	బు ర

శ			గు
రా	03.10.2025		
చ	శుక్రవారం		శు కే
		కు బు	ర

శ			గు
రా చ	04.10.2025		
	శనివారం		శు కే
		బు కు	ర

శ			గు
రా చ	05.10.2025		
	ఆదివారం		శు కే
		బు కు	ర

శ చ			గు
రా	06.10.2025		
	07.10.2025		శు కే
		బు కు	ర

అక్టోబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసునామసం||ఆశ్వీయుజమాసఃకృష్ణపక్షము,ఉత్తరాయణం, శరదృతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025
8	6.08	5.58	బుధ|| బ.పాడ్యమీ ఉ.7.21 విదియ రా తె.5.03 అశ్విని రా.2.02 వ్యాఘాత ఉ.8.42 హర్షణ రా తె.5.41 కౌలవ ఉ.7.21
		కు	తైతుల రా.6.12 (రా.వ.10.17ల11.47) (అమృ రా.7.17ల8.47) స్వాతి౪ కుజః ఉ7.58 అహః౨౯-౩౩ కన్య.భోగ.౫౦
9	6.08	5.57	గురు|| తదియ రా.2.41 భరణి రా.12.25 వజ్ర రా.2.37 వణిజ సా.3.53 భద్ర రా.2.41 (ఉ.వ.11.00ల12.29) (అమృ రా.7.56ల9.26)
		బు శు	స్వాతి౨ బుధః ఉ 12.38, ఉత్తర౨ శుక్రః ఉ5.18 అహః౨౯-౩౦కన్య.భోగ.౩౯
10	6.09	5.56	శుక్ర|| చవితి రా.12.16 కృత్తిక రా. 10.45 సిద్ది రా.11.30 బవ ప.1.29 బాలవ రా.12.16 (ప.వ.11.35 ల 1.04) (అమృ రా.8.31 ల 10.00)
			సంకట హర చతుర్థి అహః౨౯-౨౮ కన్య.భోగ.౨౮
11	6.09	5.55	శని||పంచమి రా.9.54 రోహిణి రా.9.06 వ్యతిపాత రా.8.25 కౌలవ ప.11.00 తైతుల రా9.54 (ప. వ1.39ల3.08) (రా.వ 2.21ల 3.51)
	శు	ర బు	(అమృ సా.6.07ల7.37) చిత్త౧ రవిఉ10.24 , స్వాతి౩ బుధః సా 7.37 , ఉత్తర౩ శుక్రః రా9.55 అహః౨౯-౨౫ కన్య.భోగ.౧౭
12	6.09	5.55	ఆది||షష్ఠి రా.7.40 మృగశిర రా7 7.36 వరీయాన సా.5.26 గరజి ఉ.8.47 వణిజ రా.7.40 (తే.వ.3.33 ల5.04) (అమృ ప.11.21ల12.51)
		కు	విశాఖ౧ కుజః రా3.46 అహః౨౯-౨౩ కన్య.భో ౧.౦౬
13	6.09	5.54	సోమ|| సప్తమి సా.5.39 ఆర్ద్ర సా.6.19 పరిఘ ప.2.37 భద్ర .6.50 బవ సా.5.49 బాలవ తె.4.07 (వర్జ్యంలేదు) అమృ ఉ.9.01ల10.32
		బు	స్వాతి౪ బుధః రా 3.52 అహః౨౯-౨౦ కన్య.భోం.౫౫
14	6.09	5.53	మంగళ|| అష్టమి సా.3.55 పునర్వసు సా.5.18 శివం ప.12.00 కౌలవ సా3.55 తైతుల తె.3.13 (ఉ.వ.5.49ల7.21) (రా.వ.1.04ల2.38)
		ర శు	(అమృ ప.3.00ల4.32) చిత్త౨ రవిరా 6.59, ఉత్తర౪ శుక్రః ప2.25 అహః౨౯-౧౮ కన్య.భోం.౪౪
15	6.10	5.53	బుధ|| నవమి ప.2.30 పుష్యమి సా.4.37 సిద్ధ ఉ.9.19 గరజి ప.2.30 వణిజ రా.2.00 (తె.వ.5.17ల) (అమృ ఉ.10.24ల11.57)
			అహః౨౯-౧౫ కన్య.భోం.౩౩
16	6.10	5.52	గురు|| దశమి ప.1.30 ఆశ్లేష సా.4.21 సాధ్యఉ.7.36 భద్ర ప.1.30 బవ రా.1.14 (ఉ.శే.వ 6.52) (తె.వ.4.27ల) (అమృ ప.2.46ల4.21)
		బు	విశాఖ౧ బుధః ప 1.33 అహః౨౯-౧౩ కన్య.భోం.౨౨
17	6.10	5.51	శుక్ర|| ఏకాదశి ప.12.58 మఖ సా.4.32 శుభ ఉ.6.02 శుక్ల రా తె.4.45 బాలవ ప.1.00కౌలవరా.12.57(ఉ.శే.వ.6.03వ) సర్వేషాం ఏకాదశి
	శు	ర కు	(రా.వ.12.46ల2.24)(అమృప.2.07ల3.44)చిత్త౩రవిరాతె3.31,విశాఖ౨ కుజః రా10.44,హస్త౧ శుక్రఃఉ6.49,అహః౨౯-౧౩ కన్య.భోం.౧౧
18	6.11	5.51	శని|| ద్వాదశి ప.12.56 పుబ్బ సా.5.13 బ్రహ్మ తే.3.52 తైతుల ప.12.56 గరజి రా.1.12 (రా.వ.12.46 ల 2.27) (అమృ ఉ.10.38ల12.17)
		బు గు	విశాఖ౨ బుధః రా12.57, పునర్వసు౪ గురుః ప1.56 , అహః౨౯-౧౦ తుల.భోః.౧౪
19	6.11	5.50	ఆది|| త్రయోదశి ప1.27 ఉత్తర సా6.25 ఇంద్ర తె.3.23 వణిజ ప.1.27 భద్ర రా1.58 (తె.వ.3.23ల5.06) (అమృ ప.10.51ల12.32)
		శు	ధన త్రయోదశి హస్త౨ శుక్రః రా11.08 , అహః౨౯-౦౮ తుల.భోః.౦౫
20	6.11	5.49	సోమ||చతుర్దశి ప1.27 హస్త రా.8.05 వైధృతి రా తె.3.16 శకుని ప.1.27 చతుర్దశి రా తె.3.10 (తె.వ.4.46ల) (అమృ ప.1.40ల3.22)
			మంగళహారతులు,దీపావళి పండుగ ,ధన లక్ష్మీపూజ అహః౨౯-౦౫ తుల.భోః.౫౪
21	6.11	5.49	మంగళ||అమావాస్య సా.3.53 చిత్త రా10.08 విష్కంభ తే 3.27 నాగవ సా 3.53 కింస్తు తె.4.48 (ఉ.శే.వ.6.30వ) (తె.వ.4.17ల)
		ర బు	కేదార వ్రతము (అమృప.3.11ల4.55) చిత్త౪ రవిఉ11.52, విశాఖ౩ బుధః ప2.31 ,అహః౨౯-౦౩ తుల.భోః.౪౩

అక్టోబర్ 2025

తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ
8	6.50	8.56	11.08	1.22	3.26	5.14	6.50	8.26	10.14	12.18	2.32	4.44
9	6.46	8.52	11.04	1.18	3.22	5.10	6.46	8.22	10.10	12.14	2.28	4.40
10	6.41	8.47	10.59	1.13	3.17	5.05	6.41	8.17	10.05	12.09	2.23	4.35
11	6.38	8.44	10.56	1.10	3.14	5.02	6.38	8.14	10.02	12.06	2.20	4.32
12	6.33	8.39	10.51	1.05	3.09	4.57	6.33	8.09	9.57	12.01	2.15	4.27
13	6.29	8.35	10.47	1.01	3.05	4.53	6.29	8.05	9.53	11.57	2.11	4.23
14	6.25	8.31	10.43	12.57	3.01	4.49	6.25	8.01	9.49	11.53	2.07	4.19
15	6.20	8.26	10.38	12.52	2.56	4.44	6.20	7.56	9.44	11.48	2.02	4.14
16	6.17	8.23	10.35	12.49	2.53	4.41	6.17	7.53	9.41	11.45	1.59	4.11
17	6.12	8.18	10.30	12.44	2.48	4.36	6.12	7.48	9.36	11.40	1.54	4.06
	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య
18	8.15	10.27	12.41	2.45	4.33	6.09	7.45	9.33	11.37	1.51	4.03	6.09
19	8.11	10.23	12.37	2.41	4.29	6.05	7.41	9.29	11.33	1.47	3.59	6.05
20	8.06	10.18	12.32	2.36	4.24	6.00	7.36	9.24	11.28	1.42	3.54	6.00
21	8.02	10.14	12.28	2.32	4.20	5.56	7.32	9.20	11.24	1.38	3.50	5.56

శ			
రా	ఆశ్వీయుజ		గు
	బ||అమావాస్య		కే
		బు కు ర	శు చ

శ	చ		గు
రా	08.10.2025		
	బుధవారం		శు కే
		బు కు	ర

శ	చ		గు
రా	09.10.2025		
	గురవారం		శు కే
		బు కు	ర

శ		చ	గు
రా	10.10.2025		
	శుక్రవారం		కే
		బు కు	శు ర

శ		చ	గు
రా	11.10.2025		
	శనివారం		కే
		బు కు	శు ర

శ			చ గు
రా	12.10.2025		
	ఆదివారం		కే
		బు కు	శు ర

శ			చ గు
రా	13.10.2025		
	సోమవారం		కే
		బు కు	శు ర

శ			గు
రా	14.10.2025		చ
	మంగళవారం		కే
		బు కు	శు ర

శ			గు
రా	15.10.2025		చ
	బుధవారం		కే
		బు కు	శు ర

శ			గు
రా	16.10.2025		చ
	గురువారం		కే
		బు కు	శు ర

శ			గు
రా	17.10.2025		
	శుక్రవారం		చ కే
		బు కు	శు ర

శ			గు
రా	18.10.2025		
	శనివారం		చ కే
		బు కు ర	శు

శ			
రా	19.10.2025		గు
	ఆదివారం		కే
		బు కు ర	శు చ

శ			
రా	20.10.2025		గు
	సోమవారం		కే
		బు కు ర	శు చ

శ			
రా	21.10.2025		గు
	మంగళవారం		కే
		బు కు ర	శు చ

మీన	మేష	వృష	మిధు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| కార్తీకమాసఃశుక్ల పక్షము,ఉత్తరాయణం, శరదృతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
అక్టోబర్ 2025			
22	6.12	5.48	బుధ|| కార్తీక శుద్ధ పాడ్యమి సా,5.42 స్వాతి రా. 12.31 ప్రీతి తె.3.51 బవ సా.5.42 (ఉ.శే.వ.6.03) (అమృ ప.2.51ల4.37)
		కు శు	బలిపాడ్యమి విశాఖ౩ కుజః సా4.51, హస్త౩ శుక్రః ప3.23 ,అహః౨౯.౦౦ తుల.భో౪.౩౨
23	6.12	5.48	గురు|| విదియ రా.7.45 విశాఖ తె.3.06 ఆయుష్మాన్ తె.4.24 బాలవ ఉ.6.44 కౌలవ రా.7.45 (ఉ.వ.6.43ల8.29) (అమృ సా.5.21ల7.07) ,
			భగినీ హస్తభోజనం యమద్వితీయ. అహః౨౯-౫౮ తుల.భో౪.౨౧
24	6.12	5.47	శుక్ర|| తదియ రా.9.51 అనూరాధ తె.5.41 సౌభాగ్య తె.4.58 తైతుల ఉ.8.49 గరజి రా.9.51 (ఉ.వ.7.32ల9.19) (అమృ సా.6.10ల7.57)
		ర బు	స్వాతి౧ రవిరా 8.05, విశాఖ౪ బుధః ఉ7.03 ,అహః౨౮-౫౫ తుల.భో౪.౧౦
25	6.13	5.46	శని|| చవితి రా.11.51 జ్యేష్ఠ పూర్తి శోభనం తె.5.24 వణిజ ప10.52 భద్ర రా.11.51 (ప.వ.11.52ల1.38) (అమృ రా.10.27ల12.13)
		శు	నాగచతుర్థి. హస్త౪ శుక్రః ఉ7.34 ,అహః౨౮-౫౩ తుల.భో౩.౫౯
26	6.13	5.46	ఆది|| పంచమి రా.12.36 జ్యేష్ఠ ఉ.8.10 అతిగండ రాతె.5.37 బవ ప.12.44 బాలవ రా.12.36 (సా.వ.4.53ల6.37) (అమృ తె.3.20ల5.05)
		బు	అనురాధ౧ బుధః రా3.58 ,అహః౨౮-౫౦ తుల.భో౩.౪౮
27	6.13	5.45	సోమ|| షష్ఠి తె.2.57 మూల ఉ.10.19 సుకర్మ తె.5.31 కౌలవ ప.2.17 తైతుల తె.2.57 (ఉ.వ.8.34ల10.19) (రా.వ.8.36ల10.19)
	శు	ర కు	మణవాళ మహాముని తిరు, స్వాతి౨ రవిరాతె 3.57, విశాఖ౪ కుజః ఉ10.11, చిత్త౧ శుక్రః రా11.41 ,అహః౨౮-౫౦ తుల.భో౩.౩౭
28	6.14	5.45	మంగళ||సప్తమి తె.3.52 పూ.షా.ప.12.03 ధృతి తె.5.04 గరజి ప.3.25 వణిజ తె.3.52 (రా.వ.8.28ల10.10) (అమృ ఉ.6.54ల8.37)
			అహః౨౮-౪౮ తుల.భో౩.౨౬
29	6.14	5.44	బుధ|| అష్టమి తె.4.16 ఉ.షా. ప.1.21 శూల తె.4.15 భద్ర సా.4.05 బవ తె.4.16 (సా.వ.5.29ల7.08) (అమృ ఉ.6.36ల8.17)
			(అమృతె.3.24ల5.03) ,అహః౨౮-౪౫ తుల.భో౩.౧౫
30	6.14	5.44	గురు|| నవమి తె.4.10 శ్రవణ ప.2.09 గండ తె.3.01 బాలవ సా.4.14 కౌలవ తె.4.10 (సా.వ.6.12ల7.49) (అమృ తె.3.55ల5.32)
		బు శు	అనురాధ౨ బుధః ఉ 8.21, చిత్త౨ శుక్రః ప3.44 ,అహః౨౮-౪౩ తుల.భో౩.౦౫
31	6.15	5.43	శుక్ర|| దశమి తె.3.32 ధనిష్ఠ ప.2.27 వృద్ధి రా.1.23 తైతుల సా.3.52 గరజి తె.3.32 (రా.వ.9.35ల11.11) (అమృ లేదు)
		ర కు	పుదుత్తాళ్వార్ తిరు, స్వాతి౩ రవిఉ11.55 , అనురాధ౧ కుజః రా2.46,అహః౨౮-౪౦ తుల.భో ౨.౫౫
నవంబర్ 2025			
1	6.15	5.43	శని|| ఏకాదశి రా.2.31 శతభిషం ప.2.16 ధ్రువ రా.11.25 వణిజ ప 3.02 భద్ర రా.2.31 (రా.వ.8.31ల10.05) (అమృ ఉ.7.08 ల8.43)
			సర్వేషాం ఏకాదశి అహః౨౮-౩౮ తుల.భో ౨.౪౫
2	6.16	5.42	ఆది|| ద్వాదశి రా.1.05 పూ.భా. ప1.44 వ్యాఘాత రా.9.08 బవ ప.1.48 బాలవ రా.1.05 (రా.వ.10.58ల12.30) (అమృ ఉ.5.55ల7.28)
		శు	చిలుకు ద్వాదశి చిత్త౩ శుక్రః ఉ7.45 ,అహః౨౮-౩౫ తుల.భో౨.౩౫
3	6.16	5.42	సోమ||త్రయోదశి రా.11.29 ఉ.భా.ప.12.49 హర్షణ సా.6.39 కౌలవ ప.12.18 తైతుల రా.11.29 (రా.వ.12.20ల1.52)
		ర బు	(అమృ ఉ.8.12ల9.44) స్వాతి౪ రవిరా7.29, అనురాధ౩ బుధః ఉ 5.23 ,అహః౨౮-౩౫ తుల.భో౨.౨౫
4	6.16	5.42	మంగళ||చతుర్దశి రా.9.28 రేవతి ప.11.55 వజ్ర సా 4.02 గరజి ఉ.10.19 వణిజ రా.9.28 (అమృ ఉ.9.34ల11.07) (అమృ తె.3.26ల4.55)
		శు	వైకుంఠ చతుర్దశి చిత్త౪ శుక్రః రా11.43 ,అహః౨౮-౩౩ తుల.భో ౨.౧౫
5	6.17	5.41	బుధ|| పూర్ణిమ రా.7.02 అశ్విని ఉ.10.06 సిద్ధి ప.12.49 భద్ర ఉ.8.15 బవ రా.7.02 బాలవ తె.5.52 (ఉ.వ.6.24ల7.53)
		కు	కార్తీకపౌర్ణిమ (రా.వ.7.03ల8.33) (అమృ తె.4.01ల5.30) అనురాధ౨ కుజః సా6.39 ,అహః౨౮-౩౦ తుల.భో౨.౦౫

అక్టోబర్ 2025 నవంబర్ 2025	తేది	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కర్కాట	సింహ	కన్య
	22	7.58	10.10	12.24	2.28	4.16	5.52	7.28	9.16	11.20	1.34	3.46	5.52
	23	7.54	10.06	12.20	2.24	4.12	5.48	7.24	9.12	11.16	1.30	3.42	5.48
	24	7.50	10.02	12.16	2.20	4.08	5.44	7.20	9.08	11.12	1.26	3.38	5.44
	25	7.46	9.58	12.12	2.16	4.04	5.40	7.16	9.04	11.08	1.22	3.34	5.40
	26	7.42	9.54	12.08	2.12	4.00	5.36	7.12	9.00	11.04	1.18	3.30	5.36
	27	7.38	9.50	12.04	2.08	3.56	5.32	7.08	8.56	11.00	1.14	3.26	5.32
	28	7.34	9.46	12.00	2.04	3.52	5.28	7.04	8.52	10.56	1.10	3.22	5.28
	29	7.30	9.42	11.56	2.00	3.48	5.24	7.00	8.48	10.52	1.06	3.18	5.24
	30	7.25	9.37	11.51	1.55	3.43	5.19	6.55	8.43	10.47	1.01	3.13	5.19
	31	7.21	9.33	11.47	1.51	3.39	5.15	6.51	8.39	10.43	12.57	3.09	5.15
	1	7.17	9.29	11.43	1.47	3.35	5.11	6.47	8.35	10.39	12.53	3.05	5.11
	2	7.13	9.25	11.39	1.43	3.31	5.07	6.43	8.31	10.35	12.49	3.01	5.07
	3	7.09	9.21	11.35	1.39	3.27	5.03	6.39	8.27	10.31	12.45	2.57	5.03
	4	7.06	9.18	11.32	1.36	3.24	5.00	6.36	8.24	10.28	12.42	2.54	5.00
	5	7.02	9.14	11.28	1.32	3.20	4.56	6.32	8.20	10.24	12.38	2.50	4.56

శ	చ		
రా	కార్తీక		గు
	శు॥పౌర్ణమి		కే
	బు కు	శు ర	

శ			
రా	22.10.2025		గు
	బుధవారం		కే
		బు కు ర చ	శు

శ			
రా	23.10.2025		గు
	గురువారం		కే
		బు కు ర చ	శు

శ			
రా	24.10.2025		గు
	శుక్రవారం		కే
	చ	బు కు ర	శు

శ			
రా	25.10.2025		గు
	శనివారం		కే
	చ బు	కు ర	శు

శ			
రా	26.10 .2025		గు
	ఆదివారం		కే
	చ బు	కు ర	శు

శ			
రా	27.10.2025		గు
	సోమవారం		కే
చ	బు	కు ర	శు

శ			
రా	28.10.2025		గు
	మంగళవారం		కే
చ	బు కు	ర	శు

శ			
రా	29.10.2025		గు
చ	బుధవారం		కే
	బు కు	ర	శు

శ			
రా	30.10.2025		గు
చ	గురువారం		కే
	బు కు	ర	శు

శ			
రా	31.10.2025		గు
చ	శుక్రవారం		కే
	బు కు	ర	శు

శ			
రా చ	01.11.2025		గు
	శనివారం		కే
	బు కు	ర	శు

శ			
రా చ	02.11.2025		గు
	ఆదివారం		కే
	బు కు	ర	శు

శ చ			
రా	03.11.2025		గు
	సోమవారం		కే
	బు కు	శు ర	

శ చ			
రా	04.11.2025		గు
	మంగళవారం		కే
	బు కు	శు ర	

శ	చ		
రా	05.11.2025		గు
	బుధవారం		కే
	బు కు	శు ర	

నవంబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| కార్తీకమాసః కృష్ణ పక్షము,ఉత్తరాయణం, శరదృతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
6	6.17	5.41	గురు||కార్తీక బహుళ పాడ్యమి సా.4.41 భరణి ఉ.8.30 వ్యతీపాత్ ఉ.9.44 కౌలవ సా.4.41 తైతుల తె3.30 (రా.వ,7.39 ల9.08)
		ర	(అమృ తే.4.34ల) విశాఖ౧ రవిరా 3.02,అహః౨౮-౨౮ తుల.భోగ.౫౫
7	6.18	5.41	శుక్ర|| విదియ ప.2.18 కృత్తిక ఉ.6.49 రోహిణి తె.5.11 వరీయాన ఉ.6.36 పరిఘ తె.3.28 గరజి ప.2.18 వణిజ రా 1.19
		శు	(రా.వ.9.43ల11.12)(అమృ ఉ.6.04) (అమృ రా.2.11ల3.41) స్వాతి౧ శుక్రః ప3.37,అహః౨౮-౨౫ తుల.భోగ.౪౫
8	6.18	5.40	శని|| తదియ ప11.58 మృగశిర తె.3.39 శివ రా.12.27 భద్ర ప.11.58 బవ రా.10.51 (ఉ.వ.10.26ల11.56) (అమృ రా.7.25ల8.55)
			సంకష్టహర చతుర్థి అహః౨౮-౨౫తుల.భో ౧.౩౫
9	6.19	5.40	ఆది|| చవితి ఉ 9.44 ఆర్ద్ర రా. 2.19 సిద్ధ రా.9.34 బాలవ ఉ.9.44 కౌలవ రా.8.44 (ప.వ.11.35ల1.06) (అమృసా.4.52ల6.23)
			అహః౨౮-౨౩ తుల.భో ౧.౨౫
10	6.19	5.40	సోమ|| పంచమి ఉ.7.45 పునర్వసు రా.1.14 సాధ్య రా.6.53 తైతుల ఉ.7.45 గరజి రా.6.52 (ప.వ.1.47ల3.19) (అమృ రా.10.57ల12.28)
	శు	ర కు	విశాఖ౨ రవిఉ 10.33 , అనురాధ౩ కుజః ఉ9.47, స్వాతి౨ శుక్రః ఉ7.29 ,అహః౨౮.౨౦ తుల.భోగ.౧౫
11	6.20	5.39	మంగళ||షష్ఠి ఉ.6.00 సప్తమి తె.4.45 పుష్యమి రా.12.29 శుభ సా.4.26 వణిజ ఉ.6.00 భద్ర సా.5.23 బవ తె.4.45 (ఉ.వ.9.00ల10.32)
			(అమృ సా.6.17ల7.50) ,అహః౨౮.౧౮ తుల.భోగ.౦౫
12	6.20	5.39	బుధ||అష్టమి తె.3.48 ఆశ్లేష రా.12.06 శుక్ల ప.2.16 బాలవ సా.4.17 కౌలవ తె.3.48 (ప.వ.1.04 ల 2.39) (అమృ రా.10.31ల12.06)
		శు	స్వాతి౩ శుక్రః రా11.18 ,అహః౨౮.౧౮ తుల.భోం.౫౩
13	6.21	5.39	గురు|| నవమి తె.3.21 మఖ రా.12.12 బ్రహ్మ ప.12.28 తైతుల ప.3.36 గరజి తె.3.21 (ప.వ.12.10ల1.46) (అమృరా.9.48ల11.24)
		ర	విశాఖ౩ రవిరాతె 5.50,అహః౨౮.౧౫ తుల.భో ౦.౪౨
14	6.21	5.39	శుక్ర|| దశమి తె.3.24 పుబ్బ రా.12.47 ఇంద్ర ప.11.03 వణిజ ప.3.23 భద్ర తె.3.24 (ఉ.వ.8.24 ల 10.03) (అమృ సా.6.14ల7.52)
		కు	అనురాధ౪ కుజః రా12.14 ,అహః౨౮.౧౩ తుల.భోం.౩౧
15	6.22	5.39	శని|| ఏకాదశి తె.3.56 ఉత్తర రా.1.51 వైధృతి ఉ.10.01 బవ ప.3.40 బాలవ తె.3.56 (ఉ.వ.8.18ల9.58) (అమృ సా.6.20ల8.00)
		బు శు	సర్వేషాం ఏకాదశి అనురాధ౨ వక్రి బుధః ప12.32, స్వాతి౪ శుక్రః ప3.04 ,అహః౨౮.౧౦తుల.భోం.౨౦
16	6.22	5.38	ఆది|| ద్వాదశి తె.5.00 హస్త తె.3.24 విష్కంభ ఉ.9.24 కౌలవ ప.4.29 తైతుల తే.5.00 (ఉ.వ.10.48ల12.30) (అమృ రా.9.01ల10.43)
		ర	విశాఖ౪ రవిరా 12.58 ,అహః ౨౮.౧౦ తుల.భో ౦.౦౯
17	6.23	5.38	సోమ||త్రయోదశి పూర్తి చిత్త తె5.22 ప్రీతి ఉ9.09 గరజి సా5.42(ప.వ.12.03ల1.47)(అమృరా10.27ల12.10)అహః౨౮.౦౮వృశ్చి.భోః.౨౯
18	6.23	5.38	మంగళ||త్రయోదశి ఉ.6.25 స్వాతి పూర్తి ఆయుష్మాన్ ఉ.9.14 వణిజ ఉ.6.25 భద్ర రా.7.23 (ఉ.వ.11.31ల1.16)
		బు శు	(అమృ రా.10.02ల11.47) అనురాధ౧ వక్రి బుధః ఉ 11.11, విశాఖ౧ శుక్రః ఉ6.48 ,అహః ౨౮.౦౫ వృశ్చి.భోః.౧౫
19	6.24	5.38	బుధ||చతుర్దశి ఉ.8.19 స్వాతి ఉ. 7.40 సౌభాగ్య ఉ.9.34 శకుని ఉ.8.19 చతుష్పాద రా.9.22 (ప.వ.1.53 ల 3.39)
		కు	(అమృ రా.12.30ల2.16) జ్యేష్ఠ౧ కుజః ప1.59 ,అహః ౨౮.౦౫ వృశ్చి.భోః.౦౪
20	6.24	5.38	గురు||అమావాస్య ఉ.10.25 విశాఖ ఉ.10.14 శోభన ఉ.10.05 నాగవ ఉ.10.25 కింస్తు రా.11.30 (ప.వ.2.40ల4.26)
	శు	ర బు	(అమృరా.1.19ల3.05) అనురాధ౧ రవిఉ 8.07, విశాఖ౪ వక్రి బుధః రా 10.48, విశాఖ౨ శుక్రః రా10.31 ,అహః ౨౮.౦౩ వృశ్చి.భో౪.౫౩

నవంబర్ 2025

తేది	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య
6	6.59	9.11	11.25	1.29	3.17	4.53	6.29	8.17	10.21	12.35	2.47	4.53
7	6.55	9.07	11.21	1.25	3.13	4.49	6.25	8.13	10.17	12.31	2.43	4.50
8	6.52	9.04	11.18	1.22	3.10	4.46	6.22	8.10	10.14	12.28	2.40	4.46
09	6.48	9.00	11.14	1.18	3.06	4.42	6.18	8.06	10.10	12.24	2.36	4.42
10	6.44	8.56	11.10	1.14	3.02	4.38	6.14	8.02	10.06	12.20	2.32	4.38
11	6.41	8.53	11.07	1.11	2.59	4.35	6.11	7.59	10.03	12.17	2.29	4.35
12	6.37	8.49	11.03	1.07	2.55	4.31	6.07	7.55	9.59	12.13	2.25	4.31
13	6.34	8.46	11.00	1.04	2.52	4.28	6.04	7.52	9.56	12.10	2.22	4.28
14	6.30	8.42	10.56	1.00	2.48	4.24	6.00	7.48	9.52	12.06	2.18	4.24
15	6.27	8.39	10.53	12.57	2.45	4.21	5.57	7.45	9.49	12.03	2.15	4.21
16	6.24	8.36	10.50	12.54	2.42	4.18	5.53	7.42	9.46	12.00	2.12	4.18
	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల
17	8.32	10.46	12.50	2.38	4.14	5.50	7.38	9.42	11.56	2.08	4.14	6.20
18	8.28	10.42	12.46	2.34	4.10	5.46	7.34	9.38	11.52	2.04	4.10	6.16
19	8.24	10.38	12.42	2.30	4.06	5.42	7.30	9.34	11.48	2.00	4.06	6.12
20	8.20	10.34	1238	2.26	4.02	5.38	7.26	9.30	11.44	1.56	4.02	6.08

శ			
రా	కార్తీక బ॥అమావాస్య		గు
			కే
	బు కు చ ర	శు	

శ	చ		
రా	06.11.2025		గు
	గురువారం		కే
	బు కు	శు ర	

శ		చ	
రా	07.11.2025		గు
	శుక్ర వారం		కే
	బు కు	శు ర	

శ		చ	
రా	08.11.2025		గు
	శనివారం		కే
	బు కు	శు ర	

శ			చ
రా	09.11.2025		గు
	ఆదివారం		కే
	బు కు	శు ర	

శ			చ
రా	10.11.2025		గు
	సోమ వారం		కే
	బు కు	శు ర	

శ			
రా	11.11.2025		చ గు
	మంగళవారం		కే
	బు కు	శు ర	

శ			
రా	12.11.2025		చ గు
	బుధవారం		కే
	బు కు	శు ర	

శ			
రా	13.11.2025		గు
	గురువారం		చ కే
	బు కు	శు ర	

శ			
రా	14.11.2025		గు
	శుక్రవారం		చ కే
	బు కు	శు ర	

శ			
రా	15.11.2025		గు
	శనివారం		కే
	బు కు	శు ర	చ

శ			
రా	16.11.2025		గు
	ఆదివారం		కే
	బు కు	శు ర	చ

శ			
రా	17.11.2025		గు
	సోమవారం		కే
	బు కు ర	శు	చ

శ			
రా	18.11.2025		గు
	మంగళవారం		కే
	బు కు ర	శు చ	

శ			
రా	19.11.2025		గు
	బుధవారం		కే
	బు కు ర	శు చ	

శ			
రా	20.11.2025		గు
	గురువారం		కే
	బు కు చ ర	శు	

నవంబర్ 2025 / డిసెంబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసునామసం||మార్గశిరమాసఃశుక్లపక్షము,ఉత్తరాయణం,హేమంతఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2025
21	6.25	5.38	శుక్ర||పాడ్యమి ప.12.35 అనూరాధ ప.12.52 అతిగండ ఉ.10.38 బవ ప12.35 బాలవ రా 1.37 (రా వ,7.22ల8.48) (అమృ తె.5.38ల)
			అహః ౨౮.౦౦ వృశ్చి.భో౪.౪౨
22	6.26	5.38	శని||విదియ ప.2.37 జ్యేష్ఠ ప.3.21సుకర్మ ప.11.06 కౌలువ ప.2.37 తైతుల తె.3.30 (రా.వ.12.05ల1.50) (అమృ ఉ.7.24)
			అహః ౨౮.౦౦ వృశ్చి.భో౪.౩౧
23	6.26	5.38	ఆది||తదియ సా4.22 మూల సా5.34 ధృతి ప.11.24 గరజి సా.4.22 వణిజ తె.5.03 (ప.వ.3.46ల5.34) (తె.వ.3.54ల5.38) (అమృ ఉ10.35 ల12.20)
	బు శు	ర కు	అనురాధ౨ రవిప3.01,జ్యేష్ఠ౨కుజఃరా3.04,విశాఖ౩ వక్రిబుధః ప 2.39, విశాఖ౩ శుక్రః ప2.11,శతభిషం౪రాహు పుబ్బ౨కేతుఃఉ7.14 ,అహః౨౭.౫౮వృశ్చి.భో౪.౨౦
24	6.27	5.38	సోమ|| చవితి సా.5.45 పూ.షా రా.7.26 శూల ప.11.24 భద్ర సా.5.45 (తె.వ.3.54ల5.35) (అమృ ప.2.16ల4.00)
			అహః౨౭.౫౮ వృశ్చి.భో౪.౦౯
25	6.27	5.38	మంగళ||పంచమి సా.6.39 ఉ.షా.రా.8.50 గండ ప.11.04 బవ ఉ.6.12 బాలువ సా.6.39 (రా.వ.1.00ల2.39) (అమృ ప.2.04ల3.45)
			అహః౨౭.౫౫ వృశ్చి.భో౩.౪౭
26	6.28	5.38	బుధ||షష్ఠి రా.7.04 శ్రవణ రా. 9.46 వృద్ధి ఉ.10.21 కౌలవ ఉ.6.53 తైతుల రా.7.04 (రా వ.1.50 ల 3.27) (అమృ ప10.58ల12.38)
		ర శు	శుక్ర మౌఢ్యమి ఆరంభం , సుబ్రహ్మణ్య షష్టి. అనురాధ౩ రవిరా9.49, విశాఖ౪ శుక్రః ఉ5.51 ,అహః౨౭.౫౫ వృశ్చి.భో౩.౩౬
27	6.28	5.38	గురు|| సప్తమి రా.6.58 ధనిష్ఠ రా,10.12 ధ్రువ ఉ.9.15 గరజి ఉ.7.02 వణిజ రా.6.58 (తె.వ.5.22ల) (అమృ ప.11.37ల1.14)
		బు	విశాఖ౨ వక్రి బుధః ఉ 8.11 ,అహః౨౭.౫౩ వృశ్చి.భో౩.౨౫
28	6.29	5.38	శుక్ర||అష్టమి సా.6.23 శతభిష రా.10.09 వ్యాఘాత ఉ.7.46 హర్షణ తె.5.49 భద్ర ఉ.6.42 బవ సా.6.23 బాలవ తె.5.52 (ఉ శేవ.6.58)
		కు శు	(తె వ.4.25ల6.00) (అమృ ప.2.58ల4.34) జ్యేష్ఠ ౩ కుజః ప3.32, అనురాధ౧ శుక్రః రా9.30 ,అహః౨౭.౫౫ వృశ్చి.భో ౩.౧౪
29	6.30	5.38	శని|| నవమి సా.5.21 పూ.భా. రా.9.41 వజ్ర తె.3.35 కౌలవ సా.5.21 తైతుల తె.4.37 (అమృ ప.1.50ల3.44)
		ర	అనురాధ౪ రవిరాతె 4.26,అహః౨౭.౫౦ వృశ్చి.భో ౩.౦౩
30	6.30	5.38	ఆది||దశమి సా.3.54 ఉత్తరాభాద్ర రా, 8.49 సిద్ది రా.3.04 గరజి సా,3.54 వణిజ తె.3.01 (ఉ.వ.6.56 ల 8.28) (అమృ సా.4.11ల5.44)
		బు	విశాఖ౩ బుధః రా.తె 4.08 ,అహః౨౭.౫౦ వృశ్చి.భో౨.౫౨
1	6.31	5.39	సోమ|| ఏకాదశి ప.2.08 రేవతి రా.7.39 వ్యతీపాత రా.10.19 భద్ర ప.2.08 బవ రా.1.07 (ఉ.వ.8.14ల9.46) (అమృ సా.5.22ల6.53)
		శు	గీత జయంతి. సర్వేషాం ఏకాదశి. అనురాధ౨ శుక్రః ప1.08 ,అహః౨౭.౪౮వృశ్చి. భో౨.౪౧
2	6.31	5.39	మంగళ||ద్వాదశి ప.12.05 అశ్విని సా.6.15 వారియాన రా.7.23 బాలవ ప.12.05 కౌలవ రా.11.00 (ప.వ.2.29 ల 4.00)
		కు	(తె.వ.3.13 ల4.42) (అమృప.న.11.28ల12.56) జ్యేష్ఠ౪ కుజః రా3.26 ,అహః౨౭.౪౮ వృశ్చి.భో౨.౩౦
3	6.32	5.39	బుధ|| త్రయోదశి ఉ.9.52 భరణి సా. 4.41 పరిఘు సా.4.20 తైతుల ఉ.9.52 గరజి రా.8.42 (తె.వ.3.51ల5.20) (అమృ ప.12.12ల1.41)
		ర శు	జ్యేష్ఠ౧ రవిఉ11.09, అనురాధ౩ శుక్రః రా.తె4.46 ,అహః౨౭.౪౫ వృశ్చి.భో౨.౨౦
4	6.33	5.39	గురు|| చతుర్దశి ఉ.7.32 పూర్ణిమ తె.5.11 కృత్తిక ప, 3.02 శివ ప.1.12 వణిజ ఉ.7.32 భద్ర సా.6.21 బవ తె. 5.11 (తె.వ.5.56ల)
			దత్తాత్రేయ జయంతి తిరుమంగై ఆళ్వార్, తిరు (అమృప.12.48ల2.17) ,అహః౨౭.౪౫ వృశ్చి.భో ౨.౧౦

నవంబర్ 2025 డిసెంబర్ 2025

తేది	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల
21	8.16	10.30	12.34	2.22	3.58	5.34	7.22	9.26	11.40	1.52	3.58	6.04
22	8.12	10.26	12.30	2.18	3.54	5.30	7.18	9.22	11.36	1.48	3.54	6.00
23	8.09	10.22	12.26	2.14	3.50	5.26	7.14	9.18	11.32	1.44	3.50	5.56
24	8.04	10.18	12.22	2.10	3.46	5.22	7.10	9.14	11.28	1.40	3.46	5.52
25	8.00	10.14	12.18	2.06	3.42	5.18	7.06	9.10	11.24	1.36	3.42	5.48
26	7.56	10.10	12.14	2.02	3.38	5.14	7.02	9.06	11.20	1.32	3.38	5.44
27	7.52	10.06	12.10	1.58	3.34	5.10	6.58	9.02	11.16	1.28	3.34	5.40
28	7.48	10.02	12.06	1.54	3.30	5.06	6.54	8.58	11.12	1.24	3.30	5.36
29	7.44	9.58	12.02	1.50	3.26	5.02	6.50	8.54	11.08	1.20	3.26	5.32
30	7.41	9.55	11.59	1.47	3.23	4.59	6.47	8.51	11.05	1.17	3.23	5.29
1	7.38	9.52	11.56	1.44	3.20	4.56	6.44	8.48	11.02	1.14	3.20	5.26
2	7.34	9.48	11.52	1.40	3.16	4.52	6.40	8.44	10.58	1.10	3.16	5.22
3	7.30	9.44	11.48	1.36	3.12	4.48	6.36	8.40	10.54	1.06	3.12	5.18
4	7.26	9.40	11.44	1.32	3.08	4.44	6.32	8.36	10.50	1.02	3.08	5.14

శ		చ	
రా	మార్గశిర		గు
	శు||పౌర్ణమి		కే
	కు శు ర	బు	

శ			
రా	21.11.2025		గు
	శుక్రవారం		కే
	బు కు చ ర	శు	

శ			
రా	22.11.2025		గు
	శనివారం		కే
	బు కు చ ర	శు	

శ			
రా	23.11.2025		గు
	ఆదివారం		కే
చ	బు కు ర	శు	

శ			
రా	24.11.2025		గు
	సోమవారం		కే
చ	కు ర	బు శు	

శ			
రా	25.11 .2025		గు
చ	మంగళవారం		కే
	కు ర	బు శు	

శ			
రా	26.11.2025		గు
చ	బుధవారం		కే
	కు ర	బు శు	

శ			
రా	27.11.2025		గు
చ	గురువారం		కే
	కు శు ర	బు	

శ			
రా చ	28.11.2025		గు
	శుక్రవారం		కే
	కు శు ర	బు	

శ			
రా చ	29.11.2025		గు
	శనివారం		కే
	కు శు ర	బు	

శ చ			
రా	30.11.2025		గు
	ఆదివారం		కే
	కు శు ర	బు	

శ చ			
రా	01.12.2025		గు
	సోమవారం		కే
	కు శు ర	బు	

శ	చ		
రా	02.12.2025		గు
	మంగళవారం		కే
	కు శు ర	బు	

శ	చ		
రా	03.12.2025		గు
	బుధవారం		కే
	కు శు ర	బు	

శ		చ	
రా	04.12.2025		గు
	గురువారం		కే
	కు శు ర	బు	

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

డిసెంబర్ 2025

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తిశ్రీవిశ్వావసు నామసం॥మార్గశిరమాసః కృష్ణపక్షము,ఉత్తరాయణం,హేమంతఋతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025
5	6. 33	5.39	శుక్ర॥ బ.పాడ్యమి తె.2.54 రోహిణి ప.1.24 సిద్ధ ఉ.10.04 బాలవ సా.3.57 కౌలవ తె.2.54 (ఉ.శే.వ.7.25) (రా.వ.6.37ల8.07)
		గు	తిరుప్పాణి ఆళ్వార్ తిరు (అమృ ఉ.10.25ల11.54) (అమృ తె.3.35ల5.05) పునర్వసు౩ వక్రి గురుః ప12.23 ,అహః ౨౭.౪౫ వృశ్చి.భో౨.౦౭
6	6.34	5.40	శని॥ విదియ రా.12.44 మృగశిర ప.11.49 సాధ్య ఉ.6.57 శుభ తె.4.02 తైతుల ప.1.49 గరజి రా.12.44 (రా.వ.7.42ల9.13)
	శు	ర బు	(అమృ రా.1.00ల2.29) జ్యేష్ఠ౨ రవి రాతె5.43, విశాఖ౪ బుధః ప 3.13, అనురాధ౪ శుక్రః రా8.22,అహః౨౭.౪౩వృశ్చి. భో౧.౫౬
7	6.34	5.40	ఆది॥ తదియ రా.10.48 ఆర్ద్ర ఉ.10.24 శుక్ల రా.1.16 వణిజ ప.11.47 భద్ర రా.10.48 (రా.వ.9.49ల11.20) (అమృ రా3.53.4.37)
		కు	మూల౧ కుజః ప2.45 ,అహః౨౭.౪౩ వృశ్చి.భో ౧.౪౫
8	6.35	5.40	సోమ॥ చవితి రా.9.10 పునర్వసు ఉ.9.15 బ్రాహ్మ రా.10.45 బవ ఉ9.48 బాలవ రా.9.10 (సా.వ.4.58ల6.30)
			సంకష్టహర చతుర్థి (అమృ ఉ.6.58ల8.29) (అమృ రా.2.13ల3.46) ,అహః౨౭.౪౩ వృశ్చి.భో౧.౩౫
9	6.36	5.40	మంగళ॥ పంచమి రా.7.51 పుష్యమి ఉ. 8.24 ఇన్ద్ర రా 8.29 కౌలవ ఉ8.31 తైతుల రా 7.51 (రా.వ 8.56 ల 10.30)
	శు	ర బు	జ్యేష్ఠ౩ రవిరా 12.11, అనురాధ౧ బుధఃరా 9.02, జ్యేష్ఠ౧ శుక్రః ఉ11.58 ,అహః౨౭.౪౦ వృశ్చి.భో౧.౨౩
10	6.36	5.41	బుధ॥షష్ఠి రా.6.58 ఆశ్లేష ఉ.7.56 వైధృతి సా.6.34 గరజి ఉ.7.26 వణిజ రా.6.58 (రా.వ.7.55ల9.31) (అమృ ఉ.6.22ల7.56)
			అహః౨౭.౪౦ వృశ్చి.భో ౧.౧౨
11	6.37	5.41	గురు॥సప్తమి సా.6.34 మఖ ఉ. 7.55 విష్కంభ సా.5.01 భద్ర ఉ.6.47 బవ సా,6.34 (సా.వ.4.04ల5.42) (అమృ ఉ.5.30 ల 7.07)
		కు శు	(అమృ రా.1.51ల3.29) మూల౨ కుజః రా1.32 జ్యేష్ఠ౨ శుక్రః రా3.33 ,అహః౨౭.౪౦వృశ్చి. భో౧.౦౦
12	6.37	5.41	శుక్ర॥ అష్టమి సా.6.40 పుబ్బ ఉ. 8.23 ప్రీతి సా.3.50 బాలవ ఉ.6.37 కౌలవ సా.6.40 (సా.వ.3.52ల5.32) (అమృ రా.1.51ల3.31)
		బు	కాలభైరవాష్టమి. అనురాధ౨ బుధఃప 3.45 ,అహః౨౭.౪౦ వృశ్చి.భో౦.౪౮
13	6.38	5.42	శని॥ నవమి రా.7.17 ఉత్తర ఉ.9.22 ఆయుష్మాన్ ప.3.04 తైతుల ఉ.7.00 గరజి రా.7.17 (సా.వ.6.16ల7.58) (అమృ తె.4.27ల6.09)
		ర	జ్యేష్ఠ౪ రవిఉ 6.31 ,అహః౨౭.౩౮ వృశ్చి.భో౦.౩౭
14	6.39	5.42	ఆది॥ దశమి రా.8.24 హస్త ఉ.10.49 సౌభాగ్య ప.2.40 వణిజ ఉ.7.51 భద్ర రా.8.24 (రా.వ.7.27ల9.11) (అమృ తె.5.49ల)
		శు	జ్యేష్ఠ౩ శుక్రః సా7.07 ,అహః౨౭.౩౮ వృశ్చి.భో౦.౨౬
15	6.39	5.43	సోమ॥ ఏకాదశి రా.9.58 చిత్త ప.12.44 శోభన ప.2.37 బవ ఉ.9.12 బాలవ రా.9.58 (రా.వ.6.52ల8.37) (అమృ ఉ.7.32)
		బు	సర్వేషాం ఏకాదశి (అమృ తె.5.23) అనురాధ౩ బుధః ఉ 5.18 ,అహః౨౭.౩౮ వృశ్చి.భో౦.౧౫
16	6.40	5.43	మంగళ॥ద్వాదశి రా.11.51 స్వాతి ప.3.01 అతి ప.2.52 కౌలవ ఉ.10.55 తైతుల రా.11.51 (రా.వ.9.12ల10.58) (అమృ ఉ.7.08)
		ర కు	ధనుర్మాసారంభం మూల౧ రవిప 12.58, మూల౩ కుజః ఉ11.45 ,అహః౨౭.౩౮వృశ్చి.భో౦.౦౪
17	6.40	5.43	బుధ॥ త్రయోదశి రా.2.00 విశాఖ సా.5.32 సుకర్మ ప.3.19 గరజి ప.12.56 వణిజ రా.2.00 (రా,వ.9.58ల11.44) (అమృ ఉ.7.29ల9.35)
		బు శు	అనురాధ౪ బుధః ప 3.54, జ్యేష్ఠ౪ శుక్రః ఉ10.41 ,అహః౨౭.౩౮ ధను.భో౫.౩౦
18	6.41	5.44	గురు॥ చతుర్దశి తె.4.16 అనూరాధ రా. 8.09 ధృతి సా.3.50 భద్ర ప.3.08 శకుని తె.4.16 (రా.వ.2.20 ల 4.07) (అమృ ఉ.8.37ల10.24)
			మాస శివరాత్రి అహః౨౭.౩౮ ధను. భో౫.౨౦
19	6. 41	5. 44	శుక్ర॥ అమావాస్య రాతె .6.13 జ్యేష్ఠ రా.10.41 శూల సా.4.14 చతు సా.5.15 నాగవ తె.6.13 (అమృ ప.12.57ల2.43)
	శు	ర బు	తొండరడిప్పొ తిరు మూల౨ రవిరా 7.12 , జ్యేష్ఠ౧ బుధః రా 12.38, మూల౧ శుక్రః రా2.14 ,అహః౨౭.౩౮ ధను.భో౫.౦౮

డిసెంబర్ 2025

తేది	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల
5	7.22	9.36	11.40	1.28	3.04	4.40	6.28	8.32	10.46	12.58	3.04	5.10
6	7.18	9.32	11.36	1.24	3.00	4.36	6.24	8.28	10.42	12.54	3.00	5.06
7	7.14	9.28	11.32	1.20	2.56	4.32	6.20	8.24	10.38	12.50	2.56	5.02
8	7.10	9.24	11.28	1.16	2.52	4.28	6.16	8.20	10.34	12.46	2.52	4.58
09	7.06	9.20	11.24	1.12	2.48	4.24	6.12	8.16	10.30	12.42	2.48	4.54
10	7.03	9.17	11.21	1.09	2.45	4.21	6.09	8.13	10.27	12.39	2.45	4.51
11	6.59	9.13	11.17	1.05	2.41	4.17	6.05	8.09	10.23	12.35	2.41	4.47
12	6.54	9.08	11.12	1.01	2.36	4.12	6.00	8.04	10.18	12.30	2.36	4.42
13	6.51	9.05	11.09	12.57	2.33	4.09	5.57	8.01	10.15	12.27	2.33	4.39
14	6.47	9.01	11.05	12.53	2.29	4.05	5.53	7.57	10.11	12.23	2.29	4.35
15	6.42	8.56	11.00	12.48	2.24	4.00	5.48	7.52	10.06	12.18	2.24	4.30
	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి
16	6.39	8.53	10.57	12.45	2.21	3.57	5.45	7.49	10.03	12.15	2.21	4.27
17	8.49	10.53	12.41	2.17	3.53	5.41	7.45	9.59	12.11	2.17	4.23	6.35
18	8.45	10.49	12.37	2.13	3.49	5.37	7.41	9.55	12.07	2.13	4.19	6.31
19	8.41	10.45	12.33	2.09	3.45	5.33	7.37	9.51	12.03	2.09	4.15	6.27

శ			గు
రా	మార్గశిర		
	బ॥అమావాస్య		కే
కు ర	బు శు చ		

శ		చ	గు
రా	05.12.2025 శుక్రవారం		
			కే
	కు శు ర	బు	

శ			చ గు
రా	06.12.2025 శనివారం		
			కే
	కు శు ర	బు	

శ			చ గు
రా	07.12.2025 ఆదివారం		
			కే
	బు శు కు ర		

శ			గు
రా	08.12.2025 సోమవారం		చ
			కే
కు	బు శు ర		

శ			గు
రా	09.12 .2025 మంగళవారం		చ
			కే
కు	బు శు ర		

శ			గు
రా	10.12.2025 బుధవారం		
			చ కే
కు	బు శు ర		

శ			గు
రా	11.12.2025 గురువారం		
			చ కే
కు	బు శు ర		

శ			గు
రా	12.12.2025 శుక్రవారం		
			చ కే
కు	బు శు ర		

శ			గు
రా	13.12.2025 శనివారం		
			కే
కు	బు శు ర		చ

శ			గు
రా	14.12.2025 ఆదివారం		
			కే
కు	బు శు ర		చ

శ			గు
రా	15.12.2025 సోమవారం		
			కే
కు	బు శు ర	చ	

శ			గు
రా	16.12.2025 మంగళవారం		
			కే
కు ర	శు బు	చ	

శ			గు
రా	17.12.2025 బుధవారం		
			కే
కు ర	శు బు	చ	

శ			గు
రా	18.12.2025 గురువారం		
			కే
కు ర	చ బు శు		

శ			గు
రా	19.12.2025 శుక్రవారం		
			కే
కు ర	బు శు చ		

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| పుష్య మాసః శుక్లపక్షము,ఉత్తరాయణం,హేమంతఋతువు,గతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2025-26
డిసెంబర్ 2025	20	6.42	5.45	శని|| పాడ్యమి పూర్తి మూల రా.1.00 గండ సా.4.40 కింస్తు రా.7.07 (ఉ.వ.7.27ల9.12) (రా.వ.11.14ల1.00) (అమృసా.5.58ల7.43)
			కు	మూలలళ కుజః రా9.28 అహః౨౭.౩౮ ధన.భో౪.౧౬
	21	6.42	5.45	ఆది|| పాడ్యమి ఉ.8.02 పూ.షా. తె.2.56 వృద్ధి సా.4.45 బవ ఉ.8.02 బాలవ రా.8.42 (ప.వ.11.23ల1.06) (అమృ రా.9.45ల11.29)
				అహః౨౭.౩౮ ధన.భో౪.౪౪
	22	6.43	5.46	సోమ||విదియ ఉ.9.23 ఉ.షా, తె.4.29 ధ్రువ సా.4.32 కౌలవఉ.9.23 తైతుల (ఉ.వ.11.28ల1.10) (అమృ రా.9.41ల11.23)
		శు	ర బు	మూల౩ రవిరా 1.23, జ్యేష్ఠ౨ బుధః ఉ 8.07, మూల౨ శుక్రః సా5.47 అహః౨౭.౩౮ ధన.భో౪.౩౨
	23	6.43	5.46	మంగళ|| తదియ ఉ.10.17 శ్రవణ తె.5,31 వ్యాఘాత సా.3.56 గరజి ఉ.10.17 వణిజ రా.10.28 (ఉ.వ.8.39ల10.20)
				(అమృసా6.40ల8.20) అహః౨౭.౩౮ ధన.భో౪.౨౦
	24	6.44	5.47	బుధ|| చవితి ఉ.10.40 ధనిష్ట తె.6.04 హర్షణ ప.2.58 భద్ర ఉ.10.40 బవ రా.10.36 (ఉ.వ.9.37ల11.16) (అమృ రా.7.26ల9.04)
			బు	జ్యేష్ఠ ౩ బుధఃప 2.41 అహః౨౭.౩౮ ధన.భో౪.౦౮
	25	6.44	5.47	గురు||పంచమి ఉ.10.32 శతభిష తె.6.08 వజ్ర ప.1.34 బాలవ ఉ.10.32 కౌలవ రా.10.13 (ప.వ.1.17ల2.53) (అమృ రా.10.50ల12.31)
			కు శు	పూర్వాషాడ౧ కుజః ఉ6.43 , మూల౩ శుక్రః ఉ9.20 , అహః౨౭.౩౮ ధన.భో౩.౧౬
	26	6.45	5.48	శుక్ర|| షష్ఠి ఉ.9.55 పూ.భా. తె.5.45 సిద్ధి ప 11.50 తైతుల ఉ.9.55 గరజి రా.9.23 (ప.వ.12.26ల2.01) (అమృ రా.9.53ల11.27)
			ర బు	మూలళ రవిఉ 7.41, జ్యేష్ఠళ బుధఃరా 8.34 అహః౨౭.౩౮ ధన.భో ౩.౪౪
	27	6.45	5.49	శని||సప్తమి ఉ.8.51 ఉ.భా. తె.4.58 వ్యతీపాత్ ఉ.9.44 వణిజ ఉ.8.51 భద్ర రా.8.08 (ప.వ.3.02ల4.35) (అమృ రా.12.20ల1.52)
			శు	మూలళ శుక్రః రా12.54 అహః౨౭.౩౮ ధన.భో ౩.౩౨
	28	6.45	5.49	ఆది||అష్టమి ఉ.7.25 నవమి తె.5.33 రేవతి తె,3.53 వరీయాన ఉ.7.20 పరిఘ తె4.35 బవ ఉ.7.25 బాలవ రా.8.08 కౌలవ తె.5.03
			బు	(సా.వ4.26ల5.58) (రా.వ1.46ల3.07) మూల౧ బుధః రా 1.53 , అహః౨౭.౩౮ ధన. భో౩.౨౦
	29	6.46	5.50	సోమ||దశమితె3.30 అశ్విని రా,2.32 శివ రా,1.42 తైతుల సా.4.31 గరజి తె.3.30 (రా.వ.10.46ల12.16) (అమృ రా.7.45ల9.15)
			ర కు	పూర్వాషాడ౧ రవిప 1.55, పూర్వాషాడ౨ కుజః ప3.32 అహః౨౭.౩౮ ధన.భో౩.౦౯
	30	6.46	5.50	మంగళ||ఏకాదశి రా,1.17 భరణి రా 1.00 సిద్ధ రా.10.40 వణిజ ప.2.24 భద్ర రా.1.17 (ప.వ.11.31ల1.01) (అమృ రా.8.30ల10.00)
			శు	ముక్కోటి ఏకాదశి. పూర్వాషాడ౧ శుక్రః సా4.29 అహః౨౭.౩౮ ధన. భో ౨.౧౮
	31	6.47	5.51	బుధ|| ద్వాదశి రా.10.58 కృత్తిక రా.11.22 సాధ్య రా.7.33 బవ ప.12.08 బాలవ రా 10.58 (ప.వ.12.11ల1.40)
			బు	(అమృ రా.9.08ల10.37) మూల౨ బుధఃఉ 6.42 , అహః౨౭.౪౦ ధన.భో ౨.౪౭
జనవరి 2026	1	6.47	5.51	గురు|| త్రయోదశి రా.8.37 రోహిణి రా.9.43 శుభ సా.4.24 కౌలవ ఉ.9.48 తైతుల రా.8.37 (ప.వ.2.16ల3.45) (తె.వ.2.56ల4.26)
			ర	ఆంగ్ల వత్సరాది (అమృసా.6.44ల8.13) పూర్వాషాడ౨ రవిరా 8.01 అహః౨౭.౪౦ ధన.భో ౨.౩౫
	2	6.47	5.52	శుక్ర|| చతుర్దశి సా.6.21 మృగశిర రా.8.08 శుక్ల ప.1.17 గరజి ఉ.7.30 వణిజ సా.6.21 భద్ర తె.5.17 (తె.వ.4.02ల5.32)
		శు	కు బు	(అమృప.11.55ల1.24) పూర్వాషాడ౩ కుజః రా11.56, మూల౩ బుధఃఉ 11.04, పూర్వాషాడ౨ శుక్రః ఉ8.03 ,అహః౨౭.౪౦ ధన.భో౨.౨౪
	3	6.48	5.53	శని|| పూర్ణిమ సా.4.13 ఆర్ద్ర సా.6.43 బ్రాహ్మ ఉ.10.16 బవ సా.4.13 బాలవ తె.3.16 (తె.వ.6.07) (అమృ ఉ.9.19ల10.49)
				అహః౨౭.౪౦ ధన.భో ౨.౧౨

డిసెంబర్ 2025 జనవరి 2026

తేది	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి
20	8.37	10.41	12.29	2.05	3.41	5.29	7.33	9.47	11.59	2.05	4.11	6.23
21	8.33	10.37	12.25	2.01	3.37	5.25	7.29	9.43	11.55	2.01	4.07	6.19
22	8.29	10.33	12.21	1.57	3.33	5.21	7.25	9.39	11.51	1.57	4.03	6.15
23	8.25	10.29	12.17	1.53	3.29	5.17	7.21	9.35	11.47	1.53	3.59	6.11
24	8.21	10.25	12.13	1.49	3.25	5.13	7.17	9.31	11.43	1.49	3.55	6.07
25	8.17	10.21	12.09	1.45	3.21	5.9	7.13	9.27	11.39	1.45	3.51	6.03
26	8.14	10.18	12.06	1.42	3.18	5.6	7.10	9.24	11.36	1.42	3.48	6.00
27	8.10	10.14	12.02	1.38	3.14	5.2	7.06	9.20	11.32	1.38	3.44	5.56
28	8.06	10.10	11.58	1.34	3.10	4.58	7.02	9.16	11.28	1.34	3.40	5.52
29	8.02	10.06	11.54	1.30	3.06	4.54	6.58	9.12	11.24	1.30	3.36	5.48
30	7.58	10.02	11.50	1.26	3.02	4.50	6.54	9.08	11.20	1.26	3.32	5.44
31	7.54	9.58	11.46	1.22	2.58	4.46	6.50	9.04	11.16	1.22	3.28	5.40
1	7.50	9.54	11.42	1.18	2.54	4.42	6.46	9.00	11.12	1.18	3.24	5.36
2	7.45	9.49	11.37	1.13	2.49	4.37	6.41	8.55	11.07	1.13	3.19	5.31
3	7.41	9.45	11.33	1.09	2.45	4.33	6.37	8.51	11.03	1.09	3.15	5.27

శ			చ గు
రా	పుష్య శు||పౌర్ణమి		
			కే
కు శు బు ర			

శ			గు
రా	20.12.2025		
	శనివారం		కే
కు చ ర	శు బు		

శ			గు
రా	21.12.2025		
	ఆదివారం		కే
కు చ ర శు	బు		

శ			గు
రా	22.12.2025		
	సోమవారం		కే
కు చ ర శు	బు		

శ			గు
రా	23.12.2025		
చ	మంగళవారం		కే
కు శు ర	బు		

శ			గు
రా	24.12.2025		
చ	బుధవారం		కే
కు శు ర	బు		

శ			గు
చ రా	25.12.2025		
	గురువారం		కే
కు శు ర	బు		

శ			గు
చ రా	26.12.2025		
	శుక్రవారం		కే
కు శు ర	బు		

చ శ			గు
రా	27.12.2025		
	శనివారం		కే
కు శు ర	బు		

చ శ			గు
రా	28.12.2025		
	ఆదివారం		కే
కు శు ర	బు		

శ చ			గు
రా	29.12.2025		
	సోమవారం		కే
కు శు ర	బు		

శ	చ		గు
రా	30.12.2025		
	మంగళవారం		కే
కు శు బు ర			

శ	చ		గు
రా	31.12.2025		
	బుధవారం		కే
కు శు బు ర			

శ		చ	గు
రా	01.01.2026		
	గురువారం		కే
కు శు బు ర			

శ		చ	గు
రా	02.01.2026		
	శుక్రవారం		కే
కు శు బు ర			

శ			చ గు
రా	03.01.2026		
	శనివారం		కే
కు శు బు ర			

జనవరి 2026

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| పుష్యమాసః కృష్ణ పక్షము,ఉత్తరాయణం,హేమంతఋతువుకలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2026
4	6. 48	5.53	ఆది||పాడ్యమి ప.2.19 పునర్వసు సా.5.30 ఐంద్ర ఉ.7.24 వైధృతి తె.5.09 కౌలవ ప.2.19 తైతుల రా.1.30(ఉ.శే.వ.7.38) (రా.వ.1.10ల2.44) (అమృ
	గు శు	ర బు	ప3.14ల4.45)పూ.షా౩ రవిరా 2.11,మూల౪ బుధఃప3.00,పునర్వసు౨ వక్రిగురుఃప1.38,పూర్వాషాడ౩ శుక్రఃరా11.39 అహః౨౭.౪౩ ధన.భో ౨.౦౦
5	6.48	5.54	సోమ||విదియ ప.12.40 పుష్యమి సా.4.35 విష్కంభ రా.2.28 గరజి ప.12.40 వణిజ రా.12.02 (తె.5.05) (అమృ ఉ.10.25ల11.58)
			అహః౨౭.౪౩ ధన.భో ౧.౪౮
6	6.49	5.54	మంగళ||తదియ ప.11.24 ఆశ్లేష సా.4.02 ప్రీతి రా.2.25 భద్ర ప.11.24 బవ రా.11.00 (ఉ.శే.వ.6.39) (తె.వ.3.58 ల 5.33)
		బు	సంకష్టహర చతుర్థి (అమృ ప.2.28 ల 4.02) పూర్వాషాడ౧ బుధఃసా 6.30 అహః౨౭.౪౩ ధన.భో ౧.౩౭
7	6.49	5.55	బుధ|| చవితి ఉ.10.33 మఖసా. 3.54 ఆయుష్మా రా.10.44 బాలవ ఉ.10.33 కౌలవ రా.10.22 (రా.వ.12.01ల1.38) (అమృప.1.30ల3.06)
		కు శు	శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన. పూర్వాషాడ౪ కుజః ఉ7.58, పూర్వాషాడ౪ శుక్రః ప3.14 అహః౨౭.౪౫ ధన.భో ౧.౨౬
8	6.49	5.56	గురు|| పంచమి ఉ.10.11 పుబ్బ సా. 4.15 సౌభాగ్య రా.9.25 తైతుల ఉ.10.11 గరజి రా.10.41 (రా.వ.2.41ల1.21) (అమృఉ.9.45ల11.22)
		ర బు	పూర్వాషాడ౪ రవిఉ 8.24, పూర్వాషాడ౨ బుధఃరా 9.33 , అహః౨౭.౪౫ ధన.భో౧.౧౫
9	6.49	5.56	శుక్ర|| షష్ఠి ఉ.10.20 ఉత్తర సా. 5.05 శోభన రా,8.30 వణిజ ఉ.10.20 భద్ర రా.11.37 (రా.వ.1.57 ల 3.38) (అమృ ఉ.9.38 ల11.17)
			అహః౨౭.౪౫ ధన.భో ౧.౦౪
10	6.49	5.57	శని|| సప్తమి ప.11.02 హస్త సా. 6.26 అతి రా.8.00 బవ ప.11.02 బాలవ రా.11.37 (తె.వ.3.02 ల 4.46) (అమృ ప.12.06 ల1.48)
		బు	పూర్వాషాడ౩ బుధఃరా 12.07, ఉత్తరాషాడ౧ శుక్రః ఉ6.50 అహః౨౭.౪౮ ధన.భో ౦.౫౩
11	6.50	5.57	ఆది|| అష్టమి ప.12.12 చిత్త రా. 8.15 సుకర్మ రా.7.50 కౌలవ ప.12.12 తైతుల రా.1.01 (రా.వ.2.21ల4.05) (అమృ ప.1.22ల3.05)
		ర కు	ఉత్తరాషాడ౧ రవిప2.35, ఉత్తరాషాడ ౧ కుజః ప3.37 అహః౨౭.౪౮ ధన.భో౦.౪౧
12	6.50	5.58	సోమ|| నవమి ప.1.48 స్వాతి రా.10.25 ధృతి రా.7.58 గరజి ప.1.48 వణిజ రా.2.47 (తె.వ.4.35ల6.21) (అమృ ప.12.49ల2.34)
		బు శు	పూర్వాషాడ౪ బుధఃరా 2.13, ఉత్తరాషాడ౨ శుక్రః రా10.26 అహః౨౭.౫౦ ధన.భో౦.౨౯
13	6.50	5.59	మంగళ||దశమి ప.3.45 విశాఖ రా.12.52 శూల రా.8.20 భద్ర ప.3.45 బవ తె.4.50 (తె.వ.5.18ల) (అమృ ప.3.10ల4.56)
			అహః౨౭.౫౦ ధన.భో ౦.౧౭
14	6.50	5.59	బుధ|| ఏకాదశి సా.5.53 అనూరాధ తె.3.28 గండ రా.8.50 బాలవ సా.5.53 (ఉ.శే.వ.7.04) (అమృ సా.3.57ల5.43)
		ర బు	భోగి పండగ. గోదా కళ్యాణం. సర్వేషాం ఏకాదశి. ఉత్తరాషాడ౨ రవిరా 8.43, ఉత్తరాషాడ ౧ బుధఃరా 3.48 ,అహః౨౭.౫౩ ధన.భో ౦.౦౫
15	6.50	6.00	గురు||ద్వాదశి రా.8.03 జ్యేష్ఠ తె.6.03 వృద్ధి రా.9.21 కౌలవ ఉ.6.58 తైతుల రా.8.03 (ఉ.వ.9.40ల11.27) (అమృ రా.8.18ల10.04)
		కు శు	సంక్రాంతి పండగ ఉత్తరాషాడ ౨ కుజః రా10.55, ఉత్తరాషాడ౩ శుక్రః ప2.03 ,అహః౨౭.౫౩ మకర.భో ౫.౦౫
16	6.50	6.01	శుక్ర|| త్రయోదశి రా.10.05 మూల పూర్తి ధ్రువ రా,9.45 గరజి ఉ.9.05 వణిజ రా.10.05 (ప.వ.2.52ల4.38) (అమృ రా.1.26ల3.12)
		బు	ఉత్తరాషాడ ౨ బుధః రా.తె 04.53 ,అహః౨౭.౫౫ మకర.భో౪.౫౪
17	6.50	6.01	శని|| చతుర్దశి రా.11.47 మూల ఉ.8.28 వ్యాఘాత రా.9.55 భద్ర ఉ.10.56 శకుని రా.11.47 (ఉ.వ.6.42ల8.28) (రా.వ.6.53ల8.37)
		ర	మాస శివరాత్రి (అమృ తె.5.18ల) ఉత్తరాషాడ౩ రవిరా2.59,అహః౨౭.౫౫ మకర.భో ౪.౪౩
18	6.50	6.02	ఆది|| అమావాస్య రా.1.07 పూర్వాషాఢ ఉ.10.31 హర్షణ రా.9.49 చతు ప.12.27 నాగవ రా.1.07 (రా.వ.7.03ల8.46)
		శు	(అమృ ఉ.7.02) (అమృ తె.5.25ల) ఉత్తరాషాడ౪ శుక్రః ఉ5.40 ,అహః౨౭.౫౮ మకర.భో ౪.౩౨

జనవరి 2026

తేది	ధను	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి
4	7.36	9.40	11.28	1.04	2.40	4.28	6.32	8.46	10.58	1.04	3.10	5.22
5	7.32	9.36	11.24	1.00	2.36	4.24	6.28	8.42	10.54	1.00	3.06	5.18
6	7.28	9.32	11.20	12.56	2.32	4.20	6.24	8.38	10.50	12.56	3.02	5.14
07	7.23	9.27	11.15	12.51	2.27	4.15	6.19	8.33	10.45	12.51	2.57	5.09
08	7.18	9.22	11.10	12.46	2.22	4.10	6.14	8.28	10.40	12.46	2.52	5.04
09	7.14	9.18	11.06	12.42	2.18	4.06	6.10	8.24	10.36	12.42	2.48	5.00
10	7.09	9.13	11.01	12.37	2.13	4.01	6.05	8.19	10.31	12.37	2.43	4.55
11	7.05	9.09	10.57	12.33	2.09	3.57	6.01	8.15	10.27	12.33	2.39	4.51
12	7.00	9.04	10.52	12.28	2.04	3.52	5.56	8.10	10.22	12.28	2.34	4.46
13	6.55	8.59	10.47	12.23	1.59	3.47	5.51	8.05	10.17	12.23	2.29	4.41
14	6.51	8.55	10.43	12.19	1.55	3.43	5.47	8.01	10.13	12.19	2.25	4.37
	మకర	**కుంభ**	**మీన**	**మేష**	**వృష**	**మిధు**	**కటక**	**సింహ**	**కన్య**	**తుల**	**వృశ్చి**	**ధను**
15	8.51	10.39	12.15	1.51	3.39	5.43	7.57	10.09	12.15	2.21	4.33	6.47
16	8.57	10.35	12.11	1.47	3.35	5.39	7.53	10.05	12.11	2.17	4.29	6.43
17	8.42	10.30	12.06	1.42	3.30	5.34	7.48	10.00	12.06	2.12	4.24	6.38
18	8.38	10.26	12.02	1.38	3.26	5.30	7.44	9.56	12.02	2.08	4.20	6.34

శ			గు
రా	పుష్య		
కు శు బు ర	బ||అమావాస్య		కే
చ			

శ			చ గు
రా	04.01.2026		
	ఆదివారం		కే
కు శు బు ర			

శ			గు
రా	05.01.2026		చ
	సోమవారం		కే
కు శ బు ర			

శ			గు
రా	06.01.2026		చ
	మంగళవారం		కే
కు శు బు ర			

శ			గు
రా	07.01.2026		
	బుధవారం		చ కే
కు శు బు ర			

శ			గు
రా	08.01 .2026		
	గురువారం		చ కే
కు శు బు ర			

శ			గు
రా	09.01.2026		
	శుక్రవారం		కే
కు శు బు ర			చ

శ			గు
రా	10.01.2026		
	శనివారం		కే
కు శు బు ర			చ

శ			గు
రా	11.01.2026		
	ఆదివారం		కే
కు శు బు ర		చ	

శ			గు
రా	12.01.2026		
	సోమవారం		కే
కు శు బు ర		చ	

శ			గు
రా	13.01.2026		
శు	మంగళవారం		కే
కు బు ర		చ	

శ			గు
రా	14.01.2026		
శు	బుధవారం		కే
కుబుర	చ		

శ			గు
రా	15.01.2026		
శు ర	గురువారం		కే
బు కు	చ		

శ			గు
రా	16.01 .2026		
కురశు	శుక్రవారం		కే
బు చ			

శ			గు
రా	17.01 .2026		
కురశు	శనివారం		కే
బు చ			

శ			గు
రా	18.01.2026		
కు ర శు బు	ఆదివారం		కే
చ			

	ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| మాఘమాసః శుక్లపక్షము,ఉత్తరాయణం, శిశిర ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2026
జనవరి2026	19	6.50	6.02	సోమ|| పాడ్యమి రా.1.58 ఉత్తరాషాఢ ప.12.09 వజ్ర రా.9.21 కింస్తు ప.1.33 బవ రా.1.58 (సా.వ.4.20ల6.01)
			బు	(అమృఉ.7.00) (అమృ తె2.24 ల 4.04) ఉత్తరాషాఢ౩ బుధఃఉ 5.25 ,అహః ౨౮.౦౦ మకర.భో౪.౨౨
	20	6.50	6.03	మంగళ||విదియ రా.2.18 శ్రవణ ప.1.18 సిద్ద రా.8.30 బాలవ ప.2.08 కౌలవ రా.2.18 (సా.వ.5.04ల7.03) (అమృ తె.3.16ల4.55)
		శ	కు శు	ఉత్తరాషాఢ౩ కుజః ఉ5.54, శ్రావణం౧ శుక్రః రా9.18, ఉ.భా౧ శనిః రా.తె4.44 ,అహః ౨౮.౦౦ మకర.భో౪.౧౨
	21	6.50	6.04	బుధ|| తదియ రా.2.07 ధనిష్ఠ ప.1.57 వ్యతిపాత రా.7.15 తైతుల ప.2.12 గరిజి రా.2.07 (రా.వ.9.11ల10.48) (అమృతలేదు)
			ర బు	ఉత్తరాషాఢ౪ రవిఉ9.16, ఉత్తరాషాఢ౪ బుధఃఉ 5.25 అహః ౨౮.౦౩ మకర.భో౪.౦౧
	22	6.50	6.04	గురు||చవితి రా.1.26 శతభిష ప.2.06 వరియాన సా.5.37 వణిజ ప.1.47 భద్ర రా.1.26 (రా.వ.8.26 ల 10.00) అమృ తాభావ;
			బు	(ఉ.వ.6.51ల8.28) (అమృ తె.5.55) శ్రావణం౧ బుధఃరా.తె 4.53 , అహః ౨౮.౦౩ మకర.భో ౩.౫౦
	23	6.50	6.05	శుక్ర||పంచమి రా.12.20 పూ.భా. ప.1.50 పరిఘ ప.3.38 బవ ప.12.51 బాలవ రా.12.20 (రా.వ.11.09ల12.42) (అమృ ఉ.7.30వ)
			శు	వసంత పంచమి. శ్రావణం౨ శుక్రః ప12.58 , అహః ౨౮.౦౫ మకర.భో ౩.౩౯
	24	6.50	6.05	శని|| షష్ఠి రా.10.50 ఉ.భా. ప.1.09 శివ ప.1.20 కౌలవ ప.11.33 తైతుల రా11.00 (రా.వ.12.37ల2.09) (అమృ ఉ.8.29ల10.02)
		బు రా కే	ర కు	శ్రవం రవిప3.47,ఉత్తరాషాఢ౪కుజః ప12.37,శ్రావణ౨బుధఃరా3.50,శతభిషం౩ రాహు పుబ్బ౧కేతుఃరాతె4.54 అహః ౨౮.౦౮ మక.భో౩.౨౮
	25	6.50	6.06	ఆది|| సప్తమి రా.9.00 రేవతి ప.12.06 సిద్ద ఉ.10.45 గరజి ఉ.9.55 వణిజ రా.9.00 (అమృ ఉ.9.48ల11.20) (అమృ మృ తె.4.00ల5.30)
			శు	భానుసప్తమి. శ్రావణ ౩ శుక్రః రా.తె4.39 , అహః ౨౮.౦౮ మకర.భో ౩.౧౭
	26	6.50	6.06	సోమ|| అష్టమి రా.6.56 అశ్విని ఉ.10.48 సాధ్య 7.56 శుభ తె.4.55 భద్ర ఉ.8.00 బవ రా.6.56 బాలవ తె.5.50 (ఉ.వ.7.01ల8.32)
			బు	భీష్మ అష్టమి (రా.వ.7.45ల9.18) (అమృతె.4.48ల6.18) శ్రావణం౩ బుధఃరా 2.17 , అహః ౨౮.౧౦ మకర.భో౩.౦౬
	27	6.50	6.07	మంగళ||నవమి సా.4.43 భరణి ఉ.9.18 శుక్ల రా.1.49 కౌలవ సా.4.43 తైతుల తె.3.33 (రా.వ.8.28ల9.58) (అమృ తె.5.25ల)
			ర	శ్రవణ౨ రవిరా 10.13 అహః ౨౮.౧౩ మకర.భో ౨.౫౫
	28	6.50	6.08	బుధ|| దశమి ప.2.22 కృత్తిక ఉ.7.39 రోహిణి తె.6.00 బ్రహ్మ రా.10.41 గరజి ప.2.22 వణిజ రా1.11 (రా.వ.10.32ల12.01) (అమృఉ 6.54)
		శు	కు బు	(అమృ తె 3.00 ల 4.29) శ్రావణం౧ కుజః రా7.05, శ్రావణం౪ బుధఃరా 12.17, శ్రావణం౪ శుక్రః రా8.21 అహః ౨౮.౧౩ మకర.భో౨.౪౬
	29	6.49	6.08	గురు|| ఏకాదశి ప12.00 మృగశిర తె. 4.22 ఐంద్ర రా.7.33 భద్ర ప.12.00 బవ రా.10.51 (ప.వ.11.12ల12.42) (అమృ రా.8.09ల9.39)
				భీష్మ, ఏకాదశి. అహః ౨౮.౧౫ మకర.భో౨.౩౫
	30	6.49	6.09	శుక్ర|| ద్వాదశి ఉ.9.42 ఆర తె. 3.04 వైధృతి సా.4.40 బాలవ ఉ.9.42 కౌలవ రా.8.38 (ప.వ.12.15ల1.45) (అమృ సా.5.31ల7.01)
		గు	ర బు	శ్రవణ ౩ రవిరాతె4.46, ధనిష్టం బుధః రా 9.53, పునర్వసుం వక్రి గురుః ఉ6.54 , అహః ౨౮.౧౮ మకర.భో౨.౨౪
	31	6.49	6.09	శని|| త్రయోదశి ఉ.7.32 చతుర్దశి తె.5.42 పునర్వసు రా.1.37 విష్కంభ ప.1.35 తైతుల ఉ.7.32 గరజి సా.6.38 బవ తె.5.42
			శు	శని త్రయోదశి (ప.వ.2.15ల3.46) (అమృ రా.11.21ల12.52) ధనిష్టం శుక్రః ప12.05 అహః ౨౮.౨౦ మకర.భో౨.౧౩
ఫిబ్రవరి2026	1	6.49	6.10	ఆది|| పూర్ణిమ తె.4.07 పుష్యమి రా.12.38 ప్రీతి ప.10.52 భద్ర సా.4.54 బవ తె.4.07 (ఉ.వ.9.17ల10.49) (అమృ సా.6.29ల8.02)
			కు బు	సమ్మక్క సారక్క జాతర. శ్రావణం౨ కుజః రా1.21 , ధనిష్ట ౨ బుధః సా 7.12 అహః ౨౮.౨౦ మకర.భో ౨.౦౨

జనవరి2026 ఫిబ్రవరి 2026

తేది	మకర	కుంభ	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
19	8.33	10.21	11.57	1.33	3.21	5.25	7.39	9.51	11.57	2.03	4.15	6.29
20	8.29	10.17	11.53	1.29	3.17	5.21	7.35	9.47	11.53	1.59	4.11	6.25
21	8.24	10.12	11.48	1.24	3.12	5.16	7.30	9.42	11.48	1.54	4.06	6.20
23	8.16	10.04	11.40	1.16	3.04	5.08	7.22	9.34	11.40	1.46	3.58	6.12
24	8.11	9.59	11.35	1.11	2.59	5.03	7.17	9.29	11.35	1.41	3.53	6.07
25	8.07	9.55	11.31	1.07	2.55	4.59	7.13	9.25	11.31	1.37	3.49	6.03
26	8.02	9.50	11.26	1.02	2.50	4.54	7.08	9.20	11.26	1.32	3.44	5.58
27	7.58	9.46	11.22	12.58	2.46	4.50	7.04	9.16	11.22	1.28	3.40	5.54
28	7.54	9.42	11.18	12.54	2.42	4.46	7.00	9.12	11.16	1.24	3.36	5.50
29	7.49	9.37	11.13	12.49	2.37	4.41	6.55	9.07	11.13	1.19	3.31	5.45
30	7.44	9.32	11.08	12.44	2.32	4.36	6.50	9.02	11.08	1.14	3.26	5.40
31	7.40	9.28	11.04	12.40	2.28	4.32	6.46	8.58	11.04	1.10	3.22	5.36
1	7.36	9.24	11.00	12.36	2.24	4.28	6.42	8.54	11.00	1.06	3.18	5.32

శ			గు
రా	మాఘ		చ
కు బు శు ర	శు||పౌర్ణమి		కే

శ			గు
రా	19.01.2026		
కుబుశు రచ	సోమవారం		కే

శ			గు
రా	20.01.2026		
కుబుశు రచ	మంగళవారం		కే

శ			గు
రా చ	21.01.2026		
కుబు శు ర	బుధవారం		కే

శ			గు
రా చ	22.01.2026		
కుబు శు ర	గురువారం		కే

శ			గు
రా చ	23.01 .2026		
కుబు శు ర	శుక్రవారం		కే

శ చ			గు
రా	24.01.2026		
కు బు శు ర	శనివారం		కే

శచ			గు
రా	25.01.2026		
కు బు శు ర	ఆదివారం		కే

శ	చ		గు
రా	26.01.2026		
కు బు శు ర	సోమవారం		కే

శ	చ		గు
రా	27.01.2026		
కుబు శు ర	మంగళవారం		కే

శ		చ	గు
రా	28.01.2026		
కు బు శు ర	బుధవారం		కే

శ		చ	గు
రా	29.01.2026		
కు బు శు ర	గురువారం		కే

శ			గు చ
రా	30.01.2026		
కు బు శు ర	శుక్రవారం		కే

శ			గు చ
రా	31.01.2026		
కు బు శు ర	శనివారం		కే

శ			గు
రా	01.02.2026		చ
కు బు శు ర	ఆదివారం		కే

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

ఫిబ్రవరి 2026

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం॥ మాఘమాసః కృష్ణ పక్షము,ఉత్తరాయణం, శిశిర ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2026
2	6.49	6.10	సోమ॥ మాఘ, బ.పాడ్యమి తె.2.52 ఆశ్లేష రా.11.59 ఆయుష్మాన్ ఉ.8.21 సౌభాగ్య తె.6.15 బాలవ ప.3.30 కౌలవ తె.2.52
		శు	(ప.వ.1.05ల2.39) (అమృ రా.10.26ల11.59) ధనిష్ఠ౨ శుక్రః రా3.52 అహః౨౮.౨౩ మకర.భో౧.౫౨
3	6.48	6.11	మంగళ॥విదియ రా.2.05 మఖ రా.11.46 శోభన తె.4.28 తైతుల ప.2.29 గరజి రా.2.05 (ప.వ.11.52ల1.28) (అమృ రా.9.23ల10.58)
		ర బు	తిరుమళిశై యాళ్వార్ తిరు శ్రవణం౪ రవిఉ 11.13 , ధనిష్ట ౩ బుధఃసా 4.21 అహః౨౮.౨౫ మకర.భో౧.౪౨
4	6.48	6.11	బుధ॥ తదియ రా.1.45 పుబ్బ రా.12.00 అతి తె.3.03 వణిజ ప.1.55 భద్ర రా.1.45 (ఉ.వ.7.50 ల9.27) (అమృ సా.5.32ల7.09)
			అహః ౨౮.౨౮మకర. భో౧.౩౨
5	6.48	6.12	గురు॥ చవితి రా.1.55 ఉత్తర రా. 12.42 సుకర్మ రా.1.59 బవ ప.1.50 బాలవ రా.1.55 (ఉ.వ.7.4ల9.03) (అమృ సా.5.17ల6.56)
		బు శు	సంకష్టహర చతుర్థి. ధనిష్ట ౪ బుధఃప 1.31, ధనిష్ట౩ శుక్రః రా7.39 అహః౨౮.౩౦ మకర.భో౧.౨౨
6	6.47	6.12	శుక్ర॥ పంచమి రా2.36 హస్త రా.1.55 ధృతి రా.1.21 కౌలవ ప.2.15 తైతుల రా.2.36 (ఉ.వ.9.32ల11.13) (అమృ రా.7.37ల9.18)
		ర కు	కూరుత్తాళ్వాన్ తిరు ధనిష్ఠ౧ రవిరాతె 5.59 , శ్రావణం౩ కుజః ఉ7.26 , అహః౨౮.౩౦ మకర.భో౧.౧౨
7	6.47	6.13	శని॥ షష్ఠి తె.3.48 చిత్త తె.3.38 శూల రా.1.05 గరజి ప.3.12 వణిజ తె.3.48 (ఉ.వ.10.30ల12.13) (అమృ రా.8.47ల10.29)
		బు	శతభిషం౧ బుధః ఉ 10.58 అహః౨౮.౩౩ మకర.భో౧.౦౨
8	6.47	6.13	ఆది॥ సప్తమి తె.5.24 స్వాతి తె. 5.42 గండ రా.11.48 భద్ర సా.4.36 బవ తె.5.24 (ఉ.వ.9.42ల11.26) (అమృ రా.8.08ల9.52)
		శు	ధనిష్ట౪ శుక్రఃఉ11.29 అహః౨౮.౩౫ మకర.భో౦.౫౨
9	6.46	6.14	సోమ॥ అష్ఠమి పూర్తి విశాఖ పూర్తి వృద్ధి రా.1.26 బాలవ సా.6.10 (ప.వ.11.51ల1.36) (అమృ రా.10.24ల12.09)
		ర బు	ధనిష్ఠ౨ రవి రా 12.43, శతభిషం ౨ బుధఃఉ 9.07 అహః౨౮.౩౮ మకర.భో౦.౪౨
10	6.46	6.14	మంగళ॥అష్ఠమి ఉ.7.17 విశాఖ ఉ. 8.05 ధ్రువ రా.1.55 కౌలవ ఉ.7.17 తైతుల రా.8.22 (ప.వ.12.30ల2.17) (అమృ రా.11.09ల12.55)
		కు శు	శ్రావణం౪ కుజః ప1.20, శతభిషం౧ శుక్రః రా3.20 అహః౨౮.౪౦ మకర.భో౦.౩౨
11	6.45	6.14	బుధ॥ నవమి ఉ.9.36 అనూరాధ ఉ. 10.51 వ్యాఘాతం రా.2.37 గరజి టి.9.36 వణిజ రా.10.41 (సా.వ.5.03ల6.49)
		బు	(అమృ తె3.42ల5.28) శతభిషం ౩ బుధఃఉ 8.33 అహః౨౮.౪౩ మకర.భో౦.౨౨
12	6.45	6.15	గురు॥ దశమి ప.11.35 జ్యేష్ఠ ప.1.17 హర్షణ తె.2.55 భద్ర ప.11.05 బవ రా.12.35 (రా.వ.10.05 ల 11.51) (వర్జ్యం లేదు)
			అహః౨౮.౪౩ మకర.భో ౦.౧౧
13	6.44	6.15	శుక్ర॥ ఏకాదశి ప.1.34 మూల ప.3.42 వజ్ర తె.3.12 బాలవ ప.13.4 కౌలవ రా.2.24 (ప.వ.1.56ల3.42) (రా.వ.2.09ల3.54)
	శు	ర బు	సర్వేషాం ఏకాదశి (అమృఉ.8.39ల10.25) ధనిష్ఠ౩ రవిఉ 7.42, శతభిషం ౪ బుధఃఉ 10.15, శతభిషం౨ శుక్రః సా7.13 అహః౨౮.౪౫ మ.భో౦.౦౧
14	6.44	6.16	శని॥ ద్వాదశి ప.3.14 పూర్వాషాఢ సా.5.50 సిద్ధి తె.3.12 తైతుల ప.3.14 గరజి తె.3.52 (రా.వ.2.24ల4.07) (అమృ ప.12.36ల2.20)
		కు	ధనిష్ఠ౧ కుజః రా7.04 అహః౨౮.౪౮ కుంభ.భో౪.౨౨
15	6.44	6.16	ఆది॥ త్రయోదశి సా.4.28 ఉ.షా. రా.7.32 వ్యతీపాత్ తె.2.51 వణిజ సా 4.28 భద్ర తె.4.52 (రా.వ.11.44ల1.26) (అమృ ప.12.40ల2.23)
		బు	మహా శివరాత్రి. పూ. భా౧ బుధః సా 4.02 అహః౨౮.౫౦ కుంభ.భో౪.౧౩
16	6.43	6.17	సోమ॥ చతుర్దశి సా.5.16 శ్రవణ రా.8.48 వరీయాన రా.2.09 శకుని సా.5.16 చతు తె.5.24 (రా.వ.12.56ల2.35)
		ర శు	(అమృ ఉ.9.51ల11.32) ధనిష్ఠ౪ రవిప 2.38, శతభిషం౩ శుక్రః ఉ11.08 అహః౨౮.౫౩ కుంభ.భో ౪.౦౪
17	6.42	6.17	మంగళ॥ అమావాస్య సా.5.31 ధనిష్ఠ రా.9.34 పరిఘ రా.1.02 నాగవ సా,5.31 కింస్తు తె.5.24 (తె.వ.4.51ల) (అమృప.10.50ల12.29)
			శుక్ర మౌఢ్యమి నివృత్తి అహః౨౮.౫౫ కుంభ.భో౩.౫౫

ఫిబ్రవరి 2026

తేది	మకర	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
2	7.32	9.20	10.56	12.32	2.20	4.24	6.38	8.50	10.56	1.02	3.14	5.28
3	7.28	9.16	10.52	12.28	2.16	4.20	6.34	8.46	10.52	12.58	3.10	5.24
4	7.23	9.11	10.47	12.23	2.11	4.15	6.29	8.41	10.47	12.53	3.05	5.19
5	7.19	9.07	10.43	12.19	2.07	4.11	6.25	8.37	10.43	12.49	3.01	5.15
06	7.15	9.03	10.39	12.15	2.03	4.07	6.21	8.33	10.39	12.45	2.57	5.11
07	7.10	8.58	10.34	12.10	1.58	4.02	6.16	8.28	10.34	12.40	2.52	5.06
08	7.06	8.54	10.30	12.06	1.54	3.58	6.12	8.24	10.30	12.36	2.48	5.02
09	7.02	8.50	10.26	12.02	1.50	3.54	6.08	8.20	10.26	12.32	2.44	4.58
10	6.57	8.45	10.21	11.57	1.45	3.49	6.03	8.15	10.21	12.27	2.39	4.53
11	6.53	8.41	10.17	11.53	1.41	3.45	5.59	8.11	10.17	12.23	2.35	4.49
12	6.49	8.37	10.13	11.49	1.37	3.41	5.55	8.07	10.13	12.19	2.31	4.45
	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర
13	6.43	8.31	10.7	11.43	1.31	3.35	5.49	8.01	10.07	12.13	2.25	4.39
14	8.26	10.02	11.38	1.26	3.30	5.44	7.56	10.02	12.08	2.20	4.34	6.38
15	8.22	9.58	11.34	1.22	3.26	5.40	7.52	9.58	12.04	2.16	4.30	6.34
16	8.18	9.54	11.30	1.18	3.22	5.36	7.48	9.54	12.00	2.12	4.26	6.30
17	8.14	9.50	11.26	1.14	3.18	5.32	7.44	9.50	11.56	2.08	4.22	6.26

శ			గు
బు శు రా ర	మాఘ		
కు చ	బ||అమావాస్య		కే

శ			గు
రా	02.02 .2026 సోమవారం		చ
కు బు శు ర			కే

శ			గు
రా	03.02.2026 మంగళవారం		
కు బు శు ర			చ కే

శ			గు
రా బు	04.02.2026 బుధవారం		
కు శు ర			చ కే

శ			గు
రా బు	05.02.2026 గురువారం		
కు శు ర			కే
			చ

శ			గు
రా బుశు	06.02.2026 శుక్రవారం		
కు ర			కే
			చ

శ			గు
బుశురా	07.02.2026		
కు ర	శనివారం		కే
			చ

శ			గు
బుశురా	08.02.2026		
కు ర	ఆదివారం		కే
		చ	

శ			గు
బుశురా	09.02.2026		
కు ర	సోమవారం		కే
		చ	

శ			గు
బుశురా	10.02.2026		
కు ర	మంగళవారం		కే
	చ		

శ			గు
బుశురా	11.02.2026		
కు ర	బుధవారం		కే
	చ		

శ			గు
బు శు రా	12.02.2026 గురువారం		
కు ర			కే
	చ		

శ			గు
బు శు రా ర	13.02.2026 శుక్రవారం		
కు			కే
చ			

శ			గు
బు శు రా ర	14.02.2026 శనివారం		
కు			కే
చ			

శ			గు
బు శు రా ర	15.02.2026 ఆదివారం		
కు చ			కే

శ			గు
బు శు రా ర	16.02.2026 17.02.2026		
కు చ			కే

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం|| ఫాల్గుణ మాసః శుక్ల పక్షము,ఉత్తరాయణం, శిశిర ఋతువు,కలిగతాబ్దము5126, శకాబ్దః1947,హూణ2026
18	6.42	6.17	బుధ|| పాల్గుణ శుద్ద పాడ్యమి సా.5.16 శతభిష రా.9.50 శివ రా.11.32 బవ సా5.16 బాలవ తె 4.55 (ఉ.శే.వ 6.28) (తె.వ4.11ల5.46)
	శు	కు బు	(అమృ ప.2.33ల4.10) ధనిష్ట ౨ కుజః రా12.43, పూ. భా౨ బుధఃఉ 5.51, శతభిషం౪ శుక్రః రా3.05 అహః౨౮.౫౮ కుంభ.భో౩.౪౬
19	6.41	6.18	గురు|| విదియ సా.4.33 పూ.భా రా.9.39 సిద్ద రా.9.40 కౌలవ సా.4.33 తైతుల తె.3.58 (అమృ ప.1.43ల3.18)
		ర	శతభిషం౧ రవి రా9.46 అహః౨౯.౦౦ కుంభ.భో౩.౩౭
20	6.41	6.18	శుక్ర|| తదియ ప.3.23 ఉత్తరాభాద్ర రా.9.03 సాధ్య రా.7.29 గరజి ప.3.23 వణిజ రా.2.38 (ఉ.వ.7.01ల8.34) (అమృ సా.4.22ల5.56)
			అహః౨౯.౦౩ కుంభ.భో౩.౨౮
21	6.40	6.18	శని|| చవితి ప.1.50 రేవతి రా.8.05 శుభ 5.00 భద్ర ప.1.50 బవ రా.12.55 (ఉ.వ.8.34 ల10.06) (అమృ సా.5.47ల7.19)
	శ	బు శు	పూ. భా౩ బుధఃసా 5.36, పూ.భా౧ శుక్రః సా7.05, ఉ.భా౨ శనిః రా9.13 అహః౨౯.౦౫ కుంభ.భో౩.౧౯
22	6.40	6.19	ఆది|| పంచమి ప.12.00 అశ్విని రా.6.51 శుక్ల ప:2.16 బాలవ ప.12.00 కౌలవ రా.10.57 (ప.వ.3.03ల4.35) (అమృతె.3.52ల5.22)
		ర	(అమృ ప.12.01ల1.32) శతభిషం౨ రవి రాతె4.57 అహః౨౯.౦౮ కుంభ.భో౩.౧౦
23	6.39	6.19	సోమ|| షష్ఠి ఉ.9.53 భరణి సా.5.23 బ్రాహ్మ ప.11.20 తైతుల ఉ.9.53 గరజి రా.8.46 (తె.వ.4.35ల6.04) (అమృ ప.12.52ల2.23)
		కు	ధనిష్ట ౩ కుజః ఉ6.17 అహః౨౯.౦౮ కుంభ.భో౩.౦౧
24	6.38	6.19	మంగళ||సప్తమి ఉ.7.38 అష్టమి తె.5.07 కృత్తిక ప.3.46 ఐంద్ర 8.18 వైధృతి తె.5.04 వణిజ ఉ.7.38 భద్ర సా.6.22 బవ తె.5.07
		శు	(అమృ ప.1.04ల3.01) పూ.భా౨ శుక్రః ఉ11.09 అహః౨౯.౧౦ కుంభ.భో౨.౫౨
25	6.38	6.20	బుధ|| నవమి రా.2.47 రోహిణి ప.1.59 విష్కంభ రా.1.58 బాలవ సా.3.57 కౌలవ రా.2.47 (ఉ.వ.6.35ల8.03) (రా.వ.7.14ల8.44)
			(అమృ ఉ.11.01ల12.30) (అమృ తె.4.13ల5.43) , అహః౨౯.౧౩ కుంభ.భో౨.౪౩
26	6.37	6.20	గురు|| దశమి రా.12.33 మృగశిర ప.12.27 ప్రీతి రా.10.57 తైతుల ప.1.40 గరజి రా.12.33 (రా.వ.8.19ల9.49) (అమృ రా.1.34 ల3.04)
		ర శు	శతభిషం౩ రవిప 12.15 , పూ.భా౩ శుక్రః రా3.15 అహః౨౯.౧౫ కుంభ.భో ౨.౩౪
27	6.37	6.20	శుక్ర|| ఏకాదశి రా.10.24 ఆర్ద్ర ఉ.10.55 ఆయుష్మా రా.8.00 వణిజ ప.11.29 భద్ర రా.10.24 (రా.వ.10.14ల11.44) (అమృ)
		కు	సర్వేశాం ఏకాదశి. కులశేఖరఆళ్వార్ తిరు. ధనిష్ట ౪ కుజః ఉ11.49 అహః౨౯.౧౮ కుంభ.భో౨.౨౫
28	6.36	6.21	శని|| ద్వాదశి రా.8.30 పునర్వసు ఉ.9.33 సౌభాగ్యం సా .5.14 బవ ఉ.9.28 బాలవ రా.8.30 (సా.వ.5.12ల6.44) (అమృ ఉ.7.17ల8.48)
			(అమృ రా.2.22ల3.54) , అహః౨౯.౨౦ కుంభ.భో౨.౧౫
1	6.35	6.21	ఆది|| త్రయోదశి రా.6.54 పుష్యమి ఉ.8.29 శోభన ప.2.41 కౌలవ ఉ.7.42 తైతుల రా.6.54 (రా.వ8.52ల10.25) (అమృ తె.6.10ల)
		ర శు	శతభిషం౪ రవిరా 7.48, పూ.భా౪ శుక్రః రా7.25 అహః౨౯.౨౩ కుంభ.భో౨.౦౫
2	6.35	6.21	సోమ|| చతుర్దశి సా.5.39 ఆశ్లేష ఉ.7.43 అతి ప.12.25 గరజి 6.00 ఉ.6.16 వణిజ సా.,5.39 భద్ర తె.5.15 (రా.వ.7.33ల9.07)
		బు	కామదహనం. (అమృఉ.7.43) (అమృ తె 5.01ల) పూ.భా౨ వక్రి బుధఃరా 10.20 , అహః౨౯.౨౫ కుంభ.భో ౧.౫౬
3	6.34	6.21	మంగళ||ఫాల్గుణ పూర్ణిమ సా.4.51 మఖ ఉ.7.22 సుకర్మ ఉ.10.29 బవ సా.4.51 బాలవ తె.4.41 (ప.వ.3.25 ల5.01)
		కు	హోలీ పండుగ చంద్రగ్రహణం. (అమృ ఉ.6.36 వ) (అమృ 1.03 ల 2.40) శతభిషం౧ కుజః సా5.21 , అహః౨౯.౨౮ కుంభ.భో ౧.౪౬

ఫిబ్రవరి2026

మార్చి 2026

తేది	కుంభ	మీన	మేష	వృష	మిథు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర
18	8.10	9.46	11.22	1.10	3.14	5.28	7.40	9.46	11.52	2.04	4.18	6.22
19	8.06	9.42	11.18	1.06	3.10	5.24	7.36	9.42	11.48	2.00	4.14	6.18
20	8.01	9.37	11.13	1.01	3.05	5.19	7.31	9.37	11.43	1.55	4.09	6.13
21	7.58	9.34	11.10	12.58	3.02	5.16	7.28	9.34	11.40	1.52	4.06	6.10
22	7.53	9.29	11.05	12.53	2.57	5.11	7.23	9.29	11.35	1.47	4.01	6.05
23	7.50	9.26	11.02	12.50	2.54	5.08	7.20	9.26	11.32	1.44	3.58	6.02
24	7.45	9.21	10.57	12.45	2.49	5.03	7.15	9.21	11.27	1.39	3.53	5.57
25	7.41	9.17	10.53	12.41	2.45	4.59	7.11	9.17	11.23	1.35	3.49	5.53
26	7.37	9.13	10.49	12.37	2.41	4.55	7.07	9.13	11.19	1.31	3.45	5.49
27	7.32	9.08	10.44	12.32	2.36	4.50	7.02	9.08	11.14	1.26	3.40	5.44
28	7.28	9.04	10.40	12.28	2.32	4.46	6.58	9.04	11.10	1.22	3.36	5.40
1	7.23	8.59	10.35	12.23	2.27	4.41	6.53	8.59	11.05	1.17	3.31	5.35
2	7.19	8.55	10.31	12.19	2.23	4.37	6.49	8.55	11.01	1.13	3.27	5.31
3	7.15	8.51	10.27	12.15	2.19	4.33	6.45	8.51	10.57	1.09	3.23	5.27

శ శు			గు
రా కు బు ర	ఫాల్గుణ శు||పౌర్ణమి		
			చ కే

శ			గు
రాచబు శు ర	18.02.2026 బుధవారం		
కు			కే

శ			గు
రాచబు శు ర	19.02.2026 గురువారం		
కు			కే

శ చ			గు
రాబు శు ర	20.02.2026 శుక్రవారం		
కు			కే

శ చ			గు
రాబు శు ర	21.02.2026 శనివారం		
కు			కే

శ	చ		గు
రా బు శు ర	22.02 .2026 ఆదివారం		
కు			కే

శ	చ		గు
రా బు శు ర	23.02.2026 సోమవారం		
కు			కే

శ		చ	గు
రాకుబు శు ర	24.02.2026 మంగళవారం		
			కే

శ		చ	గు
రాకుబు శు ర	25.02.2026 బుధవారం		
			కే

శ			చ గు
రాకుబు శు ర	26.02.2026 గురువారం		
			కే

శ			చ గు
రాకుబు శు ర	27.02.2026 శుక్రవారం		
			కే

శ			గు
రాకుబు శు ర	28.02.2026 శనివారం		చ
			కే

శ			గు
రాకుబు శు ర	01.03.2026 ఆదివారం		చ
			కే

శ శు			గు
రాకు బు ర	02.03.2026 సోమవారం		చ
			కే

శ శు			గు
రాకు బు ర	03.03.2026 మంగళవారం		
			చ కే

మీన	మేష	వృష	మిథు
కుంభ			కటక
మకర			సింహ
ధను	వృశ్చి	తుల	కన్య

మార్చి 2026

ఇ.తే	సూ.ఉ	సూ.అ	స్వస్తి శ్రీ విశ్వావసు నామసం॥ ఫాల్గుణమాసః కృష్ణపక్షము,ఉత్తరాయణం,శిశిర ఋతువు,కలిగతాబ్దము5126,శకాబ్దః1947,హూణ2026
4	6.33	6.22	బుధ॥ బహుళ పాడ్యమి సా.4.31 పుబ్బఉ.7.29 ధృతి ఉ. 8.56 కౌలవ సా.4.31 తైతుల తె.4.37 (ప.వ.2.53ల4.31) (అమృ రా.12.44ల2.22)
		ర శు	పూ.భాం రవిరాతె 3.55 , ఉ.భాం శుక్రః ఉ11.38 అహః౨౯.౩౦ కుంభ.భోగ.౩౬
5	6.32	6.22	గురు॥ విదియ సా.4.41 ఉత్తర ఉ.8.06 శూల ఉ.7.46 గరజి సా.4.41 వణిజ తె.5.03 (సా.వ.4.53ల6.34) (అమృ తె.2.56ల4.37)
			అహః౨౯.౩౩ కుంభ.భోగ.౨౬
6	6.32	6.22	శుక్ర॥ తదియ సా.5.23 హస్త ఉ.9.13 గండ ఉ.7.01 భద్ర సా.5.28 బవ సా.6.00 (సా.వ.5.46ల7.28) (అమృ తె.4.00ల5.43)
		బు శు	సంకష్టహర చతుర్థి. పూ.భాం వక్రి బుధఃసా 6.46, ఉ.భా౨ శుక్రః రా3.55 అహః౨౯.౩౫ కుంభ.భోగ.౧౬
7	6.31	6.22	శని॥చవితి సా.6.34 చిత్త ఉ.10.49 వృద్ధి ఉ.6.39 బాలవ సా.6.34 (సా.వ.4.54ల6.38) (అమృ తె.3,19ల5.38)
		కు	శతభిషం ౨ కుజః రా10.54, అహః౨౯.౩౮ కుంభ.భోగ.౦౬
8	6.30	6.23	ఆది॥ పంచమి రా.8.09 స్వాతిప.12.51 ధ్రువ ఉ.6.38 కౌలవ ఉ.7.22 తైతుల రా.8.09 (రా.సా.6.59ల8.45) (అమృ తె.5.32వ)
		ర	పూ.భా౨ రవిఉ11.10, అహః౨౯.౪౦ కుంభ.భోం.౫౬
9	6.30	6.23	సోమ॥ షష్ఠి రా.10.03 విశాఖ ప.3.11 వ్యాఘా ఉ.6.56 గరజి ఉ.9.06 వణిజ రా.10.03 (రా.వ.7.37ల9.23) (అమృఉ.7.18వ)
		బు శు	శతభిషం౪ వక్రి బుధః రా 2.29, ఉ.భా౩ శుక్రః రా8.16 అహః౨౯.౪౩ కుంభ.భోం.౪౬
10	6.29	6.23	మంగళ॥ సప్తమి రా.12.09 అనూరాధ సా,5.45 హర్షణ ఉ.7.25 భద్ర ప.11.06 బవ రా.12.09 (రా.వ.11.57ల1.44) (అమృ ఉ.6.14ల8.00)
			అహః౨౯.౪౫ కుంభ.భోం.౪౨
11	6.28	6.23	బుధ॥ అష్టమి రా.2.14 జ్యేష్ఠ రా.8.21 వజ్ర ఉ.8.00 బాలవ ప.1.11 కౌలవ రా.2.14 (తె.వ.5.10ల) (అమృ ఉ.10.36ల12.22)
		ర కు	పూ.భా౩ రవిరా 7.10, శతభిషం ౩ కుజః రా.తె4.28 , అహః౨౯.౪౮ కుంభ.భోం.౩౪
12	6.27	6.24	గురు॥ నవమి తె.4.10 మూల రా.10.50 సిద్ధి ఉ.8.32 తైతుల ప.3.12 గరజి తె.4.10 (ఉ.శే.వ.6.56వ) (రా.వ.9.04ల10.50)
		శు	(అమృ ప.3.45ల5.31) ఉ.భా.౪ శుక్రః ప12.39 అహః౨౯.౫౦ కుంభ.భోం.౨౬
13	6.26	6.24	శుక్ర॥ దశమి తె.5.47 పూ.షా. రా.1.02 వ్యతీపాత ఉ.8.56 వణిజ తె.4.58 భద్ర తె.5.47 (ఉ.వ.9.18ల11.02) (అమృరా.7.47ల9.32)
		బు	శతభిషం౩ వక్రి బుధః రా 12.00 అహః౨౯.౫౩ కుంభ.భోం.౧౮
14	6.26	6.24	శని॥ ఏకాదశి పూర్తి ఉషా. తె.2.52 వరీయాన ఉ.9.04 బవ సా.6.27 (ఉ.వ.9.38ల11.22) (అమృ రా.7.58ల9.42)
		ర	స్మార్తానాం ఏకాదశి. పూ.భా౪ రవిరా 3.12 , అహః౨౯.౫౫ కుంభ.భోం.౦౮
15	6.25	6.24	ఆది॥ ఏకాదశి ఉ.7.06 శ్రవణ తె.4.14 పరిఘ ఉ.8.53 బాలవ ఉ.7.06 కౌలవ సా.6.45 (ఉ.వ.7.05ల8.46) (అమృ సా.5.14ల6.56)
		శు	వైష్ణవానాం ఏకాదశి. రేవతిం శుక్రః ఉ5.07 అహః౨౯.౫౮ మీ.భో౪.౦౦
16	6.24	6.24	సోమ॥ ద్వాదశి ఉ.7.48 ధనిష్ఠ తె. 5.07 శివ ఉ.8.19 తైతుల ఉ.7.48 గరజి రా.7.54 (ఉ.వ.8.22ల10.02) (అమృసా.6.19ల 8.00)
		కు	శతభిషం ౪ కుజః ఉ10.05 అహః౩౦.౦౦ మీ.భో౩.౫౨
17	6.23	6.25	మంగళ॥త్రయోదశి ఉ.8.01 శతభిష తె. 5.30 సిద్ధ ఉ.7.22. సాధ్య తె.5.56 వణిజ ఉ.8.01భద్ర రా7.52 (రా.వ.12.26ల2.03)
		శు	మాస శివరాత్రి (అమృ రా.10.11ల11.48) రేవతి౨ శుక్రః రా9.38, అహః౩౦.౦౩ మీ.భో౩.౪౨
18	6.23	6.25	బుధ॥ చతుర్దశి ఉ.7.43 పూ.భా. తె.5.25 శుభ తె.4.11 శకుని ఉ.7.43 చతు రా.7.20 (ప.వ.11.52ల1.27) (అమృ రా.9.26ల11.02)
		ర	ఉ.భాం రవి ఉ 11.28అహః౩౦.౦౫ మీ.భో౩.౩౪
19	6.22	6.25	గురు॥ అమావాస్య ఉ.6.56 శుద్ధ పాడ్యమి తె.5.37 ఉత్తరాభాద్ర తె.4.54 శుక్ల రా.2.05 నాగవ ఉ.6.56 కింస్తు సా6.17 బవ తె 5.37
			శ్రీ పరాభవ నామ సంవత్సరము (ప.వ2.48ల4.22) (అమృరా12.12 ల 1.46) అహః౩౦.౦౮ మీ.భో౩.౨౪

మార్చి 2026

తేది	కుంభ	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర
4	7.10	8.46	10.22	12.10	2.14	4.28	6.40	8.46	10.52	1.04	3.18	5.22
5	7.06	8.42	10.18	12.06	2.10	4.24	6.36	8.42	10.48	1.00	3.14	5.18
6	7.02	8.38	10.14	12.02	2.06	4.20	6.32	8.38	10.44	12.56	3.10	5.14
7	6.57	8.33	10.09	11.57	2.01	4.15	6.27	8.33	10.39	12.51	3.05	5.09
08	6.53	8.29	10.05	11.53	1.57	4.11	6.23	8.29	10.35	12.47	3.01	5.05
09	6.48	8.24	10.00	11.48	1.52	4.06	6.18	8.24	10.30	12.42	2.56	5.00
10	6.45	8.21	9.57	11.45	1.49	4.03	6.15	8.21	10.27	12.39	2.53	4.57
11	6.40	8.16	9.52	11.40	1.44	3.58	6.10	8.16	10.22	12.34	2.48	4.52
12	6.35	8.11	9.47	11.35	1.39	3.53	6.05	8.11	10.17	12.29	2.43	4.47
13	6.31	8.07	9.43	11.31	1.35	3.49	6.01	8.07	10.13	12.25	2.39	4.43
14	6.28	8.04	9.40	11.28	1.32	3.46	5.58	8.04	10.10	12.22	2.36	4.40
	మీన	మేష	వృష	మిధు	కటక	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ
15	6.24	8.00	9.36	11.24	1.28	3.42	5.54	8.00	10.06	12.18	2.32	4.36
16	7.56	9.32	11.20	1.24	3.38	5.50	7.56	10.02	12.14	2.28	4.32	6.20
17	7.52	9.28	11.16	1.20	3.34	5.46	7.52	9.58	12.10	2.24	4.28	6.16
18	7.48	9.24	11.12	1.16	3.30	5.42	7.48	9.54	12.06	2.20	4.24	6.12
19	7.44	9.20	11.08	1.12	3.26	5.38	7.44	9.50	12.02	2.16	4.20	6.08

శ శు చ ర			గు
రా బు కు	ఫాల్గుణ బ||అమావాస్య		
			కే

శ శు			గు
రా కు బు ర	04.03.2026 బుధవారం		
			చ కే

శ శు			గు
రా కు బు ర	05.03.2026 గురువారం		
			కే
			చ

శ శు			గు
రా కు బు ర	06.03.2026 శుక్రవారం		
			కే
			చ

శ శు			గు
రా కు బు ర	07.03.2026 శనివారం		
			కే
		చ	

శ శు			గు
రా కు బు ర	08.03 .2026 ఆదివారం		
			కే
		చ	

శ శు			గు
రా కు బు ర	09.03.2026 సోమవారం		
			కే
		చ	

శ శు			గు
రా కు బు ర	10.03.2026 మంగళవారం		
			కే
	చ		

శ శు			గు
రా కు బు ర	11.03.2026 బుధవారం		
			కే
	చ		

శ శు			గు
రా కు బు ర	12.03.2026 గురువారం		
			కే
చ			

శ శు			గు
రా కు బు ర	13.03.2026 శుక్రవారం		
			కే
చ			

శ శు			గు
రా కు బు ర	14.03.2026 శనివారం		
			కే
చ			

శరశు			గు
రా బు కు	15.03.2026 ఆదివారం		
చ			కే

శరశు			గు
రా బు కు	16.03.2026 సోమవారం		
చ			కే

శరశు			గు
రా బు కు చ	17.03.2026 18.03.2026		
			కే

శరచశు			గు
రా బు కు	19.03.2026 గురువారం		
			కే

శుభకార్యములకు యోగ్యమైన తిథి వార లగ్న నక్షత్రాదులను తెలియజేయు చక్రము

శుభకార్యములు	తిథులు	నక్షత్రములు	వారము	లగ్నములు	విశేషములు
శంఖుస్థాపన గృహారంభం	2.3.5 7.10.13	అశ్వి,రో,మృగ,పున,పుష్య,ఉఫ,హ చిత్త,అనూ,ఉషా,శ్ర,ధని,శ,ఉ.భా,రేవ	బు.గు.శు	వృష,మిథు,కన్య ధను,కుం,మీనం	చతుర్ద, అష్టమ శుద్ధి
గృహప్రవేశం	2.3.5.7 10.13	రో,మృగ,ఉఫ, అనూ ఉషా ధని,శత,ఉ.భా,రేవ	బు.గు.శు	వృష,మిథు,కన్య ధను,కుం,మీనం	చతుర్ద,అష్టమ శుద్ధి వృషభ,కలశ శుద్ధి
నిషేకము	2.3.5.7 10.13	అశ్వి,రోహి ,ఉఫ,హస్త,ధని, మఖ,మూల,ఉ.భా,శ్రవణ,శత	బు.గు.శు.సో	వృష,మిథు,కన్య తుల, ధను,కుం,మీన	లగ్నశుద్ధి,మాఘాది పంచకంశుభం
గర్భాదానం	2.3.5.7 10.13	రో,మృగ,పున,పుష్య,ఉఫ,హ,చిత్త,స్వాతి అనూ,మూల,ఉషా, శ్ర,ధని,శ,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	మే,వృష,కటక, కన్య తుల,ధను ,మీనం	1-8 శుద్ధి.పంచవ్రత దినములు కానివి
పుంసవనం సీమంతం	2.3.5.7 10.13	అశ్వి, రో,మృగ,పున, ఉఫ,హ,చిత్త,స్వాతి అనూ,మూల,ఉషా, శ్ర, శత,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృశ్చి,సింహ,మీన ఇతరపుంలగ్నములు	8-9 శుద్ధి 4-6-8మాసములు
జాతకర్మ నామకరణం	2.3.5.7 10.11.13	అశ్వి, రో,అనూ,పున,ఉఫ, హ,చిత్త,స్వాతి శ్ర, శత,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు,కటక, కన్యతుల,ధను మీన	అష్టమశుద్ధి,ప.ద్రరహిత 1-3-5మాసములు
డోలారోహణం	2.3.5.7 10.13	అశ్వి, రో,మృగ,పుష్య, ఉఫ,హ,చిత్త,స్వాతి అనూ, ఉషా, ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు, కటక కన్య,ధను ,మీనం	1-3-5మాసములు అష్టమ శుద్ధి
అన్నప్రాశనం	2.3.5.7 10.13	అశ్వి, రో,మృగ,పున, పుష్య, ఉఫ,హ,చిత్త,స్వాతి అనూ,మూల,ఉషా, శ్ర,ధని, శత,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు, కన్య ధను ,మీనం	10 శుద్ధి,పురుష-సరి, స్త్రీ- బేసి మాసములు

కర్ణవేధ	2.3.5.7 10.13	అశ్వి,మృగ,పున,పుష్య,ఉఫ,హ,చిత్త, అనూ ఉషా, శ్ర,ధని ,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు,కటక కన్య,ధను ,మీనం	అష్టమ శుద్ధి 6-7-8 మాసములు
కేశఖండనం	2.3.5.7 10.13	అశ్వి,మృగ,పున,పుష్య ,హ, స్వాతి శ్ర,ధని,శత,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు, కటక, కన్య,ధను ,మీనం	ఉత్తరాయణ ప్రథమ యానము
అక్షరాభ్యాసం	2.3.5.7 10.13	అశ్వి,ఆర్ద్ర పున,పుష్య, హ,చిత్త, స్వాతి, అనూ,శ్ర, రేవ	బు.గు.శు.ఆ.సో	మేష,కటక, తుల,మకర	అష్టమ శుద్ధి అనధ్యాయ రహితం
ఉపనయనము	2.3.5.7.10. కృష్ణలో2.3.7	అశ్వి,మృగ,పున, ఉఫ,హ,చిత్త, స్వాతి, అనూ ఉషా, శ్ర,ధని, శత,ఉ.భా,రేవ	బు.గు.ఆ.సో	వృష,మిథు, కటక తుల, ధను ,మీనం	అష్టమ శుద్ధి కేంద్రపాపగ్రహరహితం
వివాహము	2.3.5.7 10.13	రో,మృగ,మఖ, ఉఫ,హ, స్వాతి, అనూ మూల,ఉషా, ఉ.భా,రేవ	ఆ.సో. బు.గు. శు.శ	వృష,మిథు, కటక, కన్య,ధను ,మీనం	7శుద్ధికేంద్రపాపగ్రహ రహితంమాఘాదిపంచక
నూతనవస్త్రధారణ	2.3.5.7 10.13	అశ్వి, రో,మృగ,పుష్య, ఉఫ,హ, స్వాతి,విశాఖ అనూ, మూల,ఉషా, శ్ర, శత,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	వృష,మిథు, కటక, కన్య,ధను ,మీనం	3-8 శుద్ధి
కూపారంభం బోరువేయుటకు	2.3.5.7 10.13	కృత్తి,రో,మృగ,పున,మఖ,ఉఫ,విశాఖ,అనూ,జ్యేష్ట మూల,పూషా,ఉషా,శ్ర,ధని,శ,ఉ.భా,రేవ	బు.గు.శు.సో	కటక,మకర,మీన కుంభ,వృష	3-శుద్ధి లగ్నమందు చ,గు,శు
ప్రయాణం	2.3.5.7 10.13	రో,మృగ, ఉఫ,హస్త,అనూ, మూల,శ్రవ,ధని,రేవ	సో .గు.శు	మేష, వృష, కటక తుల, ధను ,మీనం	వార శూలలు పనికిరావు
దేవతాప్రతిష్ఠ	2.3.5.7 8.10.12.13	అశ్వి,రోహి,పున,పుష్య,ఉత్తర,చిత్త,స్వాతి అనూ ఉ.షా,శ్ర ,ధని, శత,ఉ.భా రేవ(దేవనక్షత్రం)	ఆ.సో. బు.గు.శు	వృష,సింహ,మిథు కన్య,ధను,కుం,మీన	సౌమ్యదేవఉత్తరాయణ ఉగ్రదేవ దక్షిణాయణ
వాణిజ్యం	2.3.5.10	అశ్వి, రో,మృగ పుష్య,ఉత్తర,చిత్త,స్వాతి అనూ ఉ.షా,శత,రేవ	ఆ. బు.గు.శు	వృష,మిథు, కటక, కన్య,తుల,ధను,మీన	ఏకాదశ శుద్ధి శుభులుకేంద్ర స్థితి



మేషరాశి

అశ్విని 1,2,3,4 (చూ, చె,చో,లా)

భరణి 1,2,3,4 (లీ,లూ, లే, లో) -కృత్తి 1వ పాదం (అ)

ఆదాయం: 2 వ్యయం:14

రాజపూజ్యం:5 అవమానం:7

గురుడు ఉగాది నుండి 15.05.2025 వరకు 2వ స్థానంలో రజతమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 3వ ఇంట తామ్రమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 12వ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 11వ స్థానంలో సువర్ణమూర్తిగా రాహువు 5వ స్థానంలో రజతమూర్తిగా కేతువు సంచరిస్తునారు

మేష రాశి వారికి ఈ సంవత్సరము నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి గృహంలో మార్పులు చేర్పులు జరుగుతాయి దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోతున్న శుభకార్యాల విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది మీ పరపతి పెరుగుతుంది మీ స్థాయిని అంతస్తును అభివృద్ధి చేసుకోగలుగుతారు నూతన భూ సంబంధమైన ఆస్తుల కొనుగోలు విశేషంగా అనుకూలిస్తుంది ఆరోగ్యవృద్ధి కోసం చేసే నూతన విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారంగంలోని వారికి మంచి లాభసాటి ఫలితాలను పొందుతారు కొంతమంది పాత భాగస్వాములను చేర్చుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు సేవా సంస్థలు ఆశ్రమాలు పురోగమనలో ఉంటాయి. పేరు ప్రతిష్టలు దూరప్రాంతాల్లో నుండి ఆర్థికపరమైన సహాయము లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు ఈసారి మంచి ఫలితాలను పొందుతారు విదేశీయాణాలు అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు అఖండ కీర్తి లభిస్తుంది జీవిత ఆశయం వైపుగా ప్రయాణిస్తారు విజయలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది సోదరీ వర్గంతో విభేదాలు ఏర్పడతాయి ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులకు సరైన గుణపాఠం కాలం చెబుతుంది మీలో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది శ్రేయాన్సీ బహు విఘ్నాని అన్నట్టు ఎన్నో అవరోధాలు ఎదురైనా మీ పట్టుదల వదలకుండా మనోధైర్యం వీడకుండా మానసికంగా ధైర్యాన్ని ఏర్పాటు చేసుకొని శుభ ఫలితాలను పొందుతారు అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి తమ వారెవరో పరాయి వారెవరో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు

స్నేహితులు బంధువుల విషయంలో జాగ్రత్త వహించవలెను కాలయాపన ప్రధాన శత్రువు కాగలదు శ్రమ ఒత్తిడి అధికంగా ఉన్న కాలయాపన లేకుండా పనులను పూరి చేసినట్లయితే విజయాన్ని పొంది అపార కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యము వృద్ధి చెంది మహోన్నత ఫలితాలను ఇవ్వగలవు విద్యా వైద్య సాహిత్య కళారంగాల్లోని వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి నమ్మిన వ్యక్తులు ఆశ్చర్యంగా మోసం చేయడం జరుగుతుంది కానీ తొందరగా తేల్కొని శత్రు వర్గానికి తగిన గుణపాఠం నేర్పుతారు వీరికి ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల క్రమ శిక్షణా లోపము అలసత్వం పక్కన పెడితే మంచి ఫలితాలు ఉంటాయి విదేశీయానం కలిసి వస్తుంది కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితంకు ఎక్కువ శ్రద్ధ ఇస్తారు ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి మైత్రి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం ఆత్మవిశ్వాసం ఉత్సాహం పదోన్నతులు గననీయ మైనటువంటి అనుకూలతలు ఏర్పడతాయి దివ్య క్షేత్ర దర్శన ప్రాప్తి కలుగును జీవితంలోని కొన్ని మార్పుల వల్ల మానసిక ఆందోళనకు గురైన విశేషమైన శుభప్రదమైన సమర్థ నిర్ణయాలు భవిష్యత్తులో మహోన్నత ఫలితాలను ఇవ్వడానికి ఆరంభంగా ఉంటాయి ఏకాదశ స్థానంలో రాహు సంచారంవల్ల జీవితంలో అత్యంత ప్రాధాన్య విషయాలు జీవితాశయాలు నెరవేరగలిగేలా ఈ కార్యాచరణ ముందుకు సాగుతుంది విదేశీయానాలు అనుకోకుండా లాభిస్తాయి పంచమస్థాన కేతువు వల్ల భవిష్యత్తుకై స్థిరనివాసం ఏర్పడుతుంది. శారీరక సౌఖ్యం వస్త్రలాభం భూషణ ప్రాప్తి ఉన్నతస్థితి సమాజంలో గౌరవం వ్యాపారంలో నూతన మార్గాన్వేషణ సఫలమవుతాయి వ్యవసాయం సత్ఫలితాలనిస్తుంది మీ మీదఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవడానికి అన్నిశక్తులను ఒడ్డి పోరాడాల్సివస్తుంది ఇతరుల ఎదుగుదలలో మీ కృషి ఉన్నప్పటికీ అది బయటి ప్రపంచానికి తెలియదు మీ శక్తి సామర్థ్యాలను ప్రచారం చేసుకోవడంలో వెనకబడుతారు అదనపు ఆదాయ మార్గములను అన్వేషిస్తారు దైవధ్యానం మంత్ర సాధనలు మానసిక ఆనందాన్ని ఇస్తాయిఅధికారులు ఉన్నత అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల వల్ల మేలు కలుగుతుంది మొత్తానికి ఈ సంవత్సరం జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని విజయవంతమైన బాటలో ప్రయాణిస్తారు. కఠినమైన సమస్యలను. అవలీలగా పరిష్కరించుకొని. మీ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉన్నత స్థితికి చేరుతారు.

అశ్విని నక్షత్రం వారు జీడి మామిడి

భరణినక్షత్రం వారు దేవదారు

కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టును నాటిన విశేష అనుకూలత ప్రాప్తిస్తాయి



వృషభరాశి

కృత్తిక 2,3,4 (ఈ, ఉ, ఏ)

రోహిణి 1,2,3,4 (ఓ, వా, వి, వూ) - మృగశిర 1, 2, (వే,వో)

ఆదాయం: 11 వ్యయం:5

రాజపూజ్యం:1 అవమానం:3

గురుడు ఉగాది నుండి 15.05.2025 వరకు 1వ స్థానంలో సువర్ణమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 2వ ఇంట రజతమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 11వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 10వ స్థానంలో తామ్రమూర్తిగా రాహువు 4వ స్థానంలో లోహమూర్తిగా కేతువు సంచరిస్తునారు

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది మీలో ఉన్న నైపుణ్య రహస్యాలని వృత్తిపరమైన వ్యక్తిగతమైన విషయాలని సాధ్యమైనంత గోప్యంగా గంభీరంగా ఉంచే ప్రయత్నం చేయండి పని మీది ఫలితం మరొకరిది అయ్యే అవకాశం కలదు అలాగే ఆరోగ్య విషయంలో సమస్యలు తీరగలవు ఆర్థికపరమైన విషయాల్లో అజాగ్రత్త నిర్లక్ష్యం పనికిరాదు పరోక్షశత్రువు వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చును వృథా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి అధిక ధనవ్యయము స్నేహితుల ద్వారా నమ్మక ద్రోహం సోదరుల ద్వారా మానసిక అశాంతి అను స్వరమే వివాదాలు గృహస్థులకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కలదు తండ్రిగారి ఆరోగ్యం కాస్త చికాకు కలిగించవచ్చు వాహనాలు నడిపే ప్రక్రియలో జాగ్రత్త అవసరం నూతనంగా ప్రారంభించి వ్యాపారాలు విజయవంతం అవుతాయి మీ వర్గానికి అది మింగుడు పడని అంశంగా మారుతుంది ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అత్యంత కష్టమైన పనిఅని భావిస్తారు కంటికి సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం కలదు గోపూజ గోసేవా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వర్గవైశ్యమ్యాలు తగాదాలు చికాకు కలిగించిన సందర్భంలో తామరాకు మీద నీటిబొట్టు వలె ఇలాంటి మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి రాజకీయ నాయకుల వల్ల ప్రభుత్వంలో పెద్దల వల్ల మేలు జరుగుతుంది మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం వల్ల కొన్ని మార్పులు దారి తీస్తాయి స్థిరాస్తి వ్యవహారాల్లో క్రమవృద్ధితో వ్యవహరిస్తారు పెద్దల వృద్ధుల పట్ల ఈ బాధ్యతలు నిర్వేర్చుకొగలుగుతారు కోపం తగ్గించుకుంటే మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక పురోగతి బాగుంటుంది విదేశాల్లో విద్యాభ్యాసం చేసేవారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి ప్రయాణాలు మాటిమాటికి చేసే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఋణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలితంగా చేతికి అందుతుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కలదు నూతన

వాహనయోగం లభిస్తుంది క్రమశిక్షణతో కూడుకున్న జీవితానికి శ్రీకారం చుడతారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి మీ సొమ్మును మీరు దక్కించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది వీటిని పట్టించుకోకుండా అభివృద్ధే ధ్యేయంగా శ్రమిస్తారు మీ పై ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించి ఇతరులు సాధించిన మీరు మౌనం వహిస్తారు ఈ రాశివారికి శని భాగ్యరాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానము నందు సంచారం అనుకూలము వృత్తులలో విజయం ఆర్థిక వృద్ధి వాణిజ్యపరమైన ఆధిపత్యం కొత్త వ్యాపారాల్లో మీకంటే పెద్ద వారిని గౌరవించుకుంటూ మంచి ఫలితాలను పొందుతారు ఈ సమస్యలు తొలగి జీవితంవైపు ప్రయాణించే టట్లు చేస్తుంది జూలై, నవంబర్ మధ్య కాలంలో తిరోగమన కాలంలో సంతానం గురించి కొంత సవ్యయనం పాటించాలి స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడు వాదోడుగా సహాయాన్ని అందిస్తారు చతుర్థస్థాన కేతు సంచారం వల్ల మాతృ సంబంధమైన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము కళారంగంలోని వారికి సామాజిక సేవా రంగంలోని వారికి సన్మానాలు లభిస్తాయి వైద్యసంబంధమైన విషయాలు చిన్న చిన్న చిత్కాల ద్వారా మంచిఫలితాలు పొందుతారు కాలగర్భంలో కలిసిపోయిన కొందరు వ్యక్తుల జ్ఞాపకార్థం మీరు చేసేమంచి పనులు మీకు ఉన్నతమైన స్థానాన్ని కలుగజేస్తాయి విదేశీయానం చేయాలనుకునే వ్యక్తులకు మంచి సానుకూల సమయం అనుకున్న కార్యాలు మంచి ఫలితాలనిస్తాయి మంచిమాట ఆలోచనా విధానం ఆహార మార్పులుఆరోగ్య స్థితిని మెరుగు పరుస్తాయి ఈ సంవత్సరం చాలా విషయాల్లో సర్దుకుపోయే మనస్తత్వం కలగడం శ్రేయస్కరం ఖర్చుల విషయాల్లో ఒకింత జాగ్రత్త అవసరము గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశం కలదు ఆస్తులు భూములు భవనాలు మొదలైనవాటి రిజిస్ట్రేషన్లలో ప్రత్యేక శ్రద్ధ అవసరము అనవసరమైన చికాకులు భూ సంబంధమైన వ్యవహారాల్లో ఏర్పడుతాయి షేర్ మార్కెట్లు మంచి లాభాలను కలగజేస్తాయి మీలోని మానవత్వం సజ్జన సాంగత్యం సత్కార్యాచరణ సధర్మానుష్టానం ఉత్సాహంతో ముందుకు వెళ్లి మీయొక్క కష్టాలను తగ్గిస్తాయి శత్రువులు స్తబ్దులై ఉంటారు మీ జీవిత భాగస్వామితో అనురాగపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది విలాసవంతమైన ఖరీదైన జీవితం కలిగి నూతన వాహన కొనుగోలు వ్యాపార భాగస్వామ్యాలు సఫలీకృతం అవుతాయి విదేశీ ప్రయత్నాలు రెండో ప్రయత్నంగా ఫలించగలగవు గోసేవ వికలాంగులకు సహాయం వృద్ధులకు సహకారం శ్రీ వెంకటేశ్వరా దేవాలయ ప్రదక్షిణ మేలు చేయును ప్రకృతికి మేలు చేసేటువంటి చెట్లను నాటడం. శ్రేయోదాయకమైన ఫలాలను ఇస్తుంది.

కృత్తికా నక్షత్రం వారు అత్తి చెట్టును
రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టు
మృగశిర నక్షత్రము వారు మారేడు
నాటితే మీకు అభివృద్ధి కలుగుతుంది



మిథునరాశి

మృగశిర 3,4 (కా, కి),ఆర్ద్ర 1,2,3,4 (కు,ఖం, జ్ఞ, ఛ),
పునర్వసు 1,2,3 (కే,కో,హా)

ఆదాయం:14 వ్యయం:2

రాజపూజ్యం:4 అవమానం:3

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 12వ స్థానంలో లోహమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 1వ ఇంట సువర్ణమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 10వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 9వ స్థానంలో రజతమూర్తిగా రాహువు 3వ స్థానంలో తామ్రమూర్తిగా కేతువు సంచరిస్తునారు

శారీరక మానసిక ఒత్తిడితో పాటు చక్కని వృద్ధి ఆర్థిక అభివృద్ధి పేరు ప్రతిష్టలు పెరగవచ్చు కానీ ఈర్ష ద్వేషాలు కలిగిన వారు తమ చుట్టూ ఉంటారని గ్రహించండి పరపతి భంగం కల్పించే విధంగా పరోక్షంగా ప్రయత్నం జరిగే అవకాశం కలదు తస్మాత్ జాగ్రత్త! సహకారం లోపము ఎదుర్కొనవలసిన స్థితి రావచ్చు ఆర్థికపరమైన వ్యవహార అవస్థలు అర్థం కాని పరిస్థితి రావచ్చును ఆర్థికపరమైన వ్యవహారాలు అవస్థలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు కాలయాపన వదిలివేయాలి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి జాడ్యాన్ని దరికి చేరకుండా మీలో ఉన్న ప్రతిభను ఉపయోగించి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సంపాదించే అవకాశం కలదు. ఈ సంవత్సరము చరస్థిర ఆస్తులు వృద్ధి అవుతాయి రాజకీయాలకు పలుకుబడి పెరుగుతుంది బృహత్తర కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది ఆలస్యంగా నైనా పనులను సాధిస్తారు నూతన పరిచయాల విషయంలో కొంత మెలుకువ అవసరం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేయువారు కొంత ఆలస్యంగా పనులు పూర్తయితాయి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు వివాహ విషయంలో పూర్వార్థంలో సఫలమయ్యే అవకాశం కలదు ప్రేమ వివాహాలు చేసుకునే వారికి కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం, ఏదైన విశేషమైనటువంటి పురస్కారం ఒకటి లభించే అవకాశం కలదు నూతన వ్యాపారాలకై అన్వేషించే మార్గాలు విశేషంగా లభిస్తాయి పాత వాహనాల స్థానాల్లో కొత్త వాహనాలను సమకూర్చుకుంటారు ఆత్మీయుల్లో ఒకరు విశేషంగా సహాయం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వారి ఆరోగ్య విషయంలో కొంత నిర్లక్ష్యం ఏర్పడే అవకాశం కలదు. మీ అభిమానులు మిమ్మల్ని విశేషంగా పూజిస్తారు మీ సృజనాత్మకత శక్తి నైపుణ్యం ప్రతిభాపాటవాలు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటారు ఉద్యోగస్తులకు

ప్రమోషన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్హతతో పాటు విద్యాసంబంధమైనటువంటి అనుకూలతలు చాలా మంచి యోగ్యతతో ఉన్నాయి వ్యాపారంలో కొంత వృద్ధి ఏర్పడిన ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది భూముల కొనుగోలు నష్టాలను చేకూర్చే అవకాశం ఉంది భగవత్ ప్రార్థన ద్వారా శని ప్రభావము తగ్గుతుంది తనపై తనకు ఉన్నటువంటి ఒక నమ్మకం పోవటము ఆత్మవిశ్వాసం తగ్గడం లేని సమస్యలు ఉత్పన్నం కావడం అనే కష్టాలు తొలగిపోవడానికి శ్రీమహావిష్ణువు యాగం ఆచరణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది లగ్న స్థానంలో గురువు దశమ స్థానంలో శని తృతీయ స్థానంలో కేతువు దశమ భాగ్య స్థానంలో రాహువు వ్యక్తిగతమైనటువంటి గ్రహ సంచారాన్ని పరిశీలించి చూడగా వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఒడిదుడుకులు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయంలో పదేపదే ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో రెండవ ప్రయత్నం విజయం సాధించే అవకాశాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలపరంగా ఒడిదుడుకులు సూచిస్తున్నాయి సహోదర సహోదరి వర్గాలతో విభేదాలు ఏర్పడవచ్చు బందు వర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పదేపదే ఆటంకాలు వస్తాయి శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించను మీ శక్తి సామర్థ్యాలను ఇతరుల సొమ్ము చేసుకుంటారు నిరుద్యోగం వల్ల ఇబ్బంది ఏర్పడతాయి వ్యాపార సంబంధమైన ఆగతులు ప్రయాణిస్తాయి ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీరు నమ్ముకున్న రాజకీయ నాయకులు వల్ల ఆశించిన ప్రయోజనం సంప్రాప్తించదు పోటీపరీక్షల్లో రెండవసారి విజయాన్ని సాధిస్తారు తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయి సంగీతం సాహిత్యం లలిత కలలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఆహార సంబంధమైన వ్యాపారాలు హోస్టల్లో నిర్వహణ సుగంధద్రవ్యాల అమ్మకము చాలా మంచి ఫలితాలను ఇస్తాయి మొండి బాకీలు తీర్చగలుగుతారు ఆహార సంబంధమైన నియమాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఉన్నతంగా చేయవలసిన పని న్యాయనిపుణుల సలహాలు సంప్రదింపులు అనివార్యమవుతాయి పూర్వంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు మనకు తీవ్రమైన అనారోగ్యాలను తీసుకువచ్చే ప్రమాదం కలదు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ సంవత్సరం శుభా శుభ మిశ్రమ ఫలితాలతో సాగుతారు

మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు

ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును

పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును

నాటిన మీకు అభివృద్ధి ఏర్పడుతుంది



కర్కాటకరాశి

పునర్వసు 4 (హీ) పుష్యమి 1,2,3,4 (హూ,హే,హో,డా)

ఆశ్లేష 1,2,3,4 (డీ,డూ,డే,డో)

ఆదాయం:8 వ్యయం:2

రాజపూజ్యం:7 అవమానం:3

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 11వ స్థానంలో సువర్ణమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 12వ ఇంట లోహమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 9వ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 8వ స్థానంలో లోహమూర్తిగా రాహువు 2వ స్థానంలో రజతమూర్తిగా కేతువు సంచరిస్తునారు

ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలు కలగ గలవు మీ జీవితానికి ఒక స్థిరమైన దిశా దశ ఏర్పడే అవకాశం ఉంటుంది భవిష్యత్తుకై మీరు చేసే ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి శాశ్వతమైన సానుకూలతలు రూపొందించుకుంటారు ఉద్యోగంలో మీరు ఇప్పటివరకు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు మీ స్థాయిని గౌరవాన్ని ఉన్నతి చెందే విధంగా ఉంటాయి. సంతాన విద్యా విషయంలో స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో పాటు అదరపు బాధ్యత కూడా నిర్వహించాల్సి వస్తుంది. ధనం మాత్రం అంచనాలకు మించి ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులు యొక్క కొనుగోలు చేసినప్పుడు సంబంధించినటువంటి కాగితపు పత్రాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది నూతన వ్యాపారాల్లో ప్రవేశించి అనూహ్యంగా ధనాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి గతంలో రుణం ఇచ్చి ధనం మిశ్రమఫలంగా చేతికి అందుతుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కలదు. మీ స్నేహాన్ని మీ ఆశ్రయాన్ని అవసరం మీ ప్రత్యర్థులకు వస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు జనాకర్షణ ఆత్మాభిమానం పెరుగుతుంది నూతన వాహన లాభం ఎంతటి కార్యాలైన సమర్థంగా నిర్వహించగలిగే పేరు వస్తుంది వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న యోగ్యతాకాలం ఆరంభమవుతుంది జనాకర్షణ ఆత్మమానం పెరుగుతుంది నూతన వాహన లాభం ఏర్పడుతుంది ఎంతటి కార్యాలైన సమర్థంగా

నిర్వహించగలిగే పేరు వస్తుంది అనవసర వృధా ఖర్చులు పెరిగే అవకాశం కలదు భూముల కొనుగోలు చేయడం మంచి ఫలితాన్ని సాధిస్తారు గత అనుభవాలు భవిష్యత్తు గుణపాఠం లాగా ఉపయోగపడతాయి ప్రయోగాత్మక వ్యాపారాలు ఇతరుల విషయాల్లో స్వస్తి పలికి శాశ్వతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని సమర్ధ వ్యవహారాలు నిర్వహిస్తారు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలని నిర్ణయించు కుంటారు ఉద్యోగస్తులు విశేషమైన అనుకూలతను పొందే కాలం ఆరంభమవుతుంది సంవత్సరాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైన అవి మళ్ళీ తిరిగి అనుకూలంగా మారతాయి ఉద్యోగకర వృద్ధి కరణ విద్యార్థులకు వత్సరాంతం లో చక్కని ఫలితాలు కలిగే అవకాశం ఉంది మేధస్సు గ్రామ శక్తి వృద్ధి పొందుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు భవిష్యత్తు కొరకు చేసేటటువంటి ఉపాయాలు విదేశాలకు వెళ్లాలనుకునేటువంటి వారికి విదేశాల్లో స్థిరపడ్డటువంటి వారికి మంచి స్థాయి విలువ పెరుగుతుంది తోటి వారు మిమ్మల్ని గుర్తిస్తారు ఖనిజ వ్యాపారాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది. కుటుంబంలో అన్యోన్య సహకారము లభించి ప్రతిష్టాత్మకమైన వారితో పరిచయం ఏర్పడుతుంది స్వర్ణ వస్త్రాభరణాలు కొలువు కొనుగోలు చేస్తారు రుణ బాధలు పూర్తిగా తొలగిపోతాయి రాజకీయ రంగంలోని వారికి విశేషాలు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి పొత్తికడుపు లేదా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు బాధించవచ్చు ఔషధ సేవనం తప్పకపోవచ్చు నరాల బలహీనత హృదయ సంబంధమైన బాధలు ఏర్పడే అవకాశం ఉంటుంది మీ వాక్చాతుర్యం చేత కొందరు జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తారు ధార్మిక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన జనాకర్షణ లభిస్తుంది ప్రకృతికి మేలు చేసే వృక్షాలను నాటడంద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును ఆరోగ్య సంబంధమైన. అనుకూలత తిరిగి ఏర్పడి విశేషమైన అనుకూలతలతో ఉద్యోగ వ్యవహార విజయాలతో ఈ సంవత్సరం కొనసాగుతోందని చెప్పొచ్చు.

పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టు ను

పుష్యమి నక్షత్రం పిప్పలి చెట్టు

ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి చెట్టును

నాటినట్లైతే శుభం, జయం కలుగుతాయి



సింహరాశి

మఖ 1,2,3,4 (మ, మి, మూ, మే)

పుబ్బ 1,2,3,4 (మో, టా, టి, టు), ఉ.ఫ. 1 (టే)

ఆదాయం:11 వ్యయం: 11

రాజపూజ్యం:3 అవమానం: 6

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 10వ స్థానంలో తామ్రమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 11వ ఇంట సువర్ణమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 8వ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 7వ స్థానంలో తామ్రమూర్తిగా రాహువు 1వ స్థానంలో సువర్ణమూర్తిగా కేతువు సంచరిస్తునారు

సింహరాశివారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.చేపట్టినకార్యక్రమాలు విజయవంతమైనా ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విద్యా,వైద్య వ్యాపార, రాజకీయ రంగాలలో చేస్తున్న కృషికి అతి సాధారణమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఊరట లభిస్తుంది. ఆర్థికంగా కొంత సంకటమైన పరిస్థితిగోచరిస్తుంది. అమ్మవలసిన ఆస్తులుఅమ్మలేరు. కొనుగోలు చేయవలసిన ఆస్తులను కొనుగోలు చేయలేరు. మారుతున్న సమాజ పరిస్థితులు మీ మీద వ్యతిరేక ప్రభావమును చూపిస్తాయి. సంవత్సర ప్రారంభం కొంత అగ్నిపరీక్షా కాలంగానేఉంటుంది. పిల్లల చదువుల కొరకు ఇంటి అవసరాల కొరకు శుభకార్యాల కొరకు ఋణాలుచేయవలసి వస్తుంది. వడ్డీలు సక్రమంగానే చెల్లించ గలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన సొమ్ముయథాతథంగా తిరిగి వస్తుంది. లాభాలు రావు. లాభాలు రాకపోయినా పెట్టిన సొమ్ము వచ్చినందుకు సంతోషపడతారు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడతాయి.బిడ్డల కాపురాలు సరి దిద్దటానికి శ్రమిస్తారు. ధనం కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.మీకు సంబంధం లేనటువంటి చిల్లరమల్లర సమస్యలు ఇబ్బంది పెడతాయి. తక్కువ స్థాయి వ్యక్తులతోటి కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారం అంతగా కలిసిరాదు.ఏ వ్యాపారమైన చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలలోఎంత శ్రమించినా అనుకూలమైన ఫలితాలు రావు. విద్యార్థినీ, విద్యార్థులకు అధ్యాపకుల వలననేనష్టం కలుగుతుంది. నిరాశ నిస్పృహలకు దృఢచిత్తం కలిగి ఉంటారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు తమ

పరిక్షలలో విశ్లేషప్రతిభప్రదర్శిస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఆకస్మికముగా ఋణ బాధలు తీరుతాయి సంవత్సరము మధ్య భాగములో ప్రత్యక్ష మిత్రులుపరోక్షంగా శత్రువులుగా మారే అవకాశము గలదు. తమకు సంబంధము లేని విషయము ఆసక్తి చూపి తమనుతాముఅరిష్టాలు స్వాగతించెదరు. అనారోగ్యము నరములు, ఎముకలు, రక్తము నకు సంబంధించిన అవస్థలు ఎదుర్కొనవలసి వచ్చును. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్త అవసరము. ఎలర్జీ బాధించ వచ్చును నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారం పై లేదా షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాలికను సిద్ధం చేసి అమలు పరుస్తారు. కంటి దంత సమస్యలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరము విదేశీ వ్యవహారాలలో, వైవాహికజీవనములో ఆశించిన ఫలితాలు ఉండును. వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకు సొంత వివేకం అవసరం. ఈ సంవత్సరం చక్కటి గృహలాభం ఏర్పడును. నిరుద్యోగుల ఉద్యోగప్రయత్నాలు ఫలించును.ఉద్యోగప్రయత్నాల్లో దళారులను నమ్ముకోనుట వలన వృధావ్యయం. కోర్టు వ్యవహారాలలో లాభం. మంద బుద్ధివలన తీవ్రనష్టములు ఎదుర్కొందురు. జీవిత భాగస్వామి వలన ధన విషయాలందు లాభం ఏర్పడును. వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి కలసివచ్చును. విద్యార్ధులకుమంచి ఆశించినఫలితాలు. వృత్తిజీవనంలోనివారికి సామాన్య ఫలితాలు.పేరుప్రఖ్యాతలుతగ్గును. రాజకీయనాయకులకు పదవీగండం ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.మానసికప్రశాంతత, ముఖ్యులతో పరిచయాల వల్ల కొంత మార్పు కలుగుతుంది. వస్త్ర, ధన, ధాన్యలాభం చేకూరును,కీర్తి ప్రతిష్టలు పెరగడం వంటి శుభ పరిణామాలు ఉంటాయి నరఘోషపై ఎప్పటికప్పుడు పరిహారములు చేసుకొనుట ఉత్తమం జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు.తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది ఇంకా ఈ సంవత్సరం అనేకమైన స్థిరని ర్ణయాలు తీసుకుంటారు. కేతువుపంచమ స్థాన సంచారము వలన పుత్ర,పుత్రిక ల వలనసమస్యలు,ప్రతిపనినిస్వయంగా చూసుకోవడంమంచిది ఉద్యోగం లో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి. ఉత్తమ ఫలితాల కొరకు - అరిష్ట నివృత్తికి గో సేవ చేయండి, పేద విద్యార్థులకు, అనాధ వృద్ధులకు చేయూతనివ్వండి. దేవతా వృక్షాలు ఉసిరి మామిడి వృక్షాన్ని పోశించి ఆరాధించండి.

మఖ నక్షత్రం వారు మర్రి చెట్టును

పుబ్బ నక్షశాత్రం వారు మోదుగ చెట్టును,

ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టును నాటిన శుభం కలుగును



కన్యారాశి

ఉత్తర ఫల్గుణి 2,3,4(టో, పా, పీ)

హస్త 1,2,3,4 (పూ, ష, ణా, ఢా) - చిత్త 1, 2 (పె,పో)

ఆదాయం:14 వ్యయం:2

రాజపూజ్యం:6 అవమానం:6

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 9వ స్థానంలో రజతమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 10వ ఇంట తామ్రమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 7వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 6వ స్థానంలో సువర్ణమూర్తిగా రాహువు 12వ స్థానంలో లోహమూర్తిగా కేతువు సంచరిస్తునారు

కన్యా రాశి ఈ సంవత్సరము సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. శ్రమించినదానికి తగిన ప్రతిఫలం లభించదు. కొన్ని సందర్భాలలో చేయటానికి పని కూడా ఉండదు.ఆర్థికపరమైన వ్యవహారాలు బాగా ఇబ్బంది పడతాయి.విద్యారంగంలోనూ పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల లోనూ,వ్యాపారంలోనూ నామమాత్రపు ఫలితాలే చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆటుపోట్లుఎదురవుతాయి. ప్రతి పనిలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఎవరో తెలిసిన వాళ్ళుసహాయపడితే తప్ప ఆ పని సాధ్యం కాదు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది.సమాజంలో మనుగడ కోసం ఉన్న విషయాలు లేనట్టుగా లేని విషయాలు ఉన్నట్టుగా ప్రచారంచేసుకోవలసిన పరిస్థితి ఎర్పడుతుంది. ప్రతి పని ఆత్మవిశ్వాసంతో కాక భయంతో చేస్తారు.భయంభయంగా కార్యక్రమాలు చేపట్టినా వాటివల్ల పూర్తి స్థాయిలో కాకపోయినా అంతోఇంతోఫలితం ఉంటుంది. మీ ప్రవర్తనతో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో విరోధం తెచ్చుకుంటారు.మిమ్మల్ని మీరు గొప్పగా అంచనా వేసుకోవటం మానుకోండి అప్పుడు వాస్తవాలుతెలుస్తాయి.ఎంతోకాలంగా చేస్తున్న వృత్తిని గానీ, వ్యాపారంగానీ మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిమీకు ఎంతో బాధాకరంగా ఉన్నా తప్పని సరి పరిస్థితిలో మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు.ఆధునిక ప్రపంచంతో పోటీపడి ఎదగలేక కొన్ని రోజులు చతికిల పడవలసి వస్తుంది. కొత్తవిషయాలని తెలుసుకోవటానికి గ్రంథాలను ఆశ్రయిస్తారు. నూతన బ్యాంకు ఋణాలు ఊరటనిస్తాయి.వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగుంటాయి. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వృత్తులు బాగుంటాయి.విద్యారంగంలోని వారికి, విద్యాసంస్థలను

నడుపుతున్నవారికి కొన్ని అపనిందలు ఎదురవుతాయి.లోహపు వ్యాపారాలు చేసే వారికి మిశ్రమ ఫలితాలు సంప్రాప్తం. గొప్పగా లాభాలు రావలసినచోటకూడా కారణాలు తెలియకుండా సాధారణ ఫలితాలు వస్తాయి.మీలో ఎంత శక్తి సామర్ధ్యములు, ప్రజ్ఞా పాటవములు ఉన్ననూ తగు సమయంలో స్వయంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉత్పన్నము అవుతుంది. మీరు ఇచ్చిన సలహాల వల్ల ఇతరులు ప్రయోజనాన్ని పొందటము చూసి ఆనందిస్తారు. కానీ మీకు మీరే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రతి పనికి ఒక పద్ధతిగా క్రమ శిక్షణగా అమలు చేసిన మేలు కలుగును. అయితే తొందరగా నిరాశ చెందకండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. అతి శ్రీఘ్రముగా ఫలితలు మాత్రం ఆశించరాదు. విద్యార్ధులు ఎక్కువగా శ్రమించాలి. పారిశ్రామిక వేత్తలు నూతన వ్యాపారముల కొరకు ఋణములు చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చును. విద్యార్ధులు తమ ఏకాగ్రత లోపం కాకుండా జాగ్రత్త పడాలి. విద్యార్ధులు తమ ఉత్తీర్ణత శ్రేణి విషయంలో తృప్తి పడవలసి వచ్చును. సాటి వారి ముందు తక్కువకాకుండా మీ ఆత్మాభిమానుము గౌరవమును కాపాడుకునే ప్రయత్నము చేస్తారు. మీ ప్రవర్తన, ధర్మ మార్గాచరణం మీ ధైర్యము అనేక సమస్యల నుండి కాపాడుతాయని తెలుసుకోండి. ఎదుటి వారిని అంత సులభముగా నమ్మకూడదని నిర్ణయించుకుంటారు. దగ్గరి స్నేహితులను కూడా సంశయాత్మకంగా చూడడము అలవాటుగా మారుతుంది. ఎట్టి పరిస్థితులలోను మధ్య వర్తిత్వము జరుపుట, హామీలు ఇచ్చుట, ముఖ్యముగా వివాహ సంబంధాలు నిశ్చయ విషయంలో మధ్య వర్తిత్వము మొదలైన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరము. వీలైనంతవరకు దూరంగా ఉండుట ఉత్తమము. మంచి చేయాలనుకున్నా ఎదుటివారు స్వీకరించే స్థితిలో ఉండకపోవడము మనస్సుకు బాధ కల్గించవచ్చును. వృధా ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన అవేశాలకు లోనవడము వలన మీ శ్రేయోభిలాషులు మనసును గాయపరచిన వారవుతారు అకారణ శతృత్వాలు, బంధుమరణము వల్ల మానసిక వేదన, దుర్జన సహవాసము, ఊహించని పరిణామము. తమకు సంబంధము లేని విషయాలలో దోషులుగా పరిగణించుట, చెడు సలహాలు ఇచ్చేవారి పట్ల ఒకింత జాగ్రత్తగా ఉండాలి. తమ ఆలోచనా విచక్షణ జ్ఞానాన్ని కొల్పోవుట, గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత మీ ప్రవర్ధనకు తేడాను గమనిస్తారు. మీకు పరోక్షముగా సమస్యలు సృష్టిస్తున్న వారిని గుర్తించి వారిని ఆ స్థానమునుండి తొలగింపచేస్తారు. అధిపత్యాన్ని పొందుతారు. మీ స్థాయిని స్థానాన్ని పదిలపరచుకుంటారు. ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టుని,హస్త నక్షత్రం వారు సన్నజాజి చెట్టునిచిత్త నక్షత్రం వారు మారేడు చెట్టుని నాటిన శుభం కలుగును



తులారాశి

చిత్త 3,4 (రా,రి) స్వాతి 1,2,3,4 (రూ, రే,రో,తా)

విశాఖ 1,2,3 (తీ, తు, తే)

ఆదాయం:11 వ్యయం: 5

రాజపూజ్యం:2 అవమానం:2

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 8వ స్థానంలో లోహమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 9వ ఇంట రజతమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 6వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 5వ స్థానంలో రజతమూర్తిగా రాహువు 11వ స్థానంలో సువర్ణమూర్తిగా కేతువు సంచరిస్తునారు

తులారాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరము ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం బాగుంటుంది. ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటకు రావటానికివిశేషంగా కృషి చేస్తారు. సానుకూల ఫలితాలను సాధిస్తారు. సంపాదనలో కొంత భాగం వృధాగాపోతుంది. సంసార విషయాలు బాగానే ఉంటాయి. సంతానం కొన్ని విషయాలలో ధిక్కర స్వరం వినిపిస్తాయి. భాగస్వాముల మధ్య ఐకమత్యం లేకపోవటం వలన రావలసిన లాభాలుచేతికి అందవు. తెలివైన భాగస్వాములను చేర్చుకోవటానికి మీ మనస్సు అంగీకరించదు. కొంతమందిఅధికారులతో చేసే పైరవీలు ఫలిస్తాయి. అయితే గుట్టుగా చేస్తున్న కార్యక్రమాలు బహిర్గతంఅయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రతి విషయాన్ని గోప్యంగా, రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు.ఈ నిర్ణయంఅన్ని వేళలా మంచిచేయదు. కొన్ని సమయాలలో వికటిస్తుంది. మీ స్నేహ వర్గం, వైరివర్గం మీపాత్ర ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తారు.నైతిక విలువల కన్నా ఆస్తులు, అంతస్తులకే ప్రాధాన్యతను ఇస్తారు. భార్య ఆరోగ్యం గురించిజాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కీళ్ళ నొప్పులు బాధించేఅవకాశం ఉంది. విషయంలో ప్రత్యామ్నాయమార్గంగా యోగా, మెడిటేషన్‌లు బాగా ఆకర్షిస్తాయి వాక్చాతుర్యంతో వ్యక్తులను ఆకర్షిస్తారు మిమ్మల్ని నమ్మి అప్పగించిన పనులను సమర్థవంతంగా చేయలేరు. సమర్థవంతంగా చేస్తున్నామని, చేస్తామని గొప్పలు చెప్పకోగలుగుతారు చేపట్టిన కార్యక్రమాలలో ఆరంభశూరత్వం తప్ప మరేమీ లేదు. మీరు వాదించిన ఒకానొక ముఖ్యమైనపదవి ఇవ్వటానికి సంబంధిత వ్యక్తి హామీ

ఇస్తారు.చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమగును. తమపై తమకు ఆత్మ విశ్వాసము, ధైర్యము పెరుగును. నిరాదరించినవారు ఆదరించుట, వారే మీ సహాయానికై అర్థించుట జరుగవచ్చును.అది మీకు గర్వంగా పరిణమించ వచ్చును. గతంలో మీరు వహించిన సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి తనానికి ఆలస్యంగానైనా గుర్తింపు సత్ఫలితం ఉంటుందని సంతోషపడతారు. కళాకారులకు రెండవ ప్రయత్నంగా ఫలితము దక్కవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కాని లభించిన ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవచ్చును. అయినా కొద్ది రోజులు ఓపికతో ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో వృత్తిలో పోటీ మాత్రము పెరుగుతుంది. నిలబడటానికి చేసే ప్రయత్నము ఫలిస్తుంది. సామాజిక, రాజకీయ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మికంగా ప్రముఖస్థానంలో ఉన్న గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉదర, కటి క్రింది భాగపు అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శత్రువులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంధాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవ స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి ప్రమోషన్ ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.చిత్త నక్షత్రం వారు తాటి చెట్టుని ,స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టుని విశాఖ నక్షత్రం వారు మొగిలి చెట్టుని నాటినట్లైతే అభివృద్ధి కానవస్తుంది



వృశ్చికరాశి

విశాఖ 4 (తో) ,అనూరాధ 1,2,3,4 (నా,ని,నూ,నే)

జ్యేష్ఠ 1,2,3,4 (నో,యా,యి,యు)

ఆదాయం:2 వ్యయం: 14

రాజపూజ్యం:5 అవమానం:2

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 7వ స్థానంలో తామ్రమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 8వ ఇంట లోహమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 5వ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 4వ స్థానంలో లోహమూర్తిగా రాహువు 10వ స్థానంలో తామ్రమూర్తిగా కేతువు సంచరిస్తునారు

వృశ్చికరాశి కి ఈసంవత్సరం బాగుంది.ఎక్కువగా అనుకూలఫలితాలు సూచిస్తున్నాయి. సమాజంలోనూ, బంధువులలోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవటానికి శ్రమిసారు.విజయంసాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న విద్యను అభ్యసించ గలుగుతారు.దూర ప్రాంతం వెళ్ళి అక్కడ చదువుకుంటారు. ఉద్యోగం చేస్తారు. పెద్దగా శ్రమించకుండానే అవకాశాలు కలిసివస్తాయి.గృహ నిర్మాణం చేస్తారు. విలువైనటువంటి ఆభరణాలనుకొనుగోలు చేస్తారు. రాజకీయ పలుకుబడిపెరుగుతుంది. పదవి లభిస్తుంది. జూదాలకు, బెట్టింగులకు దూరం ఉండటం మంచిది. విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి పర్సంటేజ్ లభిస్తుంది. పిల్లల పురోగతిబాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మేధావిగా గుర్తింపుపొందుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. చాలా విషయాలలోమీ అంచనాలు నిజం అవుతాయి. సహోదర, సహోదరీ వర్గానికి తగిన సాయం చేస్తారు. మీడియానుమీ ఆధీనంలో ఉంచుకోగలుగుతారు. కళా సాంస్కృతిక విషయాలలో మంచి గుర్తింపు లభిస్తుంది.క్రీడారంగంలోని వారికి చాలా బాగుంది. నిరుద్యోగులకు అనుకూలమైనకాలం.అయితేవచ్చినఅవకాశాలనుఎంచుకోవటంలో మీ తెలివితేటలు చూపించవలసి ఉంటుంది. పాత బాకీలుతీర్చివేస్తారు. అభివృద్ధి కోసం కొత్త ఋణాలు చేస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదనప్రారంభంఅవుతుంది.ఎన్నోవిషయాలలో ఎవరూ ఊహించని విజయాలు సాధిస్తారు. నలుదిక్కులా సంతోషమేకానీ మనస్సులోఎక్కడో ఒక దిగులు. ఆకస్మికంగా వచ్చిన ధనాన్ని మెరుగైన వాటిలోపెట్టుబడిగా పెడతారు. మీ ఆదాయ

వ్యయాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడతారు శుభా శుభ మిశ్రమ ఫలములు కనపడుచున్నవి గతంలో చాలారోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకాఫలితముచేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదోతెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలోఎవరిని నమ్మకూడదో తెలియనిఅర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచు కోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పనిభారము మానసికవత్తిడిపెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్ధాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడు కోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారి కోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి. అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటివారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్ధంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. సన్నిహితుల స్నేహితుల తప్పలను మాటిమాటికీ. సమర్ధించవలసి వస్తుంది. వ్యవసాయ సంబంధిత భూములు. ఆర్థిక సంబంధితమైన. కొనుగోలు. చేపట్టే అవకాశం కలదు. విశాఖ నక్షత్రం వారు మొగిలి మొక్కను, అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి మొక్కను నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి



ధనస్సురాశి

మూల 1,2,3,4 (యె, యో,బా,బి)

పూ.షా 1,2,3,4 (బూ,ధా,భా,ఢా) ఉ.షా 1 (బె)

ఆదాయం:5 వ్యయం: 5

రాజపూజ్యం:1 అవమానం: 5

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 6వ స్థానంలో సువర్ణమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 7వ ఇంట తామ్రమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 4వ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 3వ స్థానంలో తామ్రమూర్తిగా రాహువు 9వ స్థానంలో రజతమూర్తిగా కేతువు సంచరిస్తునారు

ధనస్సురాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విద్యావ్యాపార,విదేశీ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోగలరు. నిరుద్యోగులు అయిన విద్యావంతులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకుప్రమోషన్ లభిస్తుంది. వీసా, పాస్‌పోర్ట్‌లు లభిస్తాయి. గ్రీన్‌కార్డ్ కోసం ప్రయత్నించేవారికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ అంతరాత్మసాక్షికి విరుద్ధంగా ఒక వ్యక్తికి సన్నిహితం అవుతారు. నూతన విద్యను అభ్యసించాలని ఉత్సాహపడేవారికి విదేశాలలో చదువుకుని ఉద్యోగం చేసి అప్పు తీర్చి కుటుంబ స్థాయిని పెంచాలని ఆరాటపడేవారికి ఇది అనుకూలకాలం. గతంలోచేసిన బాకిలను తీర్చివేస్తారు. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తికి విలువ పెరుగుతుంది. జీవితం లోనూతన వ్యక్తులు ప్రవేశిస్తారు. నిష్క్రమిస్తారు. మీరు మాత్రం రాగ, భావ, ద్వేషాలకు అతీతంగాప్రవర్తిసారు. విద్యార్థినీ, విద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. కొన్నిసందర్భాలలో అనుకూలమైన ఫలితాలు ఆలస్యం అయినా ఉత్తమ ఫలితాలకు డోకా లేదు. వ్యవసాయసంబంధమైన పనులు, వ్యవసాయం కలిసి వస్తుంది. జీవనాధారమైన వ్యాపారాలు సక్రమంగాసాగుతాయి. రాజకీయ రంగంలో రాణిస్తారు. పదవి వరిస్తుంది. మీ మిత్రుల రాజకీయ అధికారప్రయత్నాలకు మీరు ఎంతగానో సాయపడతారు. నమ్మకద్రోహాన్ని సహించరు. అలాంటి వారుఎంత దగ్గరి వారయినా శాశ్వతంగా దూరంగా ఉంచుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి.బరువు బాధ్యతలను దించుకోగలుగుతారు. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత కఠినమైన నిర్ణయాలుతీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి పనుల యందు ఆలస్యము తమ సహనానికి

ఒక పరీక్షలాగా ఉండును. పిత్ృ సంబంధ ఆస్తి తమ పేరుపై మారుట, నూతన గృహ నిర్మాణ ఆలోచనలు, పనులన్నియు ఆలస్యముగా మిశ్రమ ఫలితంగా నెరవేరును.తొందరపాటు నిర్ణయాలు తీసుకొనరాదు. శ్రేయోభిలాషుల సలహా కొంత మేలు చేయును. ధనము కాస్త ఆలస్యంగానైనా చేతికందుతుంది. కులాచార ప్రవర్తన ఏర్పడుతుంది. స్వగృహ ప్రాప్తికై ఆరాటము. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. తల్లి ఆరోగ్యము ఇబ్బందికరముగా ఉండవచ్చును. ఔషధ సేవనము అవసరం కావచ్చును. స్త్రీ సౌఖ్యము, అన్య పరిచయాలు ఏర్పడవచ్చును. ధనము అనాలోచితముగా ఖర్చు చేసే అవకాశము గలదు. ధనాన్ని కాపాడు కోవడం విజ్ఞుల లక్షణమని తెలుసుకోవాలి. వృధా భ్రమణం, స్వజనులచే దూషింపబడుట, గతంలో పొగడినవారే ఇప్పుడు విమర్శించుట ఆశ్చర్యానికి, వైరాగ్యానికి గురిచేస్తుంది. తమను అభిమానించే వారికి విలువనివ్వకపోవడం, అభిమానించని వారికై పరితపించడం జరుగుతుంది. ఈ విషయంలో ఆశాభంగం కలుగవచ్చును. మే తరువాత పరిస్థితులు అర్థంగాని రీతిలో ఉండును. ఎదుటివారికి సలహాలిచ్చి వారి అభివృద్ధికి కారణమయినవారు తమ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడవచ్చును. తనపై తనకు నమ్మకం తగ్గుట జరుగును. మతిమరుపు, కటి నుండి కంఠం వరకు ఒక రకమైన అనారోగ్యం వ్యాధి భయం ఏర్పడవచ్చును. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. బంధుజనముతో విద్వేషాలు ఏర్పడే సూచనలు కలవు. జ్యేష్ఠ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. కాని అందుకు ధనము సర్దుబాటు కొరకు అనేక ప్రయత్నాలు చేయవలసి వచ్చును. పాప కార్యాచరణకై మనస్సు ఆకర్షితమగును. తస్మాత్ జాగ్రత్త. మధ్యవర్తిత్వము చేయు సమయమున చాలా ఓపిక, తెలివిగా ప్రవర్తించుట అవసరం. వత్సరాంతమందు కొంత పేరు ప్రతిష్ఠ వచ్చిననూ కేవలం మీచే పనులు తీసుకోవడానికి మిమ్ములను పొగడుచున్నారని గ్రహిస్తారు. వాక్కారిన్యము, నాలుక అదుపులోఉంచుకోవాలి.జీవితభాగస్వామినిఆదరించండి, వారి మనస్సు గాయపరచకుండా ప్రవర్తించండి. తద్వారా అనేక శుభఫలితాలు పొందండి. శతృవులపై తమదే అధిపత్యమయ్యే విధంగా ప్రవర్తిస్తారు. అందుకు ప్రతిక్షణము జాగ్రత్త పడవలసిన అవసరం గలదు. శతృధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసివచ్చుట, ప్రతి చిన్నపనికైననూ ఎక్కువ మారులు ప్రయాణించుట జరుగును. మందబుద్ధి ఏర్పడే అవకాశములు గలవు. సంపాదన, ఖర్చు సమపాళ్ళలో ఉంది. కళత్ర విచారము. జీవిత భాగస్వామితో తరచూ వివాదములు.గృహంలో అశాంతికి మీరు కూడా కారణము కావచ్చును. అందుచేత మౌనేన కలహం నాస్తి అను ధర్మాన్ని పాటించండి

మూల నక్షత్రం వారు వేగి చెట్టుని, పూర్వాషాడ నక్షత్రం వారు నిమ్మ చెట్టుని,

ఉత్తరషాడ నక్షత్రం వారు పనస చెట్టుని నాటిన శుభం జయం పురోభివృద్ధి కలుగుతాయి



మకర రాశి

ఉ.షా 2,3,4 (బో.జా.జి)

శ్రవణం 1,2,3,4 (జు.జే.జో.ఖ), ధనిష్ట 1,2 (గా,గి)

ఆదాయం:8 వ్యయం:14

రాజపూజ్యం:4 అవమానం: 5

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 5వ స్థానంలో రజతమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 6వ ఇంట సువర్ణమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 3వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 2వ స్థానంలో రజతమూర్తిగా రాహువు 8లో స్థానంలో లోహమూర్తిగా కేతువు సంచరిస్తునారు

మకర రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆర్థికపరమైనసర్దుబాట్లు ఎక్కువవుతాయి డబ్బులు వస్తాయి చేతిలో నిలబడవు సమస్యలు వస్తాయి సమసిపోతాయి ప్రతివిషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది మబ్బులంత తేలికగా విడిపోతుంది మనోధైర్యం చాలాఅవసరం మానసిక బలహీనతను సొమ్ము చేసుకునే వారుంటారు ప్రతివిషయాన్నిమీరు నెగెటివ్‌గా ఆలోచిస్తారు ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి విద్యారంగంలోమంచి ఫలితాలు సాధిస్తారు అత్యున్నత విద్యను అభ్యసిస్తారు జీవితాశయం నెరవేర్చు కొనడానికి శ్రమిస్తారు అలంకరణ పట్ల ఇష్టం కలిగి ఉంటారు డాంభికంగా కనిపిస్తారు మనస్సులో ఉన్న భావాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు నిత్య సంతోషిగా అందరికీ కనిపిస్తారుఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది స్వగృహయోగం ఏర్పడుతుంది ఋణాలు తీర్చివేస్తారుమీమీద ఉన్న బాధ్యతలను తీర్చుకోవాలని తీవ్రంగాఆలోచన చేస్తారు వ్యవసాయం, ఫలసాయం,వ్యాపారం, ఉద్యోగం బాగుంటాయి ప్రతిపనిలోనూ కష్టపడితే గానీ ఫలితాలు రావని అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు అదృష్టం మన ఆశ, కృషి వాస్తవం ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తిస్తారు అనుకూలమైన గురుగ్రహ ప్రభావం వల్ల ప్రతిష్ట పెంచే ఓ పదవి లభిస్తుంది కుటుంబసభ్యుల తృప్తికోసం బంగారు నగల మీద ధనాన్ని పెట్టుబడి పెడతారు విసుగూ, విరామం లేకుండా శ్రమిస్తారు ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తుర్వులు మీకుమేలు చేస్తాయి మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలున్న కాంట్రాక్టులను మీ సొంతం చేసుకుంటారు దూరప్రాంతాలకు పిల్లల్ని పంపించి చదివిస్తారు ఈ సంవత్సర ఉత్తరార్థములో పనులు ఆలస్యంగా నైన పూర్తి చేస్తారు ఆర్థికంగా కొంత

చికాకు ఉన్ననూ ఏదో విధంగా ధనం చేతికందుతుంది విపరీత మైన మానసిక సంఘర్షణ లోనవుతారు ఏదొక తెలియని అభద్రత ఏర్పడుతుంది మీ ముందు నిలిచి మాట్లాడి లేని వారు కూడా మీకు సలహాలు ఇవ్వటము, పరోక్షముగా విమర్శించుట ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది ప్రలోభాలకు లొంగి దాచిన ధనం వృద్ధి చేసుకోకూడదు క్రొత్తది సంపాదించుకున్నా, ఉన్నది కాపాడుకోవడం ఉత్తమమని గ్రహించండి ఉద్యోగస్తులు అనవసర విషయాలపై ఆసక్తి చూపకండి, తొందరపడి అత్యుత్సాహంతో మీ అధికారులు పట్లగాని, మీ యాజమాన్యం పై పట్లగాని అనుచితముగా మాట్లాడకండి, మాట పెదవి దాటితే వృద్ధి తరుగుతుందని గ్రహించండి మాటలు చేరవేసే వారుంటారు తస్మాత్ జాగ్రత్త, తమ సంతానం ప్రయోజకులుగా ఉంటారు తాము కోరుకున్న విద్యా సంస్థలలో తాము కోరుకున్న కోర్సులలో ప్రవేశాలు లభించ వచ్చును విద్యార్థులకు ద్వితీయార్థము మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు నిత్యం ప్రత్యేక శనిస్తోత్రము శ్రీలక్ష్మీ స్తోత్ర పారాయణము చేయండి ధార్మిక సేవా, సామాజిక సేవా కార్యక్రములు నిర్వహిస్తారు అందిన ధనాన్ని సద్వినియోగపరుస్తారు దైవ సంబంధిక కార్యక్రమాలలో తగుశ్రద్ధ చూపిపనిలో నిమగ్నమవుతారు తల్లి గారి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం, వైద్యుణ్ణి సంప్రదించుట, ఒక సమయంలో కాస్త ఆందోళన కలుగుతుంది ఎలర్జీ వంటి సమస్యలు బాధించవచ్చును సమస్య కొంత దీర్ఘకాలికంగా ఉండవచ్చును కంటి మరియు దంత సమస్యలు బాధించుట వృత్తి పరముగా వృద్ధిలోకి వస్తారు మేన మామలకు ఆరోగ్యములో కొంత చికాకు కనిపించుచున్నది ఖర్చులను నియంత్రించుకొనుట ఉత్తమము అధికాశతో వివాదస్పదమైన ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు తస్మాత్ జాగ్రత్త తమ సంతానానికి శుభకార్యాచరణ తన కోపమే తన శత్రువని తెలుసుకోవాలి ఆవేశము అనర్థానికి కారణం కావచ్చును విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది తాము కోరుకున్న స్థానాలలో ప్రవేశము లభించగలదు వ్యవసాయదారులకు అనుకూలముగా ఉన్నది మీ పరిచయానికి, స్నేహానికి ఇతరులు ఆసక్తి చూపుతారు జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం లభిస్తుంది సంతానం యొక్క పురోగతి సంతృప్తి కరముగా ఉంటుంది విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు సంవత్సరం చివరిలో ఆర్థిక లాభము, భూములు, వాహనాలు, గృహములు కొనుగోలు చేస్తారు పరపతి పెరుగుతుంది అయితే దీనితో సమానంగా నరఘోష, పరోక్ష శతృత్వములు, నిందారోపణలు భరించవలసిన స్థితి రావచ్చును

ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస చెట్టును,

శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టును,

ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి



కుంభరాశి

ధనిష్ట 3,4 (గూగే) శతభిషం 1,2,3,4 (గో,సా,సి,సు)

పూభా 1,2,3 (సే,సో,దా)

ఆదాయం: 8 వ్యయం:14

రాజపూజ్యం:7 అవమానం: 5

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 4వ స్థానంలో లోహమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 5వ ఇంట రజతమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 2వ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు

రాహు కేతువులు 21.05.2025 నుండి 1వ స్థానంలో సువర్ణమూర్తిగా రాహువు 7లో స్థానంలో తామ్రమూర్తిగా కేతువు సంచరిస్తునారు

మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు వస్తాయి నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు కలహాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది శని శ్లోకం పఠిస్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలు పొందుతారు కుటుంబ వాతావరణం అప్రశాంతంగా ఉంటుంది భగవద్ ఆరాధన శ్రేయస్కరంమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితములు కలుగగలవు మీ జీవితానికి ఒక స్థిరమైన దిశ, దశ ఏర్పడే అవకాశం గలదు భవిష్యత్తుకై శాశ్వత స్థిర నివాసంగాని, శాశ్వత పథకాలుగాని రూపొందించుకుంటారు ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి సంతానం యొక్క విద్యా విషయంపై స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది ద్వితీయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలోగాని స్వల్పమైన చికాకు ఏర్పడ వచ్చును ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతోబాటు అదనపు బాధ్యత కూడా నిర్వర్తించ వలసి వస్తుంది ధనము మాత్రం అంచనాలకు మించి ఖర్చుఅయ్యే అవకాశములు గలవు స్థిరాస్థులు కొనుగోలు చేయునపుడు సంబంధించిన కాగితాలు పునః పరిశీలించి వలసినది నూతన వ్యాపారములలో ప్రవేశించుట, అనూహ్యంగా ధనము చేతికందుతుంది గతంలో ఋణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలంగా చేతికందుతుంది శతృవులు మిత్రులుగా మారే అవకాశం గలదు మీ స్నేహాన్ని

మీ ఆశ్రయాన్ని కోరే అవసరం మీ ప్రత్యర్థులకు వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు జనాకర్షణ, ఆత్మాభిమానం పెరుగుతుంది నూతన వాహన లాభం, ఎంతటి కార్యాన్నయినా సమర్థవంతంగా నిర్వహించ గలరనే పేరు వస్తుంది వ్యాపారస్థులకు అనుకూలంగా ఉన్నది మనస్సు, శరీరం సహకరించక పోవడం, సహనం తగ్గుట తదితర సమస్యలు ఉత్పన్నం కావచ్చును అనవసర వృధా ఖర్చులు పెరిగే అవకాశం గలదు భూములు కొనుగోలు చేయుటయందు ఫలితాన్ని సాధిస్తారు పొత్తి కడుపు లేదా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చును ఔషధ సేవనం తప్పక పోవచ్చును ధార్మిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి జనాకర్షణ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది గత అనుభవాలు భవిష్యత్తుకు పాఠంలా ఉపయోగించుకుంటారు ప్రయోగాత్మక వ్యాపారాలు గాని ఇతర విషయాలు గాని అన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచు కోవడంలో శ్రద్ధ చూపిస్తారు పరుగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీరు త్రాగడం మేలని నిర్ణయించు కుంటారు స్వర్ణ, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఋణబాధ తీర్చడానికి విశేషకృషి చేస్తారు సఫల మవుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వాహనాలు నడుపునపుడు జాగ్రత్త అవసరం అగ్ని, జల సంబంధిత ప్రమాదములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం విద్యార్థులకు చివరలో అనుకూలంగా ఉన్నది గట్టి ప్రయత్నం ఆత్మ ధైర్యముతో ముందుకు వెళ్ళండి గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు పశ్చాత్తాపపడతారు జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము కలుగుతున్నది మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది మాట విలువ కాపాడుకోకపోతే అనుకోని విధమైన కష్టాలు సంభవిస్తాయి ఆర్థిక అవసరాలు పెరుగుతాయి సూర్య సందర్శన సూర్య ఆరాధన అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వగలదు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం శుభాన్నిస్తుంది. దేవాలయ దర్శనాల వల్ల ఆరోగ్య సంబంధమైన అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్య సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును
శతభిష నక్షత్రం వారు అరటి
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును
నాటిన సర్వదా శుభం కలుగును



మీన రాశి

పూభా 4 (దీ) ,ఉభా 1,2,3,4 (దూ, షం, ఝా, ధా)

రేవతి 1,2,3,4 (దే,దో,చాచి)

ఆదాయం:5 వ్యయం:5

రాజపూజ్యం: 3 అవమానం:1

గురుడు ఉగాది నుడి15.05.2025 వరకు 3వ స్థానంలో తామ్రమూర్తిగాను తేదీ15.05.2025 నుండి 4వ ఇంట లోహమూర్తిగా సంచరించును

శని సంవత్సరమంతా 1వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు

రాహుకేతువులు 21.05.2025 నుండి 12వ స్థానంలో లోహమూర్తిగా రాహువు 6లో స్థానంలో సువర్ణమూర్తిగా కేతువు సంచరిస్తునారు

మీలో ఎంత శక్తి సామర్థ్యములు ప్రజ్ఞా పాటవాలు ఉన్న సమయంలో స్వయంగా వినియోగించు కోలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. మీరు ఇచ్చిన సలహాల వల్ల ఇతరులు ప్రయోజనాన్ని చూసిఆనందిస్తారు. కానీ మీకు మీరే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. తొందరగా నిరాశ చెందకుండా మీ కర్తవ్యాన్ని నిర్వహించటం చేస్తారు. అతి శీఘ్రమైన ఫలితాలు మాత్రం ఆశించరాదు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉంది. గ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఋణబాధలు తొలగును. పారిశ్రామికవేత్తలు నూతన వ్యాపారాలు చేయదలుచుకున్న అటువంటి వారికి విశేషమైన అనుకూలతలు ప్రాప్తించే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రయాసతో పూర్తయ్యే అవకాశం కలదు. వీలైనంత వరకు విదేశీ ప్రయత్నాలు సురక్షితం చేయడం ఉత్తమం. సాంకేతికపరమైన సమస్యలు తలెత్తే అవకాశం కలుగుతోంది. ఈ వత్సరాంతంలో అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వివాహాలు విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఒకటి రెండుమార్లు ఆలోచించుకొని ప్రతి పని ఆచరించాల్సిన అవసరం ఉంది. కొంత ఆత్మాభిమానం గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మీన రాశి వారికి ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు పరస్పర సామరస్యము అవగాహన లోపం వల్ల కుటుంబ పరమైన సమస్యలు ఒత్తిళ్లు అధిగమిస్తూనే సాధారణ శుద్ధికి చేరుకుంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు ప్రతి పనిని చాలా శ్రద్ధగా పూర్తి చేస్తారు మంచి పనులకు ధనాన్ని వెచ్చిస్తారు దూర ప్రయాణాలు

చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది గురుడు పంచమ స్థానంలో సంచారం ఉన్నప్పుడు సంతాన ఆర్థిక అభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం ఉన్న క్రమశిక్షణ నియంత్రణ సచ్ఛీలత్వము సత్ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదుగుదల దైవబలం ఎంతటి కష్టతరమైనటువంటి ప్రతికూలతలైన అనుకూలతగా మలుస్తుంది అలాగే సోమరితనం పనులు వాయిదా వేయడం నిర్మిత కలగడం ఆశావా దృక్పథాన్ని కలిగి లేకపోవడం వంటి ఫలితాలను శని కలగజేసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా శ్రద్ధను వహించినట్లయితే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది సోదరీ సోదరీమణులు ఆదరించి వారి అభిమానాన్ని పొందినట్లయితే చాలా మంచి ఫలితాలను పొందగలుగుతాం జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది నూతన వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపార సంబంధాలు వృత్తి వ్యవహారాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలతో కూడుకొని ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలనుకునేటువంటి వారి యొక్క ప్రయత్నాలు అద్భుతంగా ఫలితాలను ఇస్తాయి విద్యార్థులకు చాలా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది ఆర్థిక గౌర ప్రతిష్టలపై శని ప్రభావం కలిగి ఉంది సన్నిహిత వర్గం బలపడే అవకాశం చాలా తక్కువగా ఉంది జనం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారాలపరంగా మనసును రాయి చేసుకుని కొత్త కార్యక్రమాలు చేస్తారు మంచి ప్రజాదరణ పొందుతున్నప్పటికీని ఫలితాలు అనుకూలంగా ఉండవు విద్యాసంస్కృతిక సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఉంటుంది అండదండలు మంచి ఫలితాలను ఇస్తాయి అంతర్గత రాజకీయాలు కొంత ప్రతి కూలతలను కలుగజేసేటువంటి అవకాశం ఉంది శత్రువర్గం కొంత బలం పుంజుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్న స్నేహితులు బంధువులు మీకు సహాయం చేయలేనటువంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏకపక్ష నిర్ణయాలు, కోపము, శత్రువర్గానికి బలంగా మారుతుంది, కాబట్టి కొంత సంయమనం ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది

పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని,

ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును,

రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటిన పురోభివృద్ధి పొందుతారు

గోచారరీత్యా గ్రహాలకు స్థానాలు ఫలితాలు

గ్రహాలూనిత్యముచలనము కలిగి ఉంటాయి .స్థిరముగా ఒకదగ్గర ఉండవు . అలా చలనము కలుగుతూ వివిధ రాశులలో తమతమ కక్ష్యలలో భ్రమణము చెందుతూ ఉంటాయి . దీనినే గోచారము అంటారు . జాతకులు జన్మించిన జన్మ రాశి ఆధారముగా గోచారము ద్వారా ఫలితములు తెలుసుకోవచ్చు .ఒకవేళ జన్మ రాశి తెలియనివారికి పేరును బట్టి నామనక్షత్రముతెలుసుకొనినామరాశినితేలుసుకోనికొంతవరకు ఫలితములుతెలుసుకొనవచ్చును.గ్రహబలము ఎంతబాగున్నను ,గోచారము అనుకూలముగా లేనిచో మానవులు శుభ ఫలితములను పొందజాలరు.గోచారములో గ్రహములు జన్మరాశినుండి వివిధ స్థానములలో ఉన్నప్పుడు ఫలితములు ఏవిధముగా కలుగ చేస్తాయి .

సూర్యుడు జన్మరాశి నుండి 3 6 10 11 స్థానములలోనూ

చంద్రుడు 1 3 6 7 10 11 స్థానములలోనూ

బుధుడు 2 4 6 11 స్థానములలోనూ

గురుడు 2 5 7 9 11 స్థానములలోనూ

శుక్రుడు 1 2 4 5 8 9 11 స్థానములలోనూ

కుజ శని రాహువు కేతువు లు 3 6 11 స్థానములలోనూఉన్నప్పుడుశుభఫలితములుకలుగచేయుదురు

సూర్యుడు

1లోసంచారము,అనారోగ్యము,వేళతప్పి భోజనము,వ్యవహారమాంద్యం,వైరము

2లో భయముఅధికవ్యయం,నేత్రసామర్ధ్యంహీనత,శిరోవేదన,లాభాలమందగింపు,మోసం.

3*లోమానసికోల్లసం,శారీరకసుఖం,ఇష్టసిద్ది,సంతృప్తికరాదయం,ఆరోగ్యము.

4లోకార్యలలోప్రతికూలత,ఆరోగ్యక్షీణత,మానసికాందోళన,కుటుంబకలహాలు

5లోనమ్మకద్రోహం,ధననష్ఠముశత్రువులవలనభయం,ఆలొచనహీనత.

6*లోకార్యసానుకూలత,లక్షసిద్ధి,శారిరకసౌక్యము,ధనసమృద్ధి,ఆరోగ్యము.

7లోకళత్రసమస్య,అభిప్రాయభేదము,సంతానభాదలు,నిరుత్సహము,ప్రయాణాలలొనష్టము.

8లో గర్బసంబందానారోగ్యము,విరోధాలు,విచారము,శత్రువృద్ధి,ప్రయాణాలలొప్రమాదాలు,మనశ్చింత.

9లోధననాశము అకారణవైరము,మనోవ్యాకులత,పనులటఆటంకం.

10*లోకార్యసిద్ధి,శుభములు,మహనీయులకలయిక,శారిరకసుఖం,గౌరవమర్యదలు.

11*లోవ్యాపారవృద్ధి,సంతోషాలు,శుభకార్యనిర్వహణ,స్తిరాస్థిలాభం,ధనధాయం.

12లోఅనవసరప్రయాణం,ప్రాణపాయసూచన,బందునష్ఠం.ఉష్ణసంబంధవ్యాధులు.

చంద్రుడు

1*లోనూతనవస్త్ర,అభరణప్రాప్తి,కుటంబసౌఖ్యం,ఆరోగ్యం,గౌరవము,సుఖనిద్ర,భోజనసౌఖ్యం.

2లో అనారోగ్యము,ధననష్టం,కార్యప్రతికూలత,మానసికభాద,ఆహరసంబందితసమస్యలు.

3*లో స్త్రీసౌఖ్యం,ధనవస్తు,అభరణలాభం,కార్య్మలందువిజయము.

4లో అలసత్వం,మరుపు వలన సమస్యలు,బంధుమిత్రవైరము,ఆందోలన,ప్రతిపనిలోనుప్రథికూలత.

5లో మనశ్చింత,ధననష్ఠం,మానసికాందోళన,బలహినత,భయము,వాతసంబంధ సమస్యలు,

6*లో పుణ్యము,కీర్తి,ఆరోగ్యం,ధనాధాయము,సుఖము, శుభకార్యనిర్వహణ,స్వస్థలనివాస ప్రాప్తి.

7*లోఅన్నింటా అభివృద్ధి,సకలకార్యసిద్ధి,స్త్రీ సౌఖ్యం,శారిరకసౌఖ్యం,మనోల్లాసం.

8లో అజీర్ణ భాధలు,నరాల బలహినత,ధననాశము,నిద్రలేమి,అకారణవైరము.

9లోస్థానచలనము,కార్యరంగంలోప్రతికూలత,శత్రువృద్ధి,బంధుమిత్ర,పుత్రవిరోధము,కుటుంబసమస్యలు.

10*లో చేపట్టిన ప్రతి పనిలో సానుకులత,అభిష్ఠసిద్ధి,ఆరోగ్యము,శుభకార్యనిర్వహణ.

11*లో శుభవార్తశ్రవణం,విందుభోజనము,కార్యసిద్ధి,ధనలాభము.

12లో సంఘంలో గౌరవము,శారిరకశ్రమ,అధికవ్యయము,మనోవికలత్వం,కార్యనాశనం.

కుజ

1లో కార్యవిఘ్నము,భార్యతో కలహము,శత్రువృద్ధి,త్రిప్పుట,అనారోగ్యము.

2లో దుష్టులతో అకారణకలహం,ప్రమాదం,కార్యవస్తునాశనము,దుర్బలత్వము.

3*లో సర్వకార్యసిద్ధి,సజ్జన సాంగత్యం,ధనప్రాప్తి,ఆరోగ్యం,సుఖం.

4లో యంత్ర సంబందితప్రమాదాలు,గాయాలు,కలహము,శారిరకశ్రమ,కార్యవిఘ్నము,రోగము.

5లో పాపకార్యసక్తి,శత్రుసమస్యలు,అటంకాలు,అనారోగ్యం.

6*లో పుణ్యకార్యనిర్వహణ,సత్కలక్షేపము,ధనధాన్యప్రాప్తి,కార్యసిద్ధి,గౌరవం.

7లో ఉదర,నేత్రసంబందిత వ్యాధులు,వస్తునాశము,కుటుంబకలహములు,బందువైరము.

8లో శ్వాసకోశ సమస్యలు,ఋణభాద,త్రిప్పుట,కార్యప్రతికులత,అగౌరవము.

9లో వ్యవహరమాంద్యత,అధికారులునుండిసమస్యలు,స్థానచలనము,ఆరోగ్యక్షీణత.

10లో స్వల్ప కార్యసిద్ధి,ధన,వృధాభ్రమణం,వ్యతిరేఖత,ప్రతికూలత.

11*లో శీఘ్రకార్యసిద్ధి, నూతనవస్త్రలాభం, ధైర్యము,కార్యసానుకులత,సుఖ సంతోషాలు.

12లోస్థానచలనము,శారిరకశ్రమ,అవమానాలు,అధికవ్యయము,రోగాలు.

బుధుడు

1లో వృర్ధకలహములు,స్నేహము,అకాలభోజనము,విద్యావైఫల్యము,బందుమిత్రవిరోధము.

2*లో సత్సాంగత్యము,సుఖసంతోషములు,విందువినోదాలు,ఆరోగ్యము,అనుకూలతలు.

3లో బుద్ధిహినత,అధికారుల నుండి సమస్యలు,బంధువిరోధము,వస్తునష్టం,ప్రమాదములు.

4*లో మనోవికాసము,సర్వకార్యసిద్ధి,శుభకార్యనిర్వహణ,మాతృసుఖం,సౌఖ్యం.

5లో పైత్యసంబంధవ్యాధులు,అకారణవైరము,ఆదరణలోపము,ఉష్ణసంబంధవ్యాధులు,మనోవ్యాకులత.

6*లో విధ్యాధికత ఆనంధము,మనోధైర్యము,ధనలాభము,విజయప్రాప్తి,మాటచేల్లుబాటు.

7లో అధికారులాఅగ్రహము,దురదృష్ఠం,ఆత్మీయుల ఎడబాటు,జడత్వము,అందోళన.

8లో మానసికభీతి, బంధునష్ఠం,హృదయతాపము,రోగము,సుఖము,విజయప్రాప్తి.

9లో అలసత్వము,కీర్తినాశము,అసత్యప్రేలాపము,భోజనసుఖం,అన్యులకుప్రమాదములు.

10లో అలసత్వము,అపకీర్తి,చీవాట్లు,భోజనహని,అసౌఖ్యం,ప్రశాంతత.

11*లో ధనకనక వస్తుప్రాప్తి,గృహంలో శుభకార్యానిర్వాహణ,కీర్తి,ఆనందం.

12లో ఆశించిన కార్యనాశనము,రోగవృద్ధి,కష్టకాలము,అసౌఖ్యము,మనోవ్యాకులత.

గురుడు

1లో స్థానచలనము,నివాసమార్పు,వృర్దసంచారము,మనశ్చింత,ఉద్యోగనాశనము,

2*లో కుటుంబసౌఖ్యం,కీర్తివృద్ధి,ధనాధయము,మనోనిబ్బరము,సంతృప్తి.

3లో పట్టుదలసడలింపు,అనూహ్యప్రమాదం,దరిద్రము,వ్యవహరనాశనము,బంధువిరోధము,

4లో అతివ్యయం,బంధుమరణవార్తశ్రవణం,ధననాశనము

5*లో మనోవాంచసిద్ధి,దైవానుగ్రహము,ఐశ్వర్యప్రాప్తి,కార్యనుకులత,బంధువిరోధము,కీర్తిధనలాభం.

6లో ఉద్యోగమార్పిడి,అనూహ్యఅపద,రాజశిక్ష,అగ్నిభాద,చోరభయం,బంధుమిత్రస్పర్ధలు.

7*లో కార్యసిద్ధి,శారిరకసౌఖ్యం,ఆరోగ్యం,అధికారసందర్శన,సంపూర్ణాఆనందం

8లో గృహసమస్య,రాజభయం,హని,కోపం,అనూహ్యవరోధములు,అగ్నిప్రమాదము,చౌరభయము.

9*లో స్తిరాస్థిలాభం,తపోబలం,పందేం లో విజయము,స్త్రీ సౌఖ్యము,వృత్తిరాణింపు.

10లో కార్యవిఘ్నత,అశాహతము,వృర్ధసంచారము,వృత్తిభగ్నము,ధనధాన్యప్రాప్తి.

11*లో అన్నిటాలాభం,కీర్తి,తేజోవృద్ధి,బలసంపన్నత,విజయప్రాప్తి,పదోన్నతి.

12లో స్థానచలనము,పదవీహీనత,ప్రయాణాలు,స్త్రీచలనవ్యయము.

శుక్రుడు

1*లో ఆనందము,పరవశము,కార్యసాఫల్యం,పరస్త్రీసంగమసిద్ధి,ధనలాభం,సౌఖ్యము.

2*లో స్త్రీసల్లాపము,సంతోషము,ధనకనకవస్తులాభము,రతిసౌఖ్యం,కీర్తి.

3లో వ్యాపారభాగస్వాముల వలన నష్టం,వ్యయప్రయాసలు,కార్యహాని.

4*లో ఆనందము,స్త్రీసౌఖ్యం,వాహనప్రాప్తి.

5*లో తల్లిదండ్రులకు ఆనందం,సంతానసౌఖ్యం,సేవలాభం,సేవకజనానురక్తి.

6లో జ్ఞాతులకలహము,కుటుంబసమస్యలు,కళత్రరోగం,రతిహాని.

7లో భయవృద్ధి,సుఖరోగం,స్త్రీకలహం,కోపం,అధికవ్యయము.

8*లో స్థిరాస్తులవృద్ధి,రతి సుఖాధిక్యత,ధనప్రాప్తి,కీర్తిలాభం,బందుమిత్రసాంగత్యం,

9*లో ధర్మకార్యచరణ,ప్రేమకలాపాలు,దేశభక్తి,గురుపూజ,కార్యసిద్ధి.

10లో కార్యవిఘ్నము,వస్తునాశము,బలహినత,స్త్రీసుఖనాశము,శత్రుభీతి,

11*లో సుఖశాంతులు,కీర్తివృద్ధి,ఇష్టకార్యసిద్ధి,విందుబోజనము, కార్యలాభము.

12లో ఆయుధాఘాతము,యంత్రప్రమాదములు,కార్యవిఘ్నములు,ఆరాటము.

శని

1లోశనిఉంటే ఆసమయాన్ని జన్మశని అంటారు.

భార్యపుత్రబంధువులకునష్టం,ప్రమాదం,తేజోక్షీణత,అనారోగ్యం,మనశ్చింత.

2లో గౌరవనాశనం, ధనహని,త్రిప్పుట,దూషణలు,ఆరోగ్యనాశనం,కుటుంబ కలతలు.

3*లో కీర్తి,ధనాదాయం,శ్రమకుగుర్తింపు,ప్రయాణలాభం,వ్యవహారలాభము.

4లోనాల్గులోశనిఉంటేఅదిఅర్ధాష్టమశనిఅంటారు.ప్రమాదాలు,విచారము,బంధుమిత్రపీడ,అనారోగ్యబాధ.

5లో అనూహ్యనష్టములు,ప్రమాదాలు,తగాదాలు,నీచస్త్రీలతోరతి,మనస్చాంచల్యము,శ్రమ.

6*లోధనదాయము,ధాన్యసమృద్ధి,గృహనిర్మాణావకాశము,బంధుజన,సంతోషము,కార్యసాఫల్యము,

7లో ప్రయాణము,మనోవేధన,దేశాంతర యానం,విపరిత భయా అందోలనలు,వ్యాధిపీడ,

8లో.మృత్యుప్రాప్తి,ఆపదలు,స్వజననాశము,ద్వేషాలు నేరారోపణ,నిష్ఠూరములు,శిక్షాప్రాప్తి,అవమానాలు.

9లో దుఃఖము,ధనాదాయక్షీణత,తలచిన పనులు కుంటుపడుట.లాభించే నష్టం.

10లో మనోవ్యకులత,పాప కార్యచరణ,ఉద్యోగనష్టం,వ్యవహారనష్టం.

11*లో వ్యాపార లాభము,స్త్రీ సల్లపము,సంతానసౌఖ్యం,మనోనిర్మలత,ఇష్టవాంచ ఫలసిద్ధి.

12లో ధనవ్యయం,ప్రమాధసూచనలు,విచారము,వ్యయప్రయాసలు,శ్రమ.

రాహు , కేతువులు

రాహోర్జన్మ గతో భయంచ కలహం సౌభాగ్య మాన

క్షయే ,విత్తభ్రంశం మహోత్సుఖే రిపుభయం చాష్టౌచ

చోరాద్భయం శత్రోర్వృద్ధి ధనక్షయం శుభ ఫలం

భ్రుత్యప్యనాశం వ్యయేకుర్యాత్ తత్ఫలమేవ

కేతు రనిశం చేత్యాహు గార్గ్యాతయః


తాత్పర్యము : రాహు కేతు గ్రహములు జన్మరాశి నుండి పన్నెండు రాశులలోసంచరించుసమయమున

1 భయమును,2 కలహాలను,3సౌభాగ్యమును,4 మానహానిని 5ధన నష్టములను,6 మహాసుఖములను,

7 శత్రువులవలనభయం,8 చోర భయమును 9శత్రువృద్ధిని,10 ధన క్షయమును, 11శుభ ఫలములను

12 భ్రుత్యునాశనమును కలిగించుదురు

రాహుకాల గుళిక యమగండం వారదుర్ముహుర్తములు			
రాహుకాలము సుర్యోదయం 6 అయినపుడు		**గుళికకాలము** సుర్యోదయం 6 అయినపుడు	
ఆది	సా4.30 మొదలు 6.00 వరకు	ఆది	ప 3.00 మొదలు 4.30 వరకు
సోమ	ఉ 7.30 మొదలు 9.00 వరకు	సోమ	ప 1.30 మొదలు 3.00 వరకు
మంగళ	ప 3.00 మొదలు 4.30 వరకు	మంగళ	ప 2.00 మొదలు 3.30 వరకు
బుధ	ప 12.00మొదలు 1.30వరకు	బుధ	ఉ 10.30 మొదలు 12.00 వరకు
గురు	ప 1.30 మొదలు 3.00వరకు	గురు	ఉ 9.00 మొదలు 10.30 వరకు
శుక్ర	ఉ 10.30మొదలు 12.00వరకు	శుక్ర	ఉ 7.30 మొదలు 9.00 వరకు
శని	ఉ 9.00 మొదలు10.30 వరకు	శని	ఉ 6.00 మొదలు 7.30 వరకు
	యమగండం		వారదుర్ముహుర్తములు
ఆది	ప 12.00మొదలు 1.30వరకు	ఆది	సా4.24మొదలు 5.12 కు
సోమ	ఉ 10.30మొదలు 12.00వరకు	సోమ	ప 12.24 మొదలు 1.30కు, ప2.48మొ3.36 కు
మంగళ	ఉ 9.00 మొదలు10.30 వరకు	మంగళ	ఉ 8.24 మొదలు 9.12కు ఉ 10.48మొ11.36కు
బుధ	ఉ 7.30 మొదలు 9.00 వరకు	బుధ	ఉ 11.36 మొదలు 12.24కు
గురు	ఉ 6.00 మొదలు 7.30 వరకు	గురు	ఉ 10.00 మొదలు 10.48కు ప 2.48మొ3.36కు
శుక్ర	ప 3.00 మొదలు 4.30 వరకు	శుక్ర	ఉ 8.24 మొదలు 9.12కు ప 12.24 మొ 1.30కు
శని	ప 1.30 మొదలు 3.00వరకు	శని	ఉ 6.00 మొదలు 7.36కు



జననకాలనక్షత్రగండగుణదోషశాంతులు

అశ్విని: 1వపాదంలోశిశుజననంతండ్రికి,శిశివుకుదోషము.దోష నివృత్తికి హోమ సహితశాంతిజరపాలి. లక్ష్మీనృసింహ అర్చన,మహ న్యాస పూర్వక రుద్రాభిషేకము,నక్షత్ర, నగ్రహ, జప ,దానములు, సువర్ణ దానముచేయవలేను.అశ్విని నక్షత్రములో2, 3, 4 పాదాలకు దోషం లేదు. అయితే ఈనక్షత్రంసామాన్య దోషం అయినందువల్ల సామాన్య శాంతి ఆద్య వీక్షణము జరిపించాలి. నక్షత్రము లో అబ్బాయి పుడితే ధనవంతుడు, అధిక వినయము, బుద్ధిగలవాడుగా, సమర్థుడు, శౌర్యవంతుడుగా ఉంటాడు.కీర్తి,సుఖము, గొప్పశరీరము కలిగిన వాడుగా ఉంటాడు.ఈ నక్షత్రము లో అమ్మాయి జన్మిస్తే. ఆమె వ్యవహారాల్లోనేర్పు కలిగి నదిగా, బలవంతురాలుగా, అహంకారం కలిగిందిగా ఉంటుంది.

భరణి: తొలి పాదము, 2వ పాదము,4వపాదాలలోజన్మించినవారికిదోషములేదు.అయితే3వపాదములో జన్మించిన శిశువుకు తండ్రికి దోషం వస్తుంది. అలాగేఅమ్మాయిజన్మిస్తేఆఅమ్మాయికి,తల్లికిదోషంవస్తుంది. ఈ దోషం 27 రోజులు ఉంటుంది. ఈ దోష శాంతికి హోమసహితశాంతిహయగ్రీవార్చననక్షత్రనవగ్రహ జపాలు, దానాలు, చేయించాలి.

కృత్తిక: తొలి పాదం, 2వ పాదము, 4 వపాదములోజన్మించినవారికిదోషములేదు.3వపాదంలోఅబ్బాయి జన్మిస్తే.ఆశిశువుకు,తండ్రికిదోషంఉంటుంది.అలాగేఅమ్మాయిజన్మిస్తేఆమెకి,ఆమెతల్లికిదోషంకలుగుతుంది. ఈ దోషశాంతికి ఏ పాదంలోజన్మించినఆద్యవీక్షణతోపాటునక్షత్రనవగ్రహజపాలు,దానాలు,చేయించాలి అబ్బాయిజన్మిస్తే,అభిమానం, ఆప్యాయతలతో పాటుగంభీరంగాఉంటాడు.అమ్మాయిజన్మిస్తే,పేరుప్రతిష్టలు, అధికమైన ఆవేశం కలిగి ఉంటుంది.

రోహిణి: ఒకటవ పాదములో శిశువు జన్మించిన తల్లికి, మేన మామకిదోషముఉంటుంది.రెండవపాదము అయితే తల్లికి, తండ్రికి, మేన మామకి దోషముఉంటుంది.మూడవపాదముతల్లికిమేనమామలకుదోషము ఉంటుంది.నాలుగవ పాదము అయితే మేనమామకు దోషముకలుగును.ఈనక్షత్రములోఏపాదములోనైన జనన మైన,హోమ పూర్వక శాంతి,సువర్ణలక్ష్మినారాయనప్రతిమదాము,మహాన్యాసరుద్రభిషేకము,నక్షత్ర, నవగ్రహజపాలు,దానం,చేయించాలి.అబ్బాయిజన్మిస్తే.అతడుమంచిబుద్ధిమంతుడైచక్కనిరూపంకలిగిన వాడై ఉంటాడు. సౌఖ్యము కూడా అనుభవిస్తాడు.సమర్థుకు,తేజస్సు,రతిప్రియుడు,భోగిఅగును.అమ్మాయి జన్మిస్తే.మంచి రూపవంతురాలై ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు.. దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటుంది.

మృగశిర:నక్షత్రములోని ఏ పాదములో జన్మించినాదోషంలేదు.శుభప్రదమే.అబ్బాయిజన్మిస్తేధనవంతుడు, ఉత్సాహ వంతుడు,శత్రువులనుజయించువాడు,పెద్దపెద్దకార్యాలుసాధించువాడు,వేదాలుతెలిసినవాడుగా మారుతాడు.అమ్మాయి జన్మిస్తే సౌందర్యంగల వ్యక్తి అయిఉంటుంది.గౌరవ ప్రతిష్టలు అందుకుంటుంది. ధర్మకార్యములు చేస్తుంది.

ఆరుద్ర : నక్షత్రము లో ఏ పాదములోనూ జన్మించినా దోషము లేదు. శుభము కలుగుతుంది. పురుషుడు జన్మిస్తే శౌర్యవంతుడు, చింత లేని వాడై ఉంటాడు.క్రూర కార్యములకుకూడావెనకాడడు,చింతలేనివాడు, ఈ నక్షత్రాన స్త్రీ జన్మిస్తేగనక.కలహాప్రియురాలు,పాపకార్యాలుచేయుటకువేనుకడనిదిగాఉంటుంది.

పునర్వసు: నక్షత్రమున ఏ పదములో జన్మించినా దోషములేదు.అంతాశుభమే.ఈనక్షత్రమునపురుషుడు జన్మిస్తే శౌర్య వంతుడు, శ్రమకు ఓర్చు వాడు, అల్ప సంతోషి అయి ఉంటాడు.ఈ నక్షత్రమున స్త్రీ జన్మిస్తే శాంత స్వభావం,బంధువుల అంటే అధిక ప్రేమ,అభిమానంచూపుతుంది.ధర్మ కార్యాలు చేస్తుంది. ధనవంతురాలు అవుతుంది.

పుష్యమి: తొలి పాదములో శిశువు జన్మించినట్లైతే మేనమామకు దోషము కలుగుతుంది.2,3పాదాలలో శిశువు జన్మిస్తే తల్లిదండ్రులకు దోషం.ఈదోషశాంతికిసామాన్యహోమశాంతి,మహాన్యాసరుద్రాభిషేకము, నక్షత్రనవగ్రహజపాలు,దానాలు,గంధపుచెక్కదానంమొదలైనవిచేయించాలి.4వపాదములోజన్మించిన వారికి దోషంలేదు.అయినా సామాన్యశాంతి,శిశువు ముఖాన్ని ఆద్యవీక్షణముతోతండ్రిచూడాలి.అబ్బాయి జన్మిస్తే బలవంతుడుగా,మిక్కిలి కామంగల వాడిగా,స్థిర బుద్ధిగల వాడుగా,పరి శుద్ధుడుగా, విద్యయందు సమర్థుడుగా అవుతాడు.అమ్మాయి జన్మిస్తేచక్కని రూపవతి, ధార్మికురాలు, దేవబ్రాహ్మణ భక్తి కలిగిందిగా, ఐశ్వర్యవంతురాలుగా, అదృష్టవంతురాలుగా అవుతుంది.

ఆశ్లేష : 1పాదములో శిశువు జన్మిస్తే దోషము లేదు శుభమే. 2వ పాదము లో శిశువు జన్మిస్తే.ధనానికి, తండ్రికి దోషం వస్తుంది. 3వ పాదములో శిశువు జన్మిస్తే తల్లికి దోషము.4వ పాదములో పుత్ర,పుత్రికా జన్మిస్తేతండ్రికి,ఆశిశువుకుదోషంవస్తుంది.ఈనక్షత్రంలోతొలిపాదంలోపుట్టినవారిసామాన్యశాంతిని, ఆద్య వీక్షణము జరిపించాలి. 2, 3, 4 పాదాల లోజన్మించిన వారికి మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర, నవగ్రహా దానాలు, సువర్ణ దానంచేయించాలి. అబ్బాయి జన్మిస్తే సౌందర్య వంతుడు, మంచి సౌభాగ్యం గలవాడు, క్రూరుడు, పర స్త్రీలందు ఆసక్తి కలవాడై ఉంటాడు. వ్యసనాలకు లోబడేవాడుగా అవుతాడు. అదే స్త్రీ అయితే కాస్త క్రూర స్వభావం కలిగినదిగా ఉంటుంది. కలహ ప్రియురాలు అవుతుంది.

మఖ: ప్రథమ పాద జనన మైనచో శిశివునకు తండ్రికి గండము ద్వితియ పాదముసంపూర్ణశుభప్రధము. తృతియ పాదంలోపుత్రజననముతండ్రికిపుత్రికజననముతల్లికిహనికరము.చతుర్ధపాదముదోషరహితము ద్వితియ చతుర్ధపాదకాల జనన దోషనివారణకు ఆద్యవీక్షణము,సామన్యశాంతి చేయుటతగును. ప్రథమ తృతియ పాదములలో జన్మించువారికిమహన్యాసపూర్వకరుద్రాభిషేకము.నక్షత్ర,నవగ్రహజపదానములు కర్తవ్యము.ఈనక్షత్రమున పుట్టినవాడు క్రూరుడుబలిష్ఠ మైనదేహముకలవాడు,కోపిష్ఠి,తేజస్సుకలవాడు, వాదన పటిమకలవాడగును.స్త్రీగౌరవనీయురాలుధనవంతురాలుదైవకార్యచింతనకలదియైసుఖించును.

పుబ్బ: శిశివు ఏపాదంలో పుట్టిన దోషము లేదు,సామన్యశాంతి ఆద్యవీక్షణ సరిపోవును.పురుషుడు పుట్టిన విచక్షణ శిల్ప నాట్య శాస్త్రజ్ఞుడు, ధర్మాత్ముడు,ధన సంపధన పరుడు అగును.స్త్రీ జన్మిచి ఉత్తమ సంతానము పోంది ధనికురాలు,శతృజయభిలాషి అగును .

ఉత్తర: ఆడగానీ మగశిశువుగాని ప్రథమ పాదమందు పుట్టినచో తల్లిదండ్రులకు గండము దోషశాంతికి తిలపాత్ర దానము హోమశాంతి,చేయించాలి.నాల్గవ పాదము.ఫ్రథమ పాద జననము శనిదశ లోను, మిగిలిన పాదాలు గురు,బుధదశలోనుమారకమున్న ది.ఈనక్షత్రమందుజన్మించినస్త్రీసంతానవతి,సౌభాగ్య వతి అగును. పురుషుడుదానశీలి,తేజస్వీ,కార్యకార్య విచారము తెలిసినవాడు,నాట్య శాస్త్రజ్ఞుడు అగును.

హస్త: ఇదిసంపూర్ణ దోషరహిత నక్షత్రము అనిశాస్త్రముమూడో పాదంలో పుత్రుడు పుడితే తండ్రికి దోషము. పుత్రిక అయితే తల్లికి సామాన్య దోషమనికొందరి అభిమతముఅబ్బాయి అయితే విద్యావంతుడు, ధనవంతుడు, పరోపకార పారీణుడు, అందమైనవాడు, చొరవ, ధైర్యం గల వాడుగా అవుతాడు. అమ్మాయి అయితే గౌరవవంతురాలు, ఐశ్వర్యం కలది, గురు దేవతాభక్తి కలిగినదిగా, సౌందర్యవంతురాలుగా, మంచి శీలవంతురాలుగా అవుతుంది.

చిత్త: మొదటి పాదంలో పుత్రికా పుత్రులు పుడితే తండ్రికి, రెండో పాదంలో పుత్రికా పుత్రులు పుడితే తల్లికి, మూడో పాదంలో పుత్రికా పుత్రులు పుడితే సోదరులకు దోషము వస్తుంది. ఈ దోషాలకి హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకం, నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, వస్త్రదానం, సువర్ణదానంతో మేక రూపం చేయించిన ప్రతిమను దానం చేయాలి.నాలుగో పాదంలో జన్మించిన వారికి సామాన్య శాంతి చేయించాలి పురుషుడు పుడితే చిత్రవర్ణములుగా వస్త్రాలను ధరించేవాడు, సంచార ప్రియం గలవాడు, ధనవంతుడు, భోగ భాగ్యాలను అనుభవించేవాడుగా అవుతాడు. అదే అమ్మాయి అయితే రూపవతి, ఆభరణాలను ధరించేది, తల్లిదండ్రుల ఆదరణను పొందినది, సౌఖ్యాలను అనుభవించేదిగా అవుతుంది.

స్వాతి: ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు. శుభప్రదము. పురుషుడు పుట్టిన ధర్మాత్ముడు, సత్యం పలికేవాడు, వ్యాపారమందు నేర్పుగలవాడు, విద్యావంతుడు, శూరుడు, ధైర్యం గలవాడుగా అవుతాడు. అమ్మాయి అయితే కీర్తి ప్రతిష్టలు కలిగినదిగా, సత్యము మాట్లాడేదిగా, మంచి సంతానం గలదిగా, శత్రువులను జయించేదిగా, నేర్పు కలిగినదిగా అవుతుంది.

విశాఖ: ఏ పాదంలో జన్మించినా కూడా సామాన్య దోషము ఉంటుంది. కాబట్టి సామాన్యశాంతిని, ఆద్యవీక్షణము జరిపించాలి. అబ్బాయి పుడితే సూక్ష్మబుద్ధి కలిగినవాడుగా, అసూయాపరుడుగా, ఇంద్రియాలను జయించేవాడుగా, ధనవంతుడుగా, దయగలవాడుగా అవుతాడు. అదే అమ్మాయి అయితే, సుకుమారమైన శరీరం కలిగినదిగా, మిత్రుల యందు ఆదరాభిమానాలు కలదిగా, విశేషంగా తీర్థయాత్రలు చేసేదిగా, ధనవంతురాలుగా, బంధు ప్రేమ కలిగినదిగా అవుతుంది.

అనూరాధ: ఏ పాదంలో జన్మించినా దోషం లేదు. శుభప్రదం. పురుషుడు పుడితే శూరుడు, పరదేశములయందు నివసించేవాడు, రాజ్య కార్యములందు ఆసక్తి కలవాడు, సౌందర్యవంతుడు, స్త్రీలయందు ప్రేమగలవాడుగా అవుతాడు. స్త్రీ పుడితే, యోగ్యులైన స్నేహితురాలిగా, ప్రసన్నమైన రూపం గలదిగా, గర్వము లేనిదిగా, పతిభక్తి కలిగినదిగా, ధనవంతురాలుగా, ఆభరణాలు ధరించేదిగా అవుతుంది.

జ్యేష్ఠ :

ఏ పాదంలో పుట్టినా పుత్రికా పుత్రులు ప్రబల దోషమైన యధావిధిగా (హోమశాంతి) మహాన్యాస రుద్రాభిషేకం నక్షత్ర, నవగ్రహ జపాలు, దానాలు, బంగారం, గోవు దానం చేయాలి.

అబ్బాయి పుడితే ధనవంతుడు, శ్రమలను ఓర్చుకొనువాడు. అసత్యం పలుకుటకు భయపడేవాడిగా, కామాధిక్యత గలవాడు. జాగరూకతతో సంచరించువాడు అవుతాడు.

అమ్మాయి అయితే చక్కగా మాట్లాడునదిగా, పెద్దలను గౌరవించేదిగా, భాగ్యవంతురాలు, సోదరులయందు, పుత్రులయందు అధిక ప్రేమగలది, కోపం గలదిగా అవుతుంది.

జ్యేష్ఠ 10 భాగాలలో

1భాగము-తల్లి తల్లికి, 2 భాగము-తండ్రికి, 3 భాగము మేనమామకు, 4 భాగము తల్లికి,

5భాగము -శిశువుకు, 6 భాగము-వంశానికి, 7 భాగము- ఉభయ వంశాలకు,

8 భాగము- సోదరులకు, 9 భాగము- మామకు,

10 భాగము- సర్వమునకు మంచిది కాదు

మూల:

మూల నక్షత్ర ఋక్షేద్వంతముల ప్రమాణమును 12 సమాన భాగములుగా చేయగా అందు

1వ భాగమున శిశువు జన్మించిన తండ్రికి,

2వ భాగము శిశువు జన్మించిన తల్లికి దోషము,

3వభాగముశిశువు జన్మించిన (తండ్రితండ్రికి),సోదరులకు,

4వ భాగమున శిశువు జన్మించినసోదర-సోదరిలకు,

5వ భాగమున శిశువు జన్మించిన మామకు దోషం,

6వ భాగముశిశువు జన్మించిన తండ్రి తోడబుట్టిన వారికి దోషము,

7వ భాగమున శిశువు జన్మించిన తల్లితోడబుట్టిన వారికి దోషము,

8వ భాగమున శిశువు జన్మించిన ధనమునకు హాని కలుగును,

9వ భాగమున జన్మించిన శిశువుతో జీవనమునకు(తల్లితండ్రికి) హాని కలుగును.

10వ భాగమున శిశువు జన్మించిన దారిద్ర్యం సంభవించును,

11వ భాగమున శిశువు జన్మించినరాజ్యలాభము

12వ భాగమున శిశువు జన్మించిన సౌభాగ్యకరము

దోష నివారణకు హోమశాంతులు జరిపించి, బంగారం మహిష దానం చేసిన దోష నివారణము అగును. ఫలితంగా శాంతి, సౌభాగ్యములు కల్గుననియు ప్రాచీన గ్రంథములు తెల్పుచున్నవి. ఈ నక్షత్రమున పుట్టినవాడు అభిమానం కలవాడును-ధనవంతుడును-సుఖమంతుడును-భోగమంతుడును-ధర్మపరుడును-బంధుపోషకుడును-ఎర్రని దేహకాంతి కలవాడును-శౌర్యవంతుడును అగును.

పూర్వాషాడ: 1,2 ,4పాదములు ఏ శిశువు జననమయిన దోషము బహుస్వల్పము సామన్యశాంతి ఆద్యవీక్షణ సరిపోవును. తృతియపాదంలోపుత్రజననముతండ్రికి,పుత్రికజననముతల్లికిహనికరము మహన్యాసపూర్వకరుద్రాభిషేకము.నక్షత్ర,నవగ్రహజపదానములు జరిపించాలి

ఈ నక్షత్రమందు పుట్టినవారు ప్రసన్నమైన ముఖముకలవారు, మిక్కిలి వినయ విధేయులు కలవారు, దానశీలురు గోసం రక్షకులుగా, కారుణ్యముకలవారు, అభిమానవంతులైన వారు అగును.

ఉత్తరాషాడ: ఈ నక్షత్రమునకు శాంతి లేదుఈ నక్షత్రమునందు జన్మించినవాడు చేసిన మేలు మరవని వాడు, ధార్మికుడు,శూరుడు, ప్రజ్ఞా వంతుడు, వినయ విధేయతలు కలవాడు, మంచి రూపవంతుడు అగును. స్త్రీ జన్మించినచో ధనికురాలు,భోగభాగ్యములు అనుభవించు నది,భర్తచే ఆధికముగా ప్రేమించ బడునది యగును

శ్రవణం: ఈ నక్షత్రమునకు శాంతి లేదు. ఉదారుడు, శాస్త్ర పండితుడు, ధైర్యవంతుడు, విద్వాంసుడు, మంచి వక్త, ధనవంతుడు, అరవై నాలుగు కళలు నేర్చినవాడు, సమస్తమును ఎరిగిన వాడు, ధర్మపరుడు అగును. స్త్రీజన్మించినబుద్ధివంతురాలు,భాగ్యవంతురాలు,దానగుణముకలదియగును.

ధనిష్ట: ఈ నక్షత్రమునకు దోషము లేదు. ఈ నక్షత్రము నందు పుట్టినవాడు ధర్మమునందు నిలకడ కలిగినవాడుచ, వ్యసనపరుడు, క్రూరుడు, క్షయరోగి, గూఢముగా అపరాధములు చేయువాడు, పరభార్యాసక్తుడు, శూరుడు అగును. స్త్రీజన్మించినధనవంతురాలు,సంతానవతి,భూతదయకలది అగును.

శతభిషము: ఈ నక్షత్రమునకు దోషము లేదు ఈ నక్షత్రము నందు పుట్టినవాడు భార్యయందు ఆసక్తిపరుడు, కపట వర్తనము కలవాడు, విశాలమైన అవయవములు కలవాడు, సుఖమును పొందువాడు, దుష్టుడును అగును స్త్రీజన్మించిన దానదర్మములు చేయునది భక్తి కలది నేర్పరి,సంపన్నురాలు,సంతానవతియగును.

.**పూర్వాభాద్ర:** ఏశిశివు జన్మించిన సామాన్య దోషమగును,కావున సామాన్యశాంతి ఆద్యవీక్షణము జరుపవలెను,ఈ నక్షత్రమున పుట్టినవాడు వ్యసనపరుదుస్త్రీ లోలుడు,ఆత్మస్తుతి చేయవాడునిగూఢంగా అపరాధములు చేయువాడు, పరులను నిందించువాడు, అధర్మాసక్తుడు, శూరుడు అగును.స్త్రీ జన్మించిన దైవభక్తి కలది ,సంపన్నురాలు,విద్యవినయసంపన్నురాలవుతుంది.

ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రమునకు శాంతి లేదు ఈ నక్షత్రమున పుట్టినవాడు సంతానవంతుడు, ధర్మాసక్తుడు, మంచి వక్త, శత్రువులను జయించువాడు,సౌఖ్యము నిచ్చువాడు,ధృఢమైన నియమములను పాటించువాడు,సదాకామాసక్తుడు అగును. స్త్రీ జన్మించిన శాంతస్వభావి,క్షమగుణము కలది , ధనికురాలు,సంతానవతి,గౌరవనియురాలు అగును.

రేవతి: ఈ నక్షత్రమందు చతుర్ధపాదము తప్పతక్కినపాదములన్నియుశుభప్రధములు.నాల్గవపాదమున పుత్రుడు జన్మించిన తండ్రికి,శిశువుకు,పుత్రిక జన్మించినతల్లికి,శిశువుకుదోషముహోమశాంతిమహన్యాస పూర్వక రుద్రా భిషేకము.నక్షత్ర,నవగ్రహ జప దానములు జరిపించాలి1, 2 ,3పాదములుఏశిశువుజనన మయిన సామన్య శాంతి ఆద్యవీక్షణ సరిపోవును ఈ నక్షత్రమున జన్మించిన వాడు రూప వంతుడు-ధనవంతుడు-భోగములనుభవించువాడు-పాండిత్యము కలవాడు-చరరూప ధన సంపదలు కలవాడు-అతి కామము కలవాడు దుర్గములను జయించువాడు శూరుడు పరదేశవాసము చేయువాడు అగును .స్త్రీ జన్మించిన శరిరపుష్టికలది,ధర్మపరాయణురాలు,చురుకైనది అగును.

బాలారిష్ట దోష విషయాలు

జన్మలగ్నము చంద్రుడు, 8స్థానంలోకుజుడు,7స్థానంలోరాహువు,9వస్థానములోశని,గురువు1స్థానములో 3 వ స్థానములో ఉన్న, రవి 5 లేక 12 వ స్థానంలో ఉన్న బాలారిష్టములు. జనన కాలమందు బాలారిష్టదశ కూడా వచ్చిన మిక్కిలి దోషము.జన్మచంద్రలగ్నమునకు కేంద్రములలో 4,7,10,స్థానాలలో రవి,కుజ,శని గ్రహములు పాపులు. జన్మ లగ్నానికి 1, 5, 6 ,7, 8 ,12 స్థానము లందు క్రూరగ్రహములు వుండిన ను చూడబడినను క్షీణచంద్రుడు 12 ఇంట ఉండి నను బాలారిష్టం కలుగును.జనకాలమునకు అష్టమాధిపతి దశ వచ్చినను బాలారిష్టము లగ్నంలో శని,6స్థానములో రవి ,8స్థానములో కుజుడు ఉండి చంద్రుడు పాపులచే చూడబడిన బాలా రిష్టము కుజుడు లగ్నమందు, 8 వఇంటకుజుడుఉన్నబాలారిష్టం.

బాలారిష్ట దోష భంగము

శిశువు జన్మించిన లగ్నమునకు పైన చెప్పిన స్థానములందు ఆయా గ్రహాలు ఉండిన ఆయా రాశులకు బలవంతమైన,శుభ గ్రహములు చూచిన కేంద్ర స్థానము నందు అనగా 4,7 ,10 రాశులందు కనీసం ఓక్కశుభ గ్రహం ఉన్న దీర్ఘాయుష్షు కలుగును.

జాత శౌచము

స్రావము పాతము ప్రసూతి అని మూడు విధాలు. స్రావము అనగా గర్భ ధారణ మైన మొదలు నాలుగు మాసములు గర్భము లోని పిండము చెడిపోవుట 3 మాసములలో గర్భస్రావమైవ తల్లి కి 3 రోజులు, తండ్రికి స్నానము, నాలుగవ మాసంలో గర్భస్రావం అయితే తల్లికి నాలుగు రోజులు తండ్రికి మూడు రోజులు అశౌచము సోదరులకు జ్ఞాతులకుస్నానముతోశుద్ధి, పాతముఅనగాఐదునెలల్లోగర్భంలోని శిశువుచెడిపోవుట.అయిదవ మాసం లో గర్భస్రావమయ్యే ఐదురోజులు ఆరవ మాసం లోగర్భస్రావం అయితే ఆరురోజులుతండ్రికివ్యాధులకు మూడు రోజులు మాత్రమే జాతా శౌచం మృతశౌచము ఉండదు. ఏడవమాసము నుండి ప్రసూతిమాతామహుని ఇంటిలో పిల్లవాడు పుట్టిన మాతామహులకు జాతశౌచంఉండదు పదిరోజులకు చనిపోయినను తల్లిదండ్రులకు జ్ఞాతులకు పదిరోజులుజాతశౌచము

అంశాదిపతుల ఫలములు

ప్రథమాంశఫలం:అంశాధిపతికుజుడుఈఅంశయందుజన్మించవారుక్రూరమైనపనులుచేయుదురు.ఋణము చేయువారుసామర్ధ్యంకలవారు,లోభత్వముకలవారుదయలేనివారు,కఠినాత్ములు,రాజసగుణము కలవారు అగుదురు

ద్వితియాంశఫలం: అంశాధిపతి శుక్రుడు ఈఅంశయందుజన్మించినవారు మృదువైనశరిరముకలవారు, సమస్తవిద్యలు నేర్చుకోనువారు, శాస్త్ర పారంగతులును,సంతోష ప్రియులును, మంచిగుణములు,కలవారు, బందు మిత్రులు,భృత్యులు,దాసీ జనముకలవారు, శాంతులు మృదు మదురస్వభావముకలవారు, భోగ భాగ్యములు అనుభవించువారు.కాముకులు అగుదురు.

తృతియాంశఫలం: అంశాధిపతి బుదుడు,ఈ అంశయందు జన్మించిన వారుమధురభాషులును,పరులను వశపరుచు కోనువారు,చమత్కరముగ పలుకువారుహాస్యప్రియులు,బం ధుప్రియులును,సమస్తగుణమల వలన పేరుగడించువారు ప్రఖ్యాతి పొందువారు,గణితశాస్త్రములో నేర్పరి,అతిభాషులు,తామస గుణము కలవారు అగుదురు.

చుతుర్ధాంశాఫలం: అంశాధిపతి చంద్రుడు, ఈ అంశయందు జన్నించిన వారుమృధుమధురభాషణము, ధర్మమార్గ,నీతి మార్గములను అనుసరించు వారు,వాక్పటుత్వము కలవారు,మధుర పదార్ధములయందు ఇష్టముకలవారు,భోజనసౌఖ్యము కలవారు.అగుదురు.

పంచామాంశఫలం: అంశాధిపతి సూర్యుడు.ఈ అంశ యందుజన్మించినవారుప్రతాపవంతులు,శరీర పుష్టికలవారు, నేత్రములువిశాలముగాఉంటాయి.ధనవంతులు.మంచిమనస్సుకలవారు,ఇతరులమాటలు నమ్ము స్వభావము కలవారు, సంతాన వంతులు,కఠినముగా మాట్లాడు వారు,తామస గుణము కలవారు

షష్టాంమాంశఫలం:అంసాధిపతిబుధుడు,ఈఅంశయందుజన్నించినవారుపరాక్రమవంతులు,శుచిగల వారు,దృడగాత్రులు,మృధు మదుర భాషణము చేయువారు, పాండిత్యము సదాచారవంతులు, ఐశ్వర్య వంతులు,సత్వంతులు, సత్కార్యనుకూలురు, జయము గాంచువారు,దైవ భక్తికలవారు,ఆధ్యాత్మికచింతన కలవారు, సర్వజనులయందుప్రేమకలవారు.

సప్తమాంశఫలం: అంశాధిపత శుక్రుడు ఈఅంశయందుజన్మించినవారుపరాక్రమవంతులు,ధృడగాత్రులు, మృదు భాషణముగలవారు,పాండిత్యంకలవారు,సదాచారవంతులు,ఐశ్వర్యవంతులురు.సర్వకార్యమందు జయముపోందువారు,దైవభక్తి,గురుభక్తికలవారుఆద్యాత్మికచింతనకలవారు,ప్రేమకలవారు.

అష్టమాంశఫలం: అంశాధిపతి కుజుడు ఈ అంశయందు జన్మించినవారు కఠినాత్ములు,దయ లేనివారు, మోసగాండ్లు,బలవతులు,అన్నదమ్ములతో కలహించువారు,సుఖము లేనివారును,నీచ కార్యానుకులురు, కోపముకలవారు,మందబుద్దులు,బందుద్వేషులు,లోభులు,చపలచిత్తులు,రాజసబుద్ధికలవారు.


నవాంశఫలం: అంశాధిపపతి గురుడుఈఅంశయందుజన్మించినవారుసంపదగలవారు,మంచిగుణములు కలవారు,ధర్మాత్ములు,ఆధ్యాత్మిక చింతన కలవారు,దైవోపాసకులు,సత్సంతాన వంతులు,భొగభాగ్యముల అనుభవించున వారు,దయార్ద హృదయము గలవారు,సత్య శీలురు పరోపకారమోనర్చువారు,పండిత ప్రియులు,సజ్జనసాంగత్యముకలవారు.

దశమాంశఫలం: అంశాధిపతి శనిఈఅంశయందుజన్మించినవారుల్జావిహీనులు,మిక్కిలోభులు,దరిద్రులు, కఠినాత్ములు,అధికనిద్రకలవారు,బందువిరోదులు,అధికవ్యయము,చేయువారు,అనాచారులు,ఋణయం లేనివారు,తామసులు అగుదురు.

ఏకాదశాంశఫలం: అంశాధిపతశని ఈ అంశయందు జన్మించిన వారు క్షుద్ర దేవతభక్తులు,లజ్జహీనులు, ఇతరులనుమోసగించుట,ఋణముచేయుటయందుకడునేర్పరులు,అసత్యముపలుకువరు,బందనముల తోచిక్కువారు, దుర్బలత్వం కలవారు, కఠినముగమాట్లాడువారు,త్వరపడుస్వభావముకలవారు,ఆత్మస్తుతి పరాయణులు,పరనిందచేయువారు,మాతపిత్రృదూషకులు,కఠినహృదయముకలవారు అగుదురు.

ద్వాదశాంశ ఫలం: అంశాధిపతి గురుడు ఈ అంశయందు జన్మించిన వారు శరిర సౌష్టవము కలవారు, ధైర్యశాలురు,ధనార్జనా పరులు ధానధర్మల యందు అసక్తి కలవారు,విద్యాసక్తులు,సంతాన వంతులు,ప్రతిభావంతులు,న్యాయవంతులు,సాత్వికస్వాభావులు అగుదురు.





వ్యవసాయసంబంధవిషయములు

1. పశుశాల వేయుటకు :2, 3, 5, 7, 10, 11, 13 తిథులు , సోమ, బుధ, గురు, శుక్ర వారాలుఅశ్విని, మృగశిర పుష్యమి,హస్త,మూల,పూర్వాభాద్ర నక్షత్రములుమంచివి.పుష్యమీనక్షత్రమున్నగురువారంనాడు వృషభలగ్న మందలి, వృషభ నవాంశలో పశువులశాల వేసినచో విశేష శ్రేయస్సు కలుగును.

2. పశువులను కొనుటకు :బుధ, గురు, శుక్రవారాలును, అశ్విని, పునర్వసు, పుష్య, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పూ.షా, ధనిష్ఠ, పూ.భా, రేవతీ తారలు మంచివి.

3. పశువులను అమ్ముటకు :అశ్విని, మృగశిర, ఆశ్లేష, మఖ, పూర్వాత్రయం, విశాఖ, జ్యేష్ఠ, ధనిష్ఠ, రేవతీ తారలు, సోమ, బుధ, గురు, శనివారాలు క్షేమము.

4. క్రొత్త భూమిలో వ్యవసాయమునకు ప్రవేశించుటకు :ఆది, మంగళ, బుధ, శుక్రవారాలు,శ్రేష్ఠము.సోమ వారం మధ్యమము. అశ్విని, రోహిణి, మఖ, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ధనిష్ట, రేవతీ తారలు మంచివి.

5. ఏరువాక దుక్కిదున్నుట : శుభ తిథులు ఆది, మంగళ, గురు, శుక్ర వారాలు శ్రేష్ఠము. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, మఖ, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉ.షాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, ఉ.భా, రేవతీతారలూ-వృషభ, మిథున, కన్యా, ధనుర్వృశ్చిక లగ్నములు మంచివి. మేష, కటక, సింహ, తులా, మకర, కుంభములు హాని.

6. విత్తనములు చల్లుటకు : చల్లబోయెడి విత్తనముల రంగును బట్టి ఆ రంగు ఏ గ్రహముదో ఆ గ్రహ వారము లో చల్లుట మంచిది. మొత్తము మీద అన్ని విత్తనములకు భరణి,కృత్తిక,ఆరుద్ర,పునర్వసు,ఆశ్రేష, పూర్వాత్రయం, విశాఖ, జ్యేష్ఠతారలు, తప్పతక్కిననక్షత్రములతోకూడినబుధ,గురు,శుక్రవారాలుశ్రేష్ఠము.

7.పొగాకుతోటకు:అశ్విని,భరణి,మృగశిర,ఆరుద్ర,పుష్య,స్వాతీతారలుఆది,మంగళ,గురువారాలుమంచివి.

8.పండ్లతోటలకు తోటలకు : అశ్విని, పుష్య, మఖ, ఉత్తరాత్రయం, అనూరాధ, రేవతీ తారలు 3,5,8,10,13,15 తిథులు బుధ, గురు, శుక్రవారాలలో మేష, వృశ్చిక, కన్యా, వృషభలగ్నములుమంచివి

.9. చెఱుకు తోటకు : రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, చిత్త, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, రేవతీ, శతభిష మరియు కర్తరీ దోషములేని పుష్యమీ తారలును- సోమ, బుధ, గురు, శుక్రవారాలును, శుక్లపక్ష మందలి 5-7-10 తిథులును , తులా, ధనుర్మీన, వృశ్చిక, మిథున లగ్నములును మంచివి.

వ్యాపారములకుశుభాశుభములు

1. సాధారణముగా వర్తకమునకు: 4, 9, 14 తిథులు మంగళవారం, కుంభలగ్నం పనికిరావు. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, అనూరాధ, రేవతీనక్షత్రములుశుక్రవారంచంద్రుడు లగ్నాధిపతిగా వుండి 3 - 11 స్థానాలలో పాపగ్రహాలు-పాపవీక్షణలు లేని శుభ లగ్నంలోప్రారంభించాలి. కాని కొన్ని రకాల వ్యాపారాలకు కొన్ని ప్రత్యేక శుభవేళలుంటాయి. అవి దిగువ యిస్తున్నాము.

2. బట్టల షాపులు : 2,3, 5, 7, 10 తిథులు - ఆది, బుధ, గురు, శుక్రవారాలు- అశ్విని, రోహిణి, పునర్వసు, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, రేవతీ తారలు శ్రేష్ఠము.

3. పండ్ల వ్యాపారములకు: 2, 3, 5, 7, 10 తిథులు, సోమ, బుధ, గుర, శుక్రవారాలు- అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్య, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరాత్రయం, అనూరాధ, శ్రవణ, ధనిష్ట, శతభిష, రేవతీ తారలు శ్రేయస్కరము.

4. వెండి బంగారు షాపులకు: 2, 3, 5, 7, 10 తిథులు సోమ, బుధ,గురు,శుక్రవారాలుఅశ్విని,రోహిణి, పునర్వసు,పుష్య,హస్త,చిత్త,స్వాతి,ఉత్తరాత్రయం,అనూరాధ,శ్రవణ,ధనిష్ట,శతభిష,రేవతీ తారలును శ్రేయస్కరములు.

5. పుస్తకములు, స్టేషనరీ: 2, 3, 5, 7, 10 తిథులను సోమ, బుధ, గురు, శుక్రవారాలును- రోహిణి, మృగశిర, హస్త, స్వాతి, అనూరాధ, ఉ.షాఢ,శ్రవణ,శతభిష,పూర్వాభాద్ర,రేవతీతారలుఉత్తమోత్తమములు.

6.రైసుమిల్లులకు:2,3,5,7,10తిథులుసోమ,బుధ,గురు,శుక్రవారాలుఅశ్విని,రోహిణి,మృగశిర,పుష్య, ఉత్తరాత్రయం,చిత్త,స్వాతి,అనూరాధ,శ్రవణ,రేవతీతారలుచతుర్థాష్టమ శుద్ధిగల స్థిరలగ్నములూ లాభం.

7.హోటల్స్ : 2, 3, 5, 7, 10, 11 తిథులూ సోమ, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, మఖ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, రేవతీ తారలు తృతీయశుద్ధిగల శుభలగ్నమూ ఉత్తమం.

8.చిట్ ఫండ్స్: 2, 3, 5, 7, 10 తిథులు, బుధ, గురువారాలు అశ్విని, రోహిణి, మృగశిర, ఉత్తరాత్రయం, స్వాతి, అనూరాధ, శ్రవణ, రేవతీ తారలు సప్తమమందు బలీయమైన శుభగ్రహమున్న వృషభ, మిథున, కటక, తులా, ధను, మీనలగ్నాలు శ్రేష్ఠము.

9. సినిమా వ్యాపారములకు (ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్) : 2, 3, 5, 7, 10, 11, 13,15 తిథులు, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తర, స్వాతి, అనూరాధ, ఉ.భాద్ర, రేవతీ తారలునూ సప్తమశుద్ధి కలిగి, శుక్రుడు బలముగావున్న లగ్నమందును లాభము, శనిబలముగా వుండవలెనని మరొక మతము.

10. మోటారు వాహనాల వ్యాపారమునకు : 2, 3, 5, 7, 10 తిథులు, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, మూల,శ్రవణ, శతభిష, ఉ.భా, రేవతీ, ధనిష్ట నక్షత్రములు శుభతారలు చూడవలెను.

విద్యాశుభవిషయములు

విద్యారంభ విషయములకు (6) సాధనతార ప్రశస్తము.

అక్షారాభ్యాసము: ఉత్తరాయణంలో గురు, శుక్రమౌఢ్యములు లేనప్పుడు అనధ్యాయరహితంగా చూసి, అష్టమశుద్ధి గల మేష, కటక, తులా, మకర లగ్నాలలో ఉదయకాలమునందే జరిపించాలి.విజయదశమి, అక్షయతదియరోజులందు జరిపించవచ్చని కొందరి అభిప్రాయము. 2, 3, 5, 7, 10, 13, తిథులు సోమ,బుధ,గురు,శుక్రవారాలుఅశ్విని,పునర్వసు,పుష్య,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,రేవతీతారలూమంచివి.

వేదవిద్యారంభమునకు: 1, 4, 8, 9, 14, 15 తిథులు పనికి రావు. 7, 13,మధ్యమము. తక్కిన తిథులలో గురుపాదులు నిర్ణయించిన తిథినాడు అశ్విని, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, పుష్య,ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, మూల, శ్రవణ, రేవతీ తారలున్నప్పుడు ద్విస్వభావ రాశులు లగ్నమైతే శుభం.

సంగీత నాట్యములకు వాద్యములకు: సోమ, బుధ, గురు, శుక్రవారములు 3, 5, 7, 10, 13, 15 తిథులు ఉత్తరాత్రయం, హస్త, అనూరాధ, పుష్య, హస్త, జ్యేష్ఠ, శతభిష, ఆర్ద్ర, ధనిష్ట,రేవతీతారలుమంచివి

.గృహోపయోగవిషయశుభాశుభములు

1. బంగారం, వెండి, స్టీలు పాత్రలు వాడుటకు : బుధ, గురు, శుక్రవారాలు-అశ్విని,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణ, శతభిష, రేవతి తారలుండగా- అమృతయోగ ఘడియలలో భుజించుట ఆరంభించవలెను.

2. క్రొత్తవాహనములు వాడుట ప్రారంభిం:చుటకు - 2, 3, 5, 7, 10 శు -11,13 తిథులును, సోమ, బుధ, గురు శుక్రవారాలు - రోహిణి, పునర్వసు, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, శ్రవణ, రేవతీ తారలు-అష్టమశుద్ధిగల వృషభ, మిధున, కటక,కన్యా, తులా, ధనుర్మీనలగ్నాలు మంచివి. బుధహోర ప్రశస్తంగా చెప్పబడినది.

3.గ్యాస్ స్టౌ,ఫ్రిజ్,మిక్సీలవంటి ఆధునిక పరికరాల వాడకం మొదలుపెట్టుటకు:

2, 3, 5, 7, 10, 11, 13 తిథులూ మంగళ, బుధ, గురు, శుక్రవారాలు వర్జ్య, దుర్ముహూర్తాలు లేని కుజహోరలో మంచివి.

4. ఇండ్లు, స్థలములు, భూమి కొనుటకు, అమ్ముటకు: 1, 5, 6, 10, 11 తిథులు మృగశిర, పునర్వసు, ఆశ్రేష, మఖ, పూర్వాత్రయం, విశాఖా, అనూరాధ, మూల, రేవతీ తారలు మంచివి. పూర్ణ తిథులగుట మంచిది. కొనుటకు గురు, శుక్రవారాలు అమ్ముటకు బుధ, గురువారాలు మంచివి.

5. ఇతర వస్తువులు కొనుటకు : అశ్విని, చిత్ర, స్వాతి, శ్రవణ, శతభిష, రేవతి ఈ నక్షత్రములతో కూడిన గురువారం సర్వశ్రేష్ఠం. ఇతర తారలు ఆశ్రేయాలు.

శకున ఫలితములు

తేనెపట్టు

తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.

అరటిగెల

తూర్పు శుభం; ఆగ్నేయం శత్రువృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం

మొండిచేయ్యి

తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.

ద్విపుష్కర యోగం

ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశితిథులు.ధనిష్ట,చిత్త,మృగశిర,నక్షత్రాలుకలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి.

త్రిపుష్కర యోగం

ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవిమూడుసార్లుపునరావృతమవుతాయి.కాబట్టిఆరోజుల్లోమరలమరలజరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.

బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు

పురుషులకు		స్త్రీలకు	
తలమీద	కలహం	తలమీద	మరణసంకటం
పాదముల వెనక	ప్రయాణము	కొప్పుపై	రోగభయం
కాలివ్రేళ్లు	రోగపీడ	పిక్కలు	బంధుదర్శనం
మీసముపై	కష్టము	ఎడమకన్ను	భర్తప్రేమ
తొడలపై	కష్టము	కుడికన్ను	మనోవ్యధ
ఎడమ భుజము	వస్త్రనాశనము	వక్షమున	పుత్రలాభం
కుడి భుజము	అగౌరవము	కుడి చెవి	ధనలాభం
వ్రేళ్ళపై	కష్టము	పై పెదవి	విరోధములు
మోచే	స్నేహితులరాక	క్రిందిపెదవి	వస్తులాభము
పాదములపైయి	ధనహాని	రెండుపెదవులు	కష్టము
మణికట్టునందు	అలంకారప్రాప్తి	స్తనమునందు	దుఃఖము
చేతియందు	ధననష్టం	వీపుయందు	మరణవార్త
ఎడమ మూపు	రాజభయం	గోళ్ళయందు	కలహము
నోటియందు	రోగప్రాప్తి	చేయుయందు	ధననష్టము
రెండు పెదవులపై	మృత్యువు	కుడిచేయి	ధనలాభం
క్రింది పెదవి	ధనలాభం	ఎడమచేయి	మనోచలనము
పైపెదవి	కలహము	వ్రేళ్ళపై	భూషణప్రాప్తి
ఎడమచెవి	లాభము	కుడిభుజము	సుఖము
కుడిచెవి	దుఃఖం	బాహువులు	భూషణప్రాప్తి
నుదురు	బంధుసన్యాసం	తొడలు	కామము
కుడికన్ను	అపజయం	మోకాళ్ళు	బంధనము
ఎడమకన్ను	శుభం	చీలమండలు	కష్టము
ముఖము	ధనలాభం	కుడికాలు	శత్రునాశనము
బ్రహ్మరంధ్రమున	మృత్యువు	కాలివ్రేళ్ళు	పుత్రలాభ

ఏకవింశతి మహాదోషాలు

ఏకవింశతి మహాదోషాలు అనగా 21 ప్రత్యేక దోషాలు.

వివాహాది కార్యక్రమాలవిషయంలోవీనినిగమనిస్తారు.

శ్లో|| ఆద్యః పంచాంగ శుద్ధి స్స్యాద్ద్వితీయ స్సూర్య సంక్రమః| తృతీయః కర్తరీ దోషశ్చంద్రషాష్టాష్టరిఫగః|
ఉదయాస్తాంశ మోశ్శుద్ధిరహితా దుర్ముహుర్తజః|గండాంతాం పాపషడ్వర్గ భ్రుగుషట్కం కుజాష్టమం|
దాంపత్యోరష్టమం లగ్నం రాశేర్విషఘటీ భవేత్|కునవాంశో వారదోషః ఖర్జూరిక సమాంగఘ్రిభమ్|
గ్రహణోత్పాతభం క్రూరవిద్ధిర్ క్షం క్రూర సంయుతమ్|అకాల గర్జితం వృష్టిర్మహాపాత స్సవై ధృతిః |
మహాదోషాం అమీచైషాం ఫలం వక్ష్యే పృథక్ పృథక్ | (ముహూర్త దర్పణం)

1. పంచాంగ శుద్ధి 2. సూర్యసంక్రమణం 3. కర్తరీ దోషం 4. చంద్రుడు 6, 8, 12 భావాలలో ఉండుట 5. ఉదయ అస్తమయ దోషం 6. వారజనిత దుర్ముహూర్తం 7. గండాంత దోషం 8. పాపషడ్వర్గలు 9. భ్రుగు (శుక్ర) షట్కం (6వ భావంలో ఉండుట) 10. కుజాష్టమం (కుజుడు 8వ భావంలో ఉండుట) 11. దంపతుల లగ్నమునకు అష్టమ లగ్నం 12. రాశి విషఘటికాదోషం 13. కునవాంశ 14. వారదోషం 15. ఖర్జూర చక్ర సమాంఘ్రిక 16. గ్రహణోత్పాత 17. క్రూర గ్రహవిద్ద నక్షత్రం 18. క్రూర సంయుతం 19. అకాల గర్జిత వృష్టి 20. మహాపాత దోషం 21. వైధృత దోషం

1.పంచాంగ శుద్ధి దోషం

ముహూర్త లగ్నానికి శుభతిథి, శుభవార, శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణాలు లేకుంటే దానిని పంచాంగ శుద్ధి దోషము అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల శుభత్వం గల పాఠాల్లో ప్రస్తావించబడింది.

2.సూర్య సంక్రమణ దోషం

మేష, కర్కాటక, తులా, మకర సంక్రమాణాలలో అంటే ఈ రాశుల్లో సూర్యుడు ప్రవేశించిన దినము, పూర్వదినము, తరువాత దినము వివాహాది శుభకర్మలకు యోగ్యాలు కావు. మిగిలిన రాశుల్లో సూర్యుడు ప్రవేశించిన కాలానికి పూర్వం, తరువాత గం.6.24ని.లు విడిచిపెట్టి శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇది సూర్య సంక్రమణ దోషం. రవి కాక ఇతర గ్రహాలు వేరు వేరు రాశుల్లో సంక్రమణ కాలాలలో విడిచిపెట్టాల్సిన సమయాలు: రవికి ప్రవేశ కాలానికి ముందు వెనుక గం. 12.48. ని.లు; చంద్ర – గం. 0.48ని.లు;కుజుడు - గం.3.36ని.లు;బుధుడు - గం.2.24 ని.లు; గురుడు గం. 35.12 ని.లు; శుక్రుడు గం. 3.36ని.లు; శని -రెండు రోజుల 16 గంటలు

3.కర్తరీ దోషం

లగ్నానికి 2, 12 రాశులు రెండింటిలోనూ పాపగ్రహాలుంటే కర్తరీ దోషం. లగ్నానికి 12వ స్థానంలో ఋజు పాపగ్రహం, రెండింటి వక్రగత పాపగ్రహ ఉంటే కర్తరీ దోషం. ఈ కర్తరీ యోగంలో వివాహాది శుభకార్యాల వల్ల దారిద్ర్యం, మరణం, దుఖాలు కలుగుతాయి.

శ్లో|| లగ్నాభిముఖయోః పాప గ్రహయో ఋజువక్రయోః సా కర్తరీతి విజ్ఞేయా దంపత్యోర్గళ కర్తరీ

ఈ ముహూర్త కర్తరిని 'గళకర్తరి' అని అంటారు. లగ్నానికి 1, 12 రాశుల్లోపాపగ్రహాలులేక,ద్వితీయంలో ఋజుగతి కలిగిన పాపగ్రహం, 12వ స్థానంలో వక్రగత కలిగినపాపగ్రహంఉన్నప్పటికీసామాన్యకర్తరిగా భావిస్తారు. లగ్నానికి లాగా చంద్రునికి కూడా కర్తరీ దోషాన్ని చూడాలని కొందరి అభిప్రాయం.

కర్తరీ దోషాపవాదం

1. ద్వాదశ స్థానంలో గురుడు ఉంటే కర్తరీ దోషం భంగం, 2. లగ్నంలో శుభ గ్రహం ఉన్నప్పుడు 3. ద్వితీయంలో చంద్రుడున్నా 4. ద్వితీయంలో శుభగ్రహంఉన్నా 5.గురు,బుధ,శుక్రుడుకేంద్రకోణాల్లోఉన్నా 6. కర్తరికి మూలమైన గ్రహాలు నీచ, శత్రు క్షేత్రాల్లో ఉన్నా, అస్తంగతులైనా కర్త దోషంభంగంఅవుతుంది.

4.షష్ఠాష్ట రిఃఫ చంద్రదోషం

ముహూర్త లగ్నానికి 6, 8, 12 స్థానాల్లో చంద్రుడుంటే షష్ఠాష్ట రిఃఫ చంద్రదోషం అవుతుంది.

దోషాపవాదం

1. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ రాశి చంద్రునికి నీచమైన వృశ్చికమైనా, నీచ నవాంశయైనా దోషం తొలగుతుంది. 2. చంద్రుడు శుభ వర్గాల్లో ఉన్నా, శుభ దృష్టిని పొందినా, శుభగ్రహాలతో కూడినా దోషముండదు.. 3. లగ్నంలో గురుడుగాని, శుక్రుడు గాని బలంగా ఉండి, చంద్రుడు శుక్ల పక్షంలో శుభ వర్గాలను పొందినా, శుభదృష్టిని పొందినా దోషం ఉండదు.

5.ఉదయాస్త శుద్ధి దోషం

లగ్నానికి, సప్తమానికి శుద్ధి ఉండడం అనగా ఈ రెండు స్థానాలు దోష రహితాలైన వివాహాదులకు ప్రశస్తం. (ఉదయం = లగ్నం, అస్త = సప్తమం)

1. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా, చూసినా, నవాంశ లగ్నాధిపతి నవాంశ లగ్నంలో ఉన్నా, చూసినా

2. లగ్నంలో నవాంశాదిపతి ఉన్నా, చూసినా, లగ్నాధిపతి నవాంశ లగ్నంలో ఉన్నా, చూసినా ఉదయ శుద్ధి అవుతుంది. ఇది వరునకు ప్రశస్తం.

3. సప్తమ భావాదిపతి సప్తమంలో ఉన్నా, చూసినా, సప్తమ నవాంశాధిపతి సప్తమ నవాంశలో ఉన్నా, చూసిన సప్తమ భావాధిపతి సప్తమ నవాంశలో ఉన్నా, చూసినా, సప్తమ నవాంశాధిపతి సప్తమ భావంలో ఉన్నా, చూసినా సప్తమ శుద్ధి అవుతుంది. ఇది కన్యకకు శుభప్రదం.

4. నవాంశ లగ్నాధిపతి యొక్క శుభమిత్ర గ్రహం నవాంశ లగ్నాన్నిగాని, లగ్నాన్ని గాని చూసిన సందర్భంలో వరునకు శాస్త్రోక్త శుభఫలానిస్తుంది. సప్తమ నవాంశాధిపతి యొక్క శుభ మిత్ర గ్రహం సప్తమాంశం గాని, లగ్నానికి సప్తమరాశిని గాని చూసినప్పుడు వధువుకు అత్యంత శుభప్రదం.

6.దుర్ముహూర్త దోషం

ఆదివారం అర్యమ (ఉత్తర ఫల్గుని) - సోమవారం బ్రహ్మ, అసుర (రోహిణి, మూల)-మంగళవారం పగలు పితృ (మఖ) రాత్రి అగ్ని (కృత్తిక) -బుధవారం అభిజిత్ - గురువారం తోయః (పూర్వాషాఢ) దైత్య (మూల)- శుక్రవారం బ్రహ్మ (రోహిణి) పితృ (మఖ)-శనివారం రుద్ర (ఆర్ద్ర) అహి (ఆశ్లేష) ముహూర్తాలు దుష్టమైనవి. కాబట్టి వివాహాది శుభకార్యాల్లో విడిచిపెట్టాలి.

ఆది పగలు - 14, సోమ – పగలు 9, 12 రాత్రి 8, మంగళ పగలు - 4 రాత్రి 7, బుధ పగలు - 8, గురు పగలు -6,12,శుక్రపగలు4,రాత్రి8,శనిపగలు1,2రాత్రి1సంఖ్యగలముహూర్తాలుదుర్ముహూర్తాలవుతాయి.

7.గండాంత దోషం

గండాంత దోషాలు మూడు రకాలు.

1. తిథి గండాంతం
2. నక్షత్ర గండాంతం
3. రాశి గండాంతం

1. తిథి గండాంత దోషం: నంద తిథులైన పాడ్యమి, షష్ఠీ, ఏకాదశీ తిథుల మొదటి గడియలు, పూర్ణ తిథులైన పంచమి, దశమి, పూర్ణిమల చివరి రెండు ఘడియలు తిథి గండాంతములు.

2. నక్షత్ర గండాంత దోషం: ఆశ్లేష చివరి 4 ఘడియలు, మఖ మొదటి నాలుగు ఘడియలు; జ్యేష్ట చివరి 4 ఘడియలు, మూల మొదటి 4 ఘడియలు; రేవతి చివరి 4 ఘడియలు, అశ్విని మొదటి 4 ఘడియలు మొత్తం ఈ మూడు నక్షత్ర కాలంలో 8ఘడియల కాలం నక్షత్ర గండాంతములు.

3. రాశి గండాంత దోషం: సింహం,ధనుస్సు, మేష రాశుల మొదటి అర్ధ ఘడియ (12ని.లు,) కర్కాటక, వృశ్చిక, మీనా రాశుల చివరి అర్ధ ఘడియ (12ని.లు)లు రాశిగండాంతములు.

గండాంత దోషాపవాదం

చంద్రుడు బలంగా ఉంటే తిథి గండాంత దోషం పరిహారమ వుతుంది. గురువు బలంగా ఉంటే లగ్న గండాంత దోషం పరిహారం. అభిజిన్ముహూర్తంలో తిథి, లగ్న, నక్షత్ర గండాంత దోషాలు మూడు పరిహారమవుతాయి.

శ్లో|| గండాంత దోష మఖిలం ముహుర్తోకభిజిదాహ్వయః |

హంతి యద్వాన్మగ వ్యాధః పక్షి సంఘాది వాఖిలమ్||

8.పాప షడ్వర్గ దోషం

లగ్నం పాప షడ్వర్గాలలో ఉండడం దోషం. లగ్నం, హోర, ద్రేక్కాణ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ అనే వర్గషట్కానికి షడ్వర్గమని పేరు. షడ్వర్గాధిపతులు పాపగ్రహాలైతే పాప షడ్వర్గమని, శుభ గ్రహాలైతే శుభ షడ్వర్గమని అంటారు. '

షడ్వర్గః శుభదః శ్రేష్టః వివాహ స్తాపనాదిశు" అనేవచనం ప్రకారం శుభ షడ్వర్గం ప్రశస్తం.

షడ్వర్గాధిపతుల్లో నలుగురు శుభులైనా మంచిదే.

"ముహూర్త లగ్న షడ్వర్గ కునవాంశ గ్రహోద్భవాః యే దోషాన్తాన్నిహంత్యేవ యత్రైకాదశగః శశీ"

అనేది కశ్యప వచనం ప్రకారం ఏకాదశంలో ఉంటే పాప షడ్వర్గ దోషం తొలగుతుంది.

9.భ్రుగు షట్క దోషం

శుక్రుడు ముహూర్త లగ్నానికి 6వ స్థానంలో ఉండడం 'భ్రుగు షట్క దోషం' అవుతుంది.

దోషాపవాదం

షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థానం శుక్రునికి నీచ రాశి అయిన కన్య అయినా, శత్రు క్షేత్రాలైన కర్కాటక, సింహ, ధనుస్సు రాశులైన దోషం కాదు.

శ్లో|| శత్రు నీచర్షగః శుక్రో నదూష్యోహ్యరి సంస్థితః|

నీచగేతు తురీయేవా శత్రు క్షేత్ర గతోపివా|

భృగు షష్ఠోద్భవో దోషోనాస్తీ త్యత్ర న సంశయః||

10.కుజాష్టమ దోషం

ముహూర్త లగ్నానికి అష్టమంలో కుజుడుండడం 'కుజాష్టమ దోషం'

దోషాపవాదం

అష్టమంలో కుజుడున్నప్పటికీ సూర్యునితో కూడి అస్తంగతుడైనా, నీచరాశియైన కర్కాటకంలో ఉన్నా, శత్రుక్షేత్రాలైన మిథు, కన్యల్లో ఉన్నా కూజాష్టమ దోషం తొలగుతుంది. కశ్యపుని ప్రకారం -

శ్లో|| అస్తగే నోచ్ఛగే భౌమే శత్రు క్షేత్రే గతేపివా

ఏకాధిపత్యేరాశీశ మైత్ర్యేవానైవ దోషకృత్||

(భ్రుగుషట్క కుజాష్టమదోషాపవాదములు కాలామృత కారునికి సమ్మతములు కావు.)

11.అష్టమ లగ్న దోషం

వధూవరుల జన్మలగ్నాలకు గాని, జన్మరాశులకు గాని 8 వ లగ్నం వివాహ ముహూర్త లగ్నం కావడం దోషం.

దోషాపవాదం

శ్లో|| జన్మ లగ్న భయోర్మత్యు రాశౌ నేష్ట కరగ్రహః|

ఏకాధిపత్యే రాశీశ మైత్ర్యేవా నైవ దోషకృత్||

జన్మలగ్నానికి గాని, జన్మరాశికి గాని 8 వ లగ్నం ముహూర్త లగ్నమైనా, జన్మలగ్నాధిపతి లేక జన్మరాశ్యధిపతి, మరియు ముహూర్త లగ్నాధిపతి ఒకే గ్రహమైనా లేక పరస్పర మైత్రి కలిగి ఉన్నా అష్టమ లగ్న దోష పరిహారం అవుతుంది.

వధూవరుల జన్మరాశి, జన్మ లగ్నాలకు అష్టమ లగ్నాలు మీనం, వృషభం, కర్కాటక, వృశ్చికం, మకరం, కన్యా లగ్నాలు ముహూర్త లగ్నాలైతే స్త్రీ, పుత్ర, గృహ, సౌఖ్య భోగాలను అనుభవింపజేస్తాయి.

సింహానికి 8 వ లగ్నం మీనం - రవి గురులకు మైత్రి

తులకు 8వ లగ్నం వృషభం - ఏకాదిపతి, శుక్రుడు

ధనుస్సుకు అష్టమ లగ్నం కర్కాటకం - గురు, చంద్రులకు మైత్రి

మేషానికి అష్టమ లగ్నం వృశ్చికం - ఏకాధిపతి, కుజుడు

మిథునానికి అష్టమ లగ్నం మకరం - బుధ, శనులకు మైత్రి

కుంభానికి అష్టమ లగ్నం కన్య – శని, బుధులకు మైత్రి - కాబట్టి ఈ ఆరు లగ్నాలు వధూవరుల జన్మ రాశి, జన్మ లగ్నాలకు అష్టమ లగ్నాలైనను దోషము లేదు.అష్టమాధిపతి కేంద్రాలలో ఉండి శుభగ్రహాలతో చూడబడినా, అస్తమాధిపతి స్వనవాంశలోగాని శుభ గ్రహ నవాంశలోగాని, ఉచ్చలోగాని, స్వ క్షేత్రంలోగాని, మిత్రక్షేత్రంలో గాని ఉన్నప్పుడు అష్టమలగ్నదోషపరిహారం అవుతుంది.

12.విషఘటీ దోషం

విషఘటీ దోషం 3 రకాలు: 1. నక్షత్ర విషఘటీ దోషం 2. తిథి విషఘటీ దోషం 3. వారవిషఘటీదోషం.

శ్లో|| వివాహే వ్రత చూడాసు గృహారంభ ప్రవేశయోః

యాత్రాది శుభ కార్యేషు విఘ్నదా విషనాడికాః

అనడం వల్ల శుభకార్యాల్లో పై మూడు రకాలైన దోష కాలాలు విఘ్నాలను కలిగిస్తాయి.

1. నక్షత్ర విష ఘటికలు: నక్షత్ర ప్రమాణం 60 ఘడియలు అయినప్పుడు విష ఘడియలు 4 అవుతాయి. (గం. 1.36ని.లు) ప్రమాణంలో మార్పులుంటే దానిని బట్టి లెక్కించుకోవాలి.రేవతి, పునర్వసు, మాఘ నక్షత్రాలకు30ఘడియలతరువాత,రోహిణికి40ఘడియలతర్వాత,ఆశ్రేషకు32ఘడియలతర్వాత,అశ్విని కి 50 ఘడియల తర్వాత, ఉత్తర, శతభిషాలలో 18 ఘడియల తర్వాత,పుబ్బ,చిత్ర,ఉత్తరాషాఢ,పుష్యమి నక్షత్రాలలో 20 ఘడియల తర్వాత, విశాఖ, స్వాతి,మృగశిర,జ్యేష్టనక్షత్రాలకు14ఘడియలతర్వాత,ఆర్ద్ర, హస్తలకు 21 ఘడియల తర్వాత, పూర్వాభాద్రకు 16 ఘడియలతర్వాత,ఉత్తరాభాద్రపూర్వాషాఢ,భరణీ నక్షత్రాలకు 24 ఘడియల తర్వాత, అనురాధ, ధనిష్ట, శ్రవణాలకు 10 ఘడియల తర్వాత, మూలకు56 ఘడియల తర్వాత 4 ఘడియలు విషఘటికలు అవుతాయి. ఇవి వివాహాదులకు వర్జ్యాలు.

2. తిథి విషఘటికలు: పాడ్యమికి 14, విదియకు 5, తదియకు 8, చవితికి 7, పంచమికి 7, షష్ఠీకి 5, సప్తమికి 4, అష్టమికు 8, నవమికి 7, దశమికి 10, ఏకాదశికి3,ద్వాదశికి10,త్రయోదశికి12,చతుర్దశికి 7, పూర్ణిమకు 8, ఘటికల తర్వాత 4 ఘడియలు తిథి విషఘడియలు.

3. వార విషఘటికలు: ఆదివారం 20, సోమవారం 2, మంగళవారం 12, బుధవారం 10, గురువారం 7, శుక్రవారం 5, శనివారం 25 ఘడియల తర్వాత 4 ఘడియలు వార విషఘటికలు.

దోషాపవాదము:లగ్నానికి చంద్రుడు త్రికోణాల్లో ఉన్నా, లగ్నాధిపతి కేంద్రాల్లో ఉండి శుభ గ్రహాలచే చూడబడినా, విషఘటీ దోష పరిహారం అవుతుంది.

13.కునవాంశ దోషం

ముహూర్త లగ్నం పాపగ్రహ నవాంశలలో ఉండడం కునవాంశ దోషం

దోషాపవాదం

శ్లో|| ముహూర్త లగ్న షడ్వర్గ కునవాంశ గ్రహోద్భవాః |

యే దోషాన్నిహంత్యేవ యత్ర్యే కాదశగ శ్శీశీ||

ముహూర్త లగ్న, షడ్వర్గ, కునాంశ దోషాలు ఏకాదశంలో చంద్రుడుంటే పరిహారమవుతాయి.

14.వారజనిత దుర్ముహూర్తములు

ఆదివారమందు పగలు 'ఆర్యమ' అనే 14 వ ముహూర్తం

సోమవారమునందు పగలు 'బ్రహ్మ' అనే 9వ ముహూర్తం

మంగళవారం పగలు 'రాక్షస' అనే 2 వ ముహూర్తంరాత్రి 'అగ్ని' అనే 7వ ముహూర్తం

బుధవారమందు పగలు 'బ్రహ్మ' లేజ 'విద్యాఖ్య' అనే 8 వ ముహూర్తం

గురువారం పగలు 'రాక్షస' అనే 12వ ముహూర్తంరాత్రి 'జల' లేక 'దారాఖ్య' అనే 6వ ముహూర్తం

శుక్రవారం పగలు 'బ్రహ్మ' అను 9 వ ముహూర్తంరాత్రి 'పిత్ర' అను 4వ ముహూర్తం

శనివారం ఉదయం 'రుద్ర' అను 1వ ముహూర్తంఉదయం 'సర్ప' అను 2వ ముహూర్తం

పై ముహూర్తాలు వారజనిత దుర్ముహూర్తాలు.

15.ఖర్జూరికా సమాంఘ్రిభ దోషం

విష్కంభం, అతిగండం, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధృతి అనేవి తొమ్మిది దుష్ట యోగాలు. ఈ 9 దుష్ట యోగాలలో ఏదైనా ఒక దుష్ట యోగం ఉన్నప్పుడు, సూర్యుడున్న నక్షత్రం నుండి చంద్రుడున్న నక్షత్రం వరకు లెక్కిస్తే విషమ సంఖ్య వస్తే ఖర్జూరికా లేక ఏకార్గళ దోషం కలుగుతుంది. ఈ గణనలో అభిజిత్ నక్షత్రాన్ని కూడా తీసుకోవాలి.

1. విష్కంభం - అశ్విని

2. అతిగండం - అనురాధ

3. శూల – మృగశిర

4. గండ – మూల

5. వ్యాఘాత – పునర్వసు

6. వజ్ర – పుష్యమి

7. వ్యతీపాత – ఆశ్లేష

8. పరిఘ – మఖ

9. వైధృతి – చిత్ర

ఏకార్గళాదోషాన్ని గమనించడానికి ఒక నిలువురేఖ, 13 అడ్డురేఖలు గీస్తే 27 రేఖలున్న పట్టిక తయారవుతుంది. పైన చెప్పిన తొమ్మిది యోగాలు, నక్షత్రాలు వ్రాసి ఏయోగానికిఏనక్షత్రంచెప్పబడిందో ఆ నక్షత్రం నుండి 27 నక్షత్రాలను అపసవ్యంగా వ్రాయాలి. సూర్య చంద్ర నక్షత్రాలు ఒకే రేఖలో ఉంటే ఖర్జూరికా దోషం లేక ఏకార్గాళా దోషం అని తెలుసుకోవాలి.

ఉదాహరణ ప్రకారం వివాహము రోజున అతిగండ యోగం ఉంటే, అనురాధ నుండి ఒక నిలువుగీతను గీయాలి. జ్యేష్ఠా నక్షత్రం నుండి అప్రదక్షిణంగా విశాఖ వరకు అడ్డ గీతలపై వ్రాసినప్పుడు సూర్యుడు మూల నక్షత్రం, చంద్రుడు స్వాతీ నక్షత్రంలో ఉంటే ఏకార్గళా దోషంగానిర్ణయించాలి. రవి ఉన్న నక్షత్రం, చంద్రుడున్న నక్షత్రం ఈ క్రమంలో ఒకే రేఖపై ఉంటే ఖర్జూరికా సమాంఘ్రిభ దోషం.

దోష పరిహారం

శ్లో|| ఏకార్గ లోప గ్రహ పాత లత్తా జామిత్ర కర్తర్యుదయాన దోషాః|

నశ్యంతి చంద్రార్క బలోపపన్నే లగ్నే యధార్కాభ్యుదయేంధకారః||

రవి చంద్రులు బలంగా ఉంటే ఏకార్గళ, పాపగ్రహ, పాత, లత్తా, జామిత్ర, కర్తరీ, ఉదాయాస్త దోషాలు సూర్యోదయం వల్ల అంధకారం తొలగినట్లు నశిస్తాయి

16.గ్రహణోత్పాతభ దోషం

భూకంపం, ధూమకేతువు, గ్రహణాలు మొదలైన ఉత్పాలుకలిగిన 7 రోజుల వరకు శుభకర్మలు చేయకూడదు. ఏ నక్షత్రంలో ఉత్పాతం జరుగుతుందో ఆ నక్షత్రాన్ని 6 మాసాల వరకు అన్ని రకాల ముహూర్తాలకు వదిలిపెట్టాలి. అర్ధగ్రహణమైనా, గ్రస్తాస్తమైన సమయానికి ముందు మూడున్నర రోజులు, తరువాత మూడున్నర రోజులు, పూర్ణ గ్రస్తామైతే ముందు 7 రోజులు, తరువాత 7 రోజులు శుభకార్యాలకు పనికిరాదు. సంపూర్ణ గ్రహణమైన నక్షత్రం 6 నెలలు, అర్ధగ్రహణమైన నక్షత్రాన్ని 3 మాసాలు విడవాలి.

17.క్రూర గ్రహవిద్ధ దోషం

పాపగ్రహాలతో నక్షత్రవేధ కలగడం. నక్షత్రవేధ రెండు రకాలు. 1. పంచశలాక వేధ 2. సప్తశలాక వేధ

పంచశలాక వేధ: దక్షిణోత్తరాలుగా 5 గీతలు, పూర్వపరాలుగా 5 గీతలు, విదిక్కులలో రెండి రేఖలు వ్రాసి, అందులో విదిక్కునందైన ద్వితీయ రేఖయందు కృత్తికా నక్షత్రాన్ని వ్రాసి క్రమంగా రోహిణ్యాది నక్షత్రాలను అభిజిత్ సహితంగా రేఖాగ్రాలలో వ్రాయాలి. అందులో ఏ నక్షత్రంలో గ్రహం ఉంటుందో ఆ రేఖాగ్రంలో ఉండే నక్షత్రాన్ని వేధిస్తుంది. పాపగ్రహవేధ అయితే స్త్రీ పురుషుల ఆయుర్దాయాన్ని హరిస్తుంది. శుభగ్రహవేధ అయితే సుఖాన్ని హరిస్తుంది.

పంచశలాక చక్రం

కృత్తిక – విశాఖ, రోహిణి- అభిజిత్, మృగశిర – ఉత్తరాషాఢ, ఆర్ద్ర – పూర్వాషాఢ, పునర్వసు - మూల, పుష్యమి- జ్యేష్ట, ఆశ్రేష – ధనిష్ట, మఖ – శ్రవణం, పుబ్బ – అశ్విని, ఉత్తర – రేవతి, హస్త -ఉత్తరాభాద్ర, చిత్త – పూర్వాభాద్ర, స్వాతి - శతభిషం, అనురాధ – భరణి. ఈ 14 జంట నక్షత్రాలు పరస్పరం, వేధ కలిగి ఉంటాయి. అనగా ఈ జంట నక్షత్రాలలో ఏదైనా ఒక నక్షత్రంలో గ్రహం ఉంటే అందులోని రెండవ నక్షత్రానికి ఆ గ్రహం యొక్క వేధ కలుగుతుంది. ఈ జంట నక్షత్రాల్లో గ్రహం ఏదైనా నక్షత్రం యొక్క ప్రథమ పాదంలో ఉంటే, ద్వితీయ నక్షత్రం చతుర్ధ పాదంలో ఉంటే రెండో గ్రహం ప్రాతం పాదాన్ని, తృతీయ పాదంలో ఉంటే గ్రహం ద్వితీయ పాదాన్ని వేధ యుక్తంగా చేస్తుంది.

పాపగ్రహ వేధగల నక్షత్రాన్ని శుభకర్మల్లో విడవాలి. పరిశుద్ధమైన మరో నక్షత్రం లేకుంటే శుభ గ్రహ వేధిత నక్షత్ర పాదాన్ని విడచి తక్కిన మూడు పాదాల్లో శుభకర్మలు చేయవచ్చు. మరో అభిప్రాయం ప్రకారం క్రూర గ్రహ వేధ అయినా ఆపాదాన్ని తక్కిన పాదాల్లో శుభకర్మలు చేయవచ్చు.

శ్లో|| వధూ ప్రవేశనే దానే వరణే పాణి పీడనే|
వేధః పంచశలాకాఖ్యేకన్యత్ర సప్త శలాకకః||

అనడం వల్ల వధూ ప్రవేశానికి, కన్యాదానాది మహాదానాలకు, కన్యావరణకు, పాణి గ్రహణానికి, పంచ శలాక వేధ అవశ్యం విచారణం చేయాలి. ఇతర శుభకర్మలకు సప్త శలాక వేధను విచారణ చేయాలి. కాబట్టి వివాహ యోగ్య నక్షత్రాలైన మూల, రేవతి, హస్త, మఘ, రోహిణి ఉత్తరాత్రయం, మృగశిర, స్వాతి, అనురాధ, అశ్విని, చిత్ర, శ్రవణం, ధనిష్టలలో మరల పంచకలాక వేధ చెప్పబడుచున్నది. మృగశిర – ఉత్తరాషాఢ, భరణి - అనురాధ, రోహిణి - అభిజిత్, మఖ – శ్రవణం, రేవతి - ఉత్తర, పునర్వసు - మూల, శతభిషం - స్వాతి, ఉత్తరాభాద్ర -హస్త, ఈ జంట నక్షత్రాలు పరస్పరం వేధ కలిగిస్తాయి.

ఉదా. వివాహ నక్షత్రం మృగశిర అయితే, ఏదేని మరో గ్రహం ఉత్తరాషాఢలో ఉంటే వేధ కలుగుతుంది. ఈ గ్రహం పాపగ్రహమైతే మృగశిరా నక్షత్రం వివాహానికి పనికిరాదు. ఆ గ్రహం శుభగ్రహమైతే ఆ పాదాన్ని వదిలి మిగిలిన పాదాల్లో వివాహం చేయవచ్చు. ఆ గ్రహం ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటే మృగశిర 4వ పాదాన్ని వదిలి 1, 2, 3 పాదాల్లో వివాహం చేయవచ్చు. ఈ విధంగా పాదవేధ విచారణ చేసి మిగిలిన పాదాల్లో వివాహం చేయవచ్చు.

సప్తశలాక వేధ

దీనిలో నిలువుగా, అడ్డంగా ఏడు రేఖలు గీసి కృత్తిక మొదలు క్రమంగా అభిజిత్ సహితంగా భరణి వరకు నక్షత్రాలను రేఖాగ్రాలలో వ్రాయాలి.

సప్త శలాక చక్రం:జ్యేష్ట – పుష్యమి, శతభిషం - స్వాతి, పూర్వాషాఢ – అర్ధ్ర, రేవతి - ఉత్తర, ధనిష్ట – విశాఖ,ఉత్తరాషాఢ – మృగశిర, అశ్విని - పుబ్బ, ఆశ్రేష – అనురాధ, హస్త – ఉత్తరాభాద్ర, రోహిణి - అభిజిత్, మూల – పునర్వసు, చిత్ర – పూర్వాభాద్ర, భరణి - మఖ, కృత్తిక – శ్రవణం

ఈ జంట నక్షత్రాలు పరస్పరం సప్తశలాక వేధ పరిశీలన అవసరం.పాప, గ్రహ, వేధతో కూడిన నక్షత్రం, పాపగ్రహమున్ననక్షత్రాన్నివిడిచిపెట్టాలి.సప్తశలాకవేధనక్షత్రంవివాహంచేస్తేస్త్రీవైధవ్యాన్నిపొందుతుంది.

దోషాపవాదం

1. లగ్నాధిపతి లగ్నానికి ఏకాదశంలో ఉన్నా,

2. చంద్రుడు తప్ప ఇతర శుభ గ్రహాలు (బుధ, గురు, శుక్ర) లగ్నంలో ఉన్నా,

3. చంద్రుడు శుభగ్రహాలతో చూడబడినా,

4. శుభగ్రహ సంబంధమైన హోర అయినా ఈ వేధా దోషం పరిహారం అవుతుంది.

18.క్రూర సంయుత దోషం

రవి ఉన్న నక్షత్రం, దాని ముందు నక్షత్రం, తరువాత నక్షత్రం శుభకర్మలకు దూషితాలు. పాపగ్రహంతో కూడిన నక్షత్రాన్ని జ్వలితమనీ, పాపగ్రహం అధిష్టించిన నక్షత్రానికి ముందున్న నక్షత్రాన్ని ధూమితమనీ, పాప గ్రహం అధిష్టించిన నక్షత్రానికి తరువాతి నక్షత్రం దగ్ధమని కాలామృతాది గ్రంథాల్లో చెప్పబడింది. ఈ నక్షత్రాలు వివాహాది శుభకర్మలకు దూషితాలు

19.అకాల అర్జిత వృష్టి దోషం

ఆకాలంలో వర్షం, ఉరుములు సంభవించిన రోజును శుభకర్మల్లో విడిచిపెట్టాలి

20.మహాపాత దోషం

మహాపాత రెండు విధాలు: 1. వ్యతీపాత మహాపాత, 2. వైధృతి మహాపాత. క్రాంతి సామ్యాన్ని బట్టి మహాపాతదోషం సంభవిస్తుంది. రవి చంద్రుల స్పష్టక్రాంతులు సమంగా ప్రాప్తించునప్పుడు క్రాంతి సామ్యంగా పిలువబడుతుంది.ఇదిగణితసాధ్యం.సామాన్యక్రాంతిసామ్యంరవిచంద్రులవిశిష్టరాశిస్థితినిబట్టి గ్రహించవచ్చు రవి చంద్రులు ఒకే ఆయనంలో ఉన్నప్పుడు, రవి చంద్రులున్న రాశుల మొత్తం సంఖ్య

12 అయితే వైధృతి మహాపాత.ఉదా: వృషభ మకారాలు, మిథున ధనుస్సులు, కర్కాటక వృశ్చికాలు, సింహతులలు, మేషకుంభాలు. రవి చంద్రుడు భిన్న ఆయనాల్లో ఉన్నప్పుడు రాశుల మొత్తం సంఖ్య 6 అయితే వృతీపాత. ఉదా: మేష సింహాలు, వృషభ కన్యలు మొదలగునవి.

శ్లో|| క్రాంతే సామ్యం నో శుభం మంగళేషు,|

యస్మిన్ దినే మహాపాతం,తద్దినం వర్జయేత్ శుభే||

అనే వాక్యం వల్ల మహాపాత దోషం శుభకార్యాలకు నింద్యం. గణితాగత క్రాంతి సామ్యం నింద్యం.సామాన్య క్రాంతి సామ్యం మధ్యమ ఫలం.

21.వైధృతి వ్యతీపాత దోషాలు

.విష్కంభ, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధృతి దుష్ట యోగాలున్న రోజుల్లో శుభకార్య క్రమాలకు పనికిరాదుఈ విధంగా ఏకవింశతి మహాదోషాలను వివాహాది శుభ కార్యాలకు విచారణ చేసి, 'దోషాస్స్వల్పంగుణాధిక్యము' భావనతో దోషాలను గమనించి, ఉన్నంతలో గుణయుతమైనదాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. సంపూర్ణదోషరహితమైనముహూర్తనిర్ణయంబ్రహ్మకైనా సాధ్యం కాదు కాబట్టి అధిక గుణాలు,స్వల్పదోషలున్నముహూర్తాన్నిదైవజ్ఞులువిచారణచేసినిర్ణయించాలి.

ఏకవింశతి దోషోపవాదములు

శ్లో|| తిథిరేక గుణం ప్రోక్తం వారాదష్టగుణం భవేత్|

నక్షత్రాశ్శతగుణం ప్రోక్తం లగ్నంచ కోటిగుణ్యతే||

తిథిఒకగుణమువారము8గుణములను,నక్షత్రము100గుణములనులగ్నముకోటిగుణములుకలిగిఉండును

శ్లో||తిథిదోషం హరేద్వారం వారదోషం హరేస్తభః|

స్తభదోషం హరే లగ్నం లగ్నదోషం హరే గ్రహా|


గ్రహణమయుతం దోషం లగ్నకేంద్ర గురౌ భృగౌ||

తిథిదోషమునువారము,వారదోషమునునక్షత్రము,నక్షత్రదోషమునులగ్నదోషమును,గ్రహసంపత్తి.క్రూరగ్రహసంపత్తి దోషమును లగ్న మందుండినగురు శుక్రులు తొలగించుదురు.గురు శుక్రులు లగ్నమందుండినసమస్తదోషములుతొలగిపోవును.

శ్లో|| శుక్రః పంచసహస్రాణి బుధః పంచ శతానిచ|

లక్షమేకంతు దోషాణాం గురుః కేంద్రో వ్యపోహతి||

కేంద్రస్థానములైన4,7,10 స్థానములందు శుక్రుడున్న 5000 దోషములను బుధుడున్న500 దోషములను,గురుడున్న లక్షదోషములను తొలగించును.



శ్లో|| లగ్నస్థో భార్గవో జీవో యదివా చంద్రనందనః|

నాశయద్యఖిలాన్ దోషాన్ తూలసంఘ మివానలః||

లగ్నమందు గురు శుక్ర బుధులున్న యెడల సకలదోషములను తొలగించును.

శ్లో||లగ్నైకాదశగో రవిశ్చ సకలాన్ దోషాన్నిహంత్యేవతాన్||

పదకొండవ స్థానమందు రవి ఉన్నయెడల సకల దోషములను హరించును.

శ్లో||కుజాష్టమదోషం భృగుషట్కదోషం వధూవరౌ అష్టమలగ్న దోషం|

గండాదిదోషం కుళికాదిదోషం సర్వం నిహంతి త్రిషడాయగేరవౌ||

కుజాష్టమదోషం,భృగుషట్కదోషం,వధూవరుల అష్టమలగ్నదోషం,

గండాదిదోషం,కుళికాదిదోషముల,రవిలగ్నాదిగా3,6,11స్థానములలోఉన్నప్పుడుపూర్తిగాతోలగించిను.

శ్లో||జామిత్రదోషం గుళికాది దోషం వధూ వరౌ అష్టమలగ్నదోషం|

గండంతుదోషం దుర్ముహూర్తదోషం నిహంతి త్రిషడాయ గేరవౌ||

జామిత్రదోషం,గుళికాదిదోషం,వధూవరుల అష్టమలగ్నదోషం,దుర్ముహూర్తదోషం,గండాది దోషములను

రవి లగ్నాదిగా3,6,11 స్థానములలో ఉన్నప్పుడు పూర్తిగా తొలగించును.

శ్లో||అస్తగే నీచగే భౌమే శతృక్షేత్ర గతోపివా|

కుజాష్టమోద్భవేదోషా నకించిదపి విద్యతే||

కుజుడుఅస్తంగతుడైరవితోకలసిఉన్న,నీచస్థానమందు,శతృస్థానమందుఉన్నకుజాష్టమదోషముతొలగును

శ్లో|| ఏకస్మిన్ కేంద్రగే జీవే శుక్రేవా పాపకేంద్రజాః|

దోషావినాశమాయాంతి పాపం భాగీరథీ జలాత్||

గురుశుక్రులలోఎవరైనకేంద్రగతులైనప్పుడుక్రూరగ్రహములుకేంద్రస్థానంనందుండుదోషములుతొలగును.

శ్లో||నక్షత్రదోషం తిథివారదోషం లగ్నాదిదోషం చ ముహూర్తదోషం |

పాతాదిదోషం బహుజన్మదోషం జ్వాలాముఖీచ విషనాడికానాం|

ఏతాని దోషాని వినాశయంతి సర్వత్రదోషం గురుశుక్రలగ్నే|

దుష్ట గ్రహ సంచార నక్షత్ర,తిథి,వార,లగ్న,దుర్ముహూర్త,పాతాదిదోషములు గురు శుక్రులు

లగ్నమందుండిన తొలగిపోవును.

శ్లో|| వివాహేషుచ దేవానాం ప్రతిష్టాసూపనయనే|

ఛాయాగ్రహేతు విజ్ఞేయౌ రాహుకేతు నదోషదౌ||

వివాహ శుభాకార్యముల యందు దేవత ప్రతిష్ఠ,ఉపనయనాదుల యందు లగ్నస్థిత రాహుకేతు

దోషము లేదని శాస్త్రవచనం.

శ్లో|| అభిషేకే నిషేకేచ ప్రవేశే వ్రతబంధనే|

పాణిగ్రహే ప్రయాణేచ చంద్రే ద్వాదశగే శుభే||

అభిషేకమునకు,నిషేకమునకు, వ్రతప్రారంభములకు.ప్రవేశమునకు, ఉపనయన,వివాహ, ప్రయాణములయందు ద్వాదశ చంద్రదోషము లేదని శాస్త్రవచనము.

శ్లో||ఏకరాశిగతోవాపి నక్షత్రాంతర్గత శ్శశీ:|

యదిచేత్సగ్రహభయం నాస్తీతి ధృడనిశ్చయః||

శ్లో||గురుస్స్వకీయ వర్గస్థో బలవా స్కంటకాశ్రితః|

పశ్యంత్సగ్రహశీతాంశుం తద్దోషం విలయం వ్రజేత్||

చంద్రుడు ఇతర గ్రహములతో కలసి ఏకరాశిలో ఉన్నప్పటికి నక్షత్రభేదం ఉన్నయెడల సగ్రహచంద్ర దోషము లేదని శాస్త్రవచనం.గురువు స్వవర్గమందుగానీ,స్వాంశయందుగానీ,కేంద్రమందుగానీ బలవంతుడై ఉండి ఇతర గ్రహములతో కూడిన చంద్రుని చూస్తున్నయెడల సగ్రహచంద్ర దోషము లేదని శాస్త్రవచనం.

జన్మరాశి,నామరాశి వల్లచేయుకార్యములు

వివాహము,గర్బాధానము,వాస్తుకర్మ,వ్యవహారము,మంత్రము,యంత్రము,దానము,చుట్టరికము,రాజసేయు భూబలము,వర్గుశుద్దియు,యుద్దము,యాత్రాదులకునామనక్షత్రముచూడవలయును.తక్కినవ్యవహారాది కర్మలకువివాహాదిశుభకార్యములకు,శరీరముగురించినశుభఅశుభములకుజన్మనక్షత్రమునుచూడవలెను. కొందరిఅభిప్రాయముప్రకారమునలుబదిసంవత్సరములపైనజన్మనక్షత్రమునుచూడకూడదనువాడుకయు న్నది. ఇదిశాస్త్రమునకువిరుద్దము.జన్మముండువరకు జన్మనక్షత్రము చూడవలయును.

పంచకరహితం అంటే?

ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.శేషం

1. అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. దీని వలన మృత్యువు సంభవించ వచ్చును.

2. అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.

4 .అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.

6 .అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.

8. అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.

కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు (పంచకములు) వస్తే అవి శుభప్రదం కాదు.

ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.అయితే తప్పని సరి పరిస్థితులలో

శ్లో|| చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ|

అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్||

చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రిముహూర్తంలోత్యజించాలి(పగలైతేఉపయోగించవచ్చును)

రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి (రాత్రి స్వీకరించ వచ్చును)

మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని ,రాజ, చోర, రోగ ములను పంచకము'అంటారు.ఇవి'రహితం'చేసుకుని ముహూర్తము

నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు.

ఉదాహరణ : 19- 01-2012 సా.గం.17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.

ఈ సమయానికి(ముహూర్తానికి) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం. తిథి మొదలైనవి

పంచాంగంలో చూసుకోవాలి.19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ

నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.

వారం గురువారం,ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారంఐదవది.అనగాదీనిసంఖ్య5అవుతుంది.

తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత

అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. (కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి

అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. కనుక

ప్రస్తుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా

దీని సంఖ్య 11 అవుతుంది.నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని

సంఖ్య 17 అవుతుంది.లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3

అవుతుంది.ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.

తిథి	+	వారము	+	నక్షత్రము	+	లగ్నము		
ఏకదశి	+	గురువారం	+	అనూరాధ	+	మిథునం		
11	+	5	+	17	+	3	=	36

దీనిని 9 తో భాగహరించాలి. 9) 36 (4

36

శేషం 0

సున్నాఅంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి'సంఖ్యకనుకఈముహూర్తానికిపంచకరహితంఅయినది.

చంద్రబలం

జన్మరాశి నుండి గోచార చంద్రుడు 1,3,6,7,10,11 రాశులలో ఉండగా కార్యలాభం, ధనప్రాప్తి మొదలైన శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్ల మరియు కృష్ణపక్షాలు రెంటిలో కూడ గోచార చంద్రుడు పై స్థానాలలో శుభుడు.పై స్థానాలే లేక శుక్లపక్షంలో 2, 5, 9 స్థానాలలో, కృష్ణపక్షంలో 4, 8, 12 స్థానాలలో గోచార చంద్రుడు శుభుడు.పురుషులకు రవి బలం, స్త్రీలకు గురుబలం, స్త్రీ పురుషులు ఇరువురకు చంద్రబలం మరియు తారాబలం ముఖ్యములు.

శ్లో|| యధా మాతా సుతాన్ రక్షే తదా రక్షతు చంద్రమాః||

అని తల్లి తన పిల్లలకు రక్షించిన రీతిగా చంద్రబలం రక్షించునని తెల్పిరి.

తారాబలం

జన్మనక్షత్రంమొదలునిత్యనక్షత్రంవరకులెక్కించినసంఖ్యను9చేభాగించగామిగిలిన శేషము తారను సూచిస్తుంది.

శ్లో|| జన్మ నక్షత్రం మారభ్య నిత్యభాంతించ గణ్యతే|నవ సంఖ్యా హరద్భాగం నవతారాః ప్రకీర్తితాః|
జన్మ సంపద్విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన|మిత్రం పరమ మైత్రంచ నవతారాః ప్రకీర్తితాః||

1. జన్మతార 2.సంపత్తార,3.విపత్తార,4.క్షేమతార,5. ప్రత్యక్ తార,6.సాధనతార, 7. నైధనతార, 8. మిత్రతార, 9. పరమమిత్రతార

తార ఫలితాలు

శ్లో|| జన్మభం దేహనాశాయ సంపత్సంపద ఏవచ| విపచ్ఛ కార్యానాశాయ, క్షేమం క్షేమకృతే భవేత్|
ప్రత్యక్ష కార్యానాశాయా సాధనం కార్యసాధనే|నైధనం నిధనేకపి స్యా మిత్రంచ సుఖసంపది|
పరమమైత్రం సుఖే వింద్యాత్తారా బలమితిక్రమాత్||

జన్మతార దేహనాశనము, సంపత్తార సంపదను, విపత్తార కార్యనాశనము, ఆపదలు,క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్ తార కార్యనాశనము, ప్రయోజనహానిని. సాధనతార కార్యసాధనాన్ని, నైధనతార మరణాన్ని లేక కార్యనాశనాన్ని, మిత్రతార సుఖ సంపదలను, పరమమిత్రతార సుఖాన్ని కలుగజేస్తాయి.

పై తారలలో జన్మతార, విపత్తార, ప్రత్యక్ తార, నైధనతారలు దోషతారలు జన్మ నక్షత్రం మొదలుగా 9 నక్షత్రాలు ప్రథమ నవకం, 10 నుండి 18 వ నక్షత్రం వరకుద్వితీయ నవకం. 19 నుండి 27వ నక్షత్రం వరకు తృతీయ నవకం.

శ్లో|| ప్రథమ ప్రథమం త్యాజ్యం ద్వితీయేచ తృతీయకం

తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషు వర్జయేత్

మొదటి నవకంలో జన్మతార,రెండవ నవకంలో విపత్తార,మూడవ నవకంలో ప్రత్యక్తార అశుభకరమే.

తారలు అధిపతులు

జన్మ - రవి - తాపము

సంపత్ - బుధ - ద్రవ్యలాభం

విపత్ - రాహువు - నాశనము

క్షేమ - బృహస్పతి - ధైర్యం

ప్రత్యక్ - కేతువు - మరణం

సాధన - చంద్రుడు - యశస్సు

నైధన - శని - హాని

మిత్ర - శుక్ర - సంతోషం

పరమమిత్ర - కుజ - మృత్యువు

పరమమైత్రం సుఖే వింద్యాత్: అని పరమమిత్రతార సుఖాన్ని యిస్తుందని, తారాధిపతి కుజుడు మృత్యువని వ్యతిరేక ఫలితాలని సూచించారు. కాబట్టి పరమ మిత్ర తార మధ్యమ ఫల ప్రదాయిని.

దోషతారలు దానములుశాకం గుడంచ లవణం సతిలం కాంచనం క్రమాత్,అనివార్య పరిస్థితులలో జన్మ, విపత్, ప్రత్యక్, నైధన తారలలో పనులుప్రారంభించవచ్చు.

పుట్టు మచ్చల ఫలితములు

ముక్కుమీద - కోపము,వ్యాపారదక్షత

కుడికన్ను - అనుకూల దాంపత్యము

ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన

నుదిటి మీద - మేధావి, ధన వంతులు

గడ్డము - విశేష ధన యోగము

కంఠము - ఆకస్మిక ధన లాభం

మెడమీద - భార్యద్వారా ధనయోగం

మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి

కుడిచేయి మణికట్టునందు-ఆభరణములు

పొట్టమీద - భోజనప్రియులు

పొట్టక్రింద - అనారోగ్యం

కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ఠలు

బొడ్డులోపల - ధనలాభములు

కుడితొడ - ధనవంతులు

ఎడమతొడ - సంభోగం

చేతి బ్రొటన వ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారం

కుడిచేయిచూపుడువ్రేలు -ధనలాభము, కీర్తి

పాదముల మీద - ప్రయాణములు

మర్మస్థానం - కష్ట సుఖములు సమానం

శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒకి భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.

దుస్వప్నములు

సర్పము,దున్నపోతు,నూనె,ఆముదము,బురదలోదిగుట,సముద్రములోదిగుట,బండినుండిపడుట,మృతవార్త వినుట,ప్రలాపముచేయుట,ఖైదుపడుట,వైద్యునిచూచుట,క్షౌరంచేయుంచుకోనుట,ముడ్లపోదలోపడుట,త నగోంతుకుఉరివేయుట,తనచేతిలోఫలములుఇతరులులాక్కోనుట,తననుకోట్టుట,గాడిదఎక్కుట,దున్నపో తుఎక్కుట,కాకినిచూచుట మొదలగు స్వప్నములు,దుస్వప్నములు

సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు,ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభ వస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్దెక పశువు, మాంసము, శుభ కార్యము వినుట, పుష్పములుచెరకు,పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు,తలగుడ్డలు,తెల్లగుడ్డలు,పుత్రసహితస్త్రీ,అద్దము,రజకులు,మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ధ్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.

అశుభసకునములు

ఒంటిబ్రాహ్మణుడు,కాషాయవస్త్రధారి,కట్టేలమోపు,పాము,కోత్తకుండ,నూనేకుండ,బిచ్చగాడు,కుంటికుక్కము క్కులేనివాడు,రోగి,అంధుడు,కుంటివాటడు,రజస్వల,ఒంటితుమ్ము,సకిలించుట,వస్త్రాధికముజారిపడుట, దుర్వర్తలువినుట,భుజించిపోమ్మనుట,నేనుకూడవచ్చేదనుఅనుట,ఈపూటవద్దనుట,ప్రధానవస్తులుమరిచి పోవుట,వేతికినదోరకపోవుట,ఎదురుదేబ్బతగులుటమోదలగునవి,అశుభశకునముల.

వధూవరులఏకనక్షత్రమైనదోషములేనినక్షత్రములు

రోహిణి,ఆర్ద్ర,పుష్యమి,మఖ,విశాఖ,శ్రవణం,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములుండిన దోషము లేదు.

గణకూటముల

స్వగణంచోత్తమంప్రీతి మధ్యమం దైవమానుషం|అధమందేవదైత్యాం|

మృతోర్మానుషరాక్షసమ్|స్త్రీ రాక్షసం నకర్తవ్యం|కర్తవ్యం పురుషరాక్షసమ్||

పనికి వచ్చు రాక్షస గణములు ఆశ్లేష,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,శతభిషం.అను నక్షత్రములు స్త్రీ రాక్షస గణమైన దోషం లేదు,దేవ-దేవ,మనుష్య-మనుష్య,రాక్షస-రాక్షసగణములు ఉత్తమము దైవ-మనుష్యగణములు మధ్యము,దేవ-రాక్షస అదమము,రాక్షస-మనుష్యములు నష్టప్రదము.

నాడికూటమి:"భిన్నానాడిశుభావహమ్" భిన్నానాడిఅయినశుభం.

ఏకానాడిదోషపరిహరము

శ్లో||ఉత్తరశతతారాచపూర్వభాద్ర పువర్వసూ|

రౌద్రమూల అశ్విని సప్త ఏకనాడి నదోషభక్||

తా||ఉత్తర,శతభిషం,పూర్వభాద్ర,పునర్వసు,ఆర్ధమూల,అశ్విని,నక్షత్రములలో దంపతులనక్షత్రములుండిన ఏకానాడి దోషం లేదు.

మద్యైకనాడి దోష రహిత నక్షత్రములు

తోయానురాధా వసుపుష్యచిత్రాఅః|భగేందు భేయస్యనరస్యసప్తః||

మద్దైకనాడినహి నడిదోషాః|అరుంధతీమేవ యథావషిష్ఠః||

తా||పూర్వషాడ,అనూరాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అనునక్షత్రములుకు మద్యైకనాడి దోషములేదు.

పార్స్వనాడి దోష రహిత నక్షత్రములు

మహ్నిర్విశాఖసార్పాచ|శ్రవణేచ మఖతథా|

ఉత్తరషాఢ రోహిణ్యాం|పార్స్వనాడి న దోషభక్||

తా||కృతిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాఢ,రోహిణి అనునక్షత్రములు అంత్యనాడిదోషరహితములు.

ఏకనక్షత్రఏకపాదమైనదోషములేనినక్షత్రములు

కృత్తిక,పునర్వసు,ఆశ్లేష,పుబ్బ,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ,ఉత్తరషాడ,శ్రవణం,రేవతి ఈనక్షత్రములలో వధూ,వరులకు ఏకనక్షత్ర ఏకపాదమైనదోషములేదు.

ఏకోదరసంస్కరణ నిర్ణయము

అన్నదమ్ములకు ఒకే రీతిసంస్కారాలుఒకసారిచేయకూడదుకనీసంఆరుమాసాలవ్యవధిఅయినాఉండవలెను తప్పనిసరి అయిన సంవత్సరాదికి ముందు ఒకరికితదుపరిఒకరికిచేయుటఆచారముగలదుఅన్నాచెల్లెళ్లకు ఒకే సారి సంస్కారము చేయవచ్చును కన్యాదానము చేసినతదుపరికన్యనుతెచ్చుకోగవలేను తన కూతురు ఇచ్చిన ఇంటిలో తన కుమారునికి కన్యను తేకూడదు జ్యేష్టసంతానమునకుజేష్ఠానక్షత్రములో పుట్టినవారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు.

యమల (కవలల)విషయము

యమల జాతులు అనగా కవల పిల్లలు ఒక తల్లికి ఒకే గర్భమందు జన్మించిన ఇద్దరు పిల్లలు వీరికి జాతకర్మ మొదలు ఉపనయనము వరకు ఓక కాలమందు వేరుగా చేయవలయును అందుకే జేష్ఠ క్రమముగా చేయవలయును వేదిక ఒకటి ఏక లగ్నమందు బ్రహ్మ ఒకడు నాంది ఒకటి అంకురార్పణ ఒకటీ అనగా ఇద్దరినీ కూర్చోబెట్టుకుని ఒకని వల్లనే అన్ని కర్మలు ఒక్కమారే చేయవలెను పెద్దవారికి ముందుగా చేసిన తర్వాత చిన్న వానికి చేయవలెను అగ్ని కార్యము మాత్రమే వేరుగాచేయవలెనువివాహము1సంవత్సరము 1 దినమందు లగ్నమందు ముందు చేయవలెను ఇద్దరు పిల్లలకు ఈ ప్రకారమే జరుపవలెను

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చేయకూడని పనులు

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కుమారునికి చౌలము చేయరాదు తాను క్షౌరము చేయించుకోరాదు గృహమునకు స్తంభముగా అనిగృహారంభముకానీచేయరాదుసముద్రస్నానముదూరదేశయాత్రచేయరాదు శవముతో వెళ్ళకూడదు నఖములనుతుంచరాదుయుద్ధముచేయకూడదువివాహంచేయరాదు చేసిన ఆయువు క్షీణించును 5 మాసములకు లోపలచేయవచ్చునుకుమారునకుఉపనయనము ఆధానము గయా శ్రాద్ధము నాలుగు మాసములు దాటిన తర్వాత చేయకూడదు ఒక భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మరొక భార్య కుమారునకు చౌలము చేయవచ్చును

వివాహ విషయమై జన్మ నక్షత్ర విచారణ

వధూవరుల జన్మనక్షత్రము చూసిన శ్రేష్టము వధువు జన్మనక్షత్రం లేనిఎడల వరుని జన్మనక్షత్రము వధువు నామ నక్షత్రము చూడవలెను ఇద్దరి జన్మ నక్షత్రములు లేనిచో నామ నక్షత్రము చూడవలెను అలాకానిచో వధువు పేరు మార్చి వలెను వరుడి పేరుమాత్రంమార్చరాదువరునిజన్మనక్షత్రములేకవధువుజన్మనక్షత్రమున్నను చూడకూడదు నామ నక్షత్రములు చూడవలయును

ప్రశ్న ప్రకరణము

ప్రశ్న విషయము ప్రశ్నించిన వేళకు లగ్నం మేషం అయినచో మానవ విషయము వృషభం అయిన పశు విషయము మిధునం ఐనా తన పరమైన కర్కాటక మైన వ్యవహారము సింహమైనా రాజకీయము కన్య అయిన వధువు ప్రసక్తి తుల అయినా లోహం విషయం గురించి వృశ్చికమైన వ్యాధి ధనస్సుఅయినా ధన పరమైన మకరము మనో చింత కుంభముగృహవిషయముమీనమైనాప్రయాణవిషయముఅనితెలుపవలెను

పని అగునా? కాదా?

ప్రశ్నించిన వేళకు లగ్నం మీన మిథున కన్య లైనా శీఘ్రముగా పని అగును తులా కుంభ వృషభము లైన కార్య సాఫల్యం మేష ధనస్సు సింహములను కార్యనాశనము అని తెలుపవలేనుపుట్టబోవు నది స్త్రీ శిశువా పురుష శిశువా ప్రశ్న లగ్నము నుండి 9 5 7 3 స్థానములలో రవి కుజ గురులు ఉన్న పుత్రుడు అని 2 4 6స్థానములో చంద్రుడుశుక్రుడు ఉన్నపుత్రికఅని శనిబుధులు ఉన్ననపుంసకులు అని,చెప్పవలెను.లగ్నాత్తు చతుర్ధమున ఎన్ని గ్రహములు ఉండిన అందరూ సంతానమని అనగా రెండు ఉన్నా కవలలని 3 ఉన్నా ముగ్గురు అని చెప్పుట కూడా కలదు.

మరియొక పద్ధతి

గర్భిణీ స్త్రీ యొక్క నామఅక్షరముల సంఖ్యను 7 చే గుణించి దానిని ఆనాటి తిది సంఖ్యను కలిపి 9 చే భాగించ వలేను వచ్చిన శేషము సరి సంఖ్య అయిన స్త్రీ శిశువని బేసి సంఖ్య అయిన పురుష శిశువని తెలియజేయవలెను

ప్రయాణ లాభా లాభములు

తన నీడ వల్ల కలిగిన పాదచాయల సంఖ్య 7 చే గుణించి 13 కలిపి 8 చే భాగించగా శేషం 1 అయిన ధన లాభము 2 నాశనము 3 4 7 అయిన ప్రమాదము 5 6 8 అయిన అయినా శుభము 8 అయినా ప్రాణహాని అని తెలియజేయవలెను

దేశాంతరము మేగిన వారు ఎప్పుడు వస్తారు

ప్రశ్న లగ్నమున బుధ చంద్ర కేతువునకు తిరుగు మార్గములు ఉన్నారని గురు శుక్రులు ఉన్న చేరువలో ఉన్నారని ఒకటి రెండు రోజుల్లో రాగలడని రవి కుజులు ఉన్న ఇంకా అక్కడే ఉన్నాడని శని రాహువులు ఉన్నచో అనారోగ్యం వలన రాలేకపోయాడని తెలియజేయవలెను

మరి యొక్క పద్ధతి

ప్రశ్నించిన వారిని 27 అంకెలలో ఒక అంకెను చెప్పమని

అది అశ్విన్యాది నక్షత్రములలో ఏనక్షత్రము చూచి ఆరుద్ర మొదలు ఆ నక్షత్రము లెక్కించి దానిని 7 చే భాగించి శేషము 1అయినా శీఘ్రముగా వచ్చునని రెండు అయినా అక్కడే ఉన్నాడని3అయినావస్తున్నాడని 4 అయినా సమీపమున చేరుకున్నాడని 5అయినామార్గమధ్యంలోఉన్నాడని6జబ్బుపడిఉన్నాడని7అయినా మృతమని తెలియజేయవలెను.

నష్ట ద్రవ్య ప్రశ్న

కేంద్రం త్రికోణ అష్టమ ధన (4,7,10,11,9,8,2) స్థానములందు శుభ గ్రహ సంబంధము లేక పాపగ్రహ సంబంధం ఉన్న పాపులతో ఉన్న యేడల పోయిన సొమ్ము దొరకదని ఆ ప్రయత్నంమందు మరికొంత ద్రవ్యము ఖర్చుని తెలపాలి మరియు 1 5 9,2,3,10,11స్థానములలో శుభగ్రహములు బలవంతులై ఉండడంగా 1,5,9,2,3,10,11 స్థానములందు పాపగ్రహం లేకపోయినట్లయితే తరిగిదొరుకుతుంది .

ఉద్యోగ ప్రశ్న

ప్రశ్న లగ్నమునకు 7,10 స్థానంలో శుభగ్రహమున్న శుభగ్రహవీక్షణ ఉన్నా త్వరలో ఉద్యోగములభించును అని చెప్పవలెను రాహువు 7 10 స్థానములలో ఉన్న ఉద్యోగ భంగము ఉండవచ్చు అని చెప్పవలెను

నక్షత్రమును బట్టి చోర ప్రశ్న

రోహిణీ నక్షత్రం పుష్యమి ఉత్తర విశాఖ పూర్వాషాఢ ధనిష్ట 7 నక్షత్రములను అందక నక్షత్రములు అంటారు ఈ తారల యందు దొంగిలించబడిన వస్తువులు తిరిగి లభించును అని చెప్పబడినది మృగశిరా నక్షత్రము ఆశ్లేష హస్త అనూరాధ ఉత్తరాషాడ శతభిషము అశ్విని ఇవి 7 మంద నక్షత్రములు అనబడును ఈ తారల యందు పోయిన సొమ్ము కొంచెం ప్రయత్నంచే లభించును ఆరుద్ర నక్షత్రము మఘ చిత్త జ్యేష్ట అభిజిత్ పూర్వాషాఢ భరణి అనే 7 మధ్యములు ఈతరం ఇందు పోయిన తిరిగి లభించడం కష్టం మిక్కిలి ప్రయాస చే లభించిన లభించ వచ్చును పునర్వసు నక్షత్రం పుబ్బ స్వాతీ మూల శ్రవణ ఉత్తరాభాద్ర కృత్తిక7నక్షత్రములుసూలోచనలుఈతారలయందుపోయినవస్తువులుతిరిగిలభించవు

పెండ్లి ఎప్పుడు జరుగును

ప్రశ్న లగ్నము మేషము నుండి సమ రాశులందుండి శుక్రుడు సమ రాశుల్లో ఉన్నచో త్వరలోనే పెళ్లి అని చెప్పావలేను గురుగ్రహ వీక్షణమున్న గురు కేంద్రంలో ఉన్న త్వరలో వివాహంజరుగునుఅనిసూచించవచ్చు

కరి దినములు

కనుమలు: మరణం శవదహనం సపిండీకరణం జాతర సంక్రమణం గ్రహణం ఇవి జరిగిన మరుసటి రోజును కనుమ అంటారు

కరి దినములు: హోలీ పండుగ గ్రహణము భావుక దినము ఆయన దినములు ప్రేతదహన దినము పైన తెలిపిన వాటి కరిదినము అంటారు సకల శుభ కార్యములు కరి దినములు నిషిద్ధము

నిషిద్ధ నవమి: ఏదైనా ఒక ప్రయాణము చేసిన 9వ రోజు గానీ 9వ తేదీని గానీ ప్రవేశ నవమి ప్రత్యక్ష నవమి అని అంటారు.ఈ నవములు నిషిద్ధములు

సిద్ధ యోగములు: శుక్రవారం1 6 11 తిథులు, బుధవారము 2 7 12 తిథులు, మంగళవారము 3 8 13 తిథులు, శనివారము 4 9 14 తిథులు గురువారం5 10 15 తిథులు వీటిని సిద్ధ యోగములు అంటారు కార్య అనుకూలత విశేషములు

పక్షి ఛ్చిద్ర తిధులు: 4 6 8 12 14 తిథులు

త్రిస్రోష్ఠకములు: మార్గశిర పుష్య మాఘం ఫాల్గుణం మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే సప్తమి అష్టమి నవమి తిథుల తో కూడిన దినములను త్రిస్రోష్ఠకములు అందురు ఇవి అనాధ్యాయములు.

విసర్జించవలసిన వేళలు: గ్రహణాది 7రోజులు లగ్నత అర ఘడియ నక్షత్రాంతము రెండున్నర ఘడియలు,మాసాంతము మూడు రోజులు సంవత్సరము ఆరంభమున పదిహేను రోజులు సంవత్సర అందమున పదిహేను రోజులు వర్జనీయం శుభకార్యాలు చేయరాదు

సంకల్పమునందు తిథిని ఏలా చేప్పవలేను

సూర్యోదయమునకు ఏ తిథి ఉందోఆరోజంతా సంకల్పమునకు ఆ తిథియే చెప్పాలి సూర్యోదయ అనంతరం వ్యాప్తి కొద్దిగా ఉన్న అధికంగా ఉన్న వ్యాప్తితో నిమిత్తము లేదు సూర్యోదయమునకు ఒక తిథి మరుసటి సూర్యోదయం లోపల మరొక తిథి గడిచినచో మొదటి తిథి (తదుపరి)ఉపరి అని రెండవ తిథిని సంకల్పంలో చెప్పవలెను

తిథులు చేయదగిన పనులు (ముహూర్త సింధు)

విదియ: దేవతా ప్రతిష్ట అన్నప్రాశనము గృహారంభము గృహప్రవేశము

తదియ: జయతిథి అక్షరాభ్యాసము సీమంతము దేవతా ప్రతిష్ట సంగీతం అన్నికార్యములకు అనుకూలము

చవితి : ఆయుధములు కారాగారమున కు సంబంధించిన పనులు మంచిది

పంచమి: పూర్ణ తిథి దేవతా ప్రతిష్ట శుభకార్యములుకు మంచిది అప్పు ఇవ్వకూడదు

షష్ఠి: గృహ ఆరంభమునకు యుద్ధ ఆరంభమునకు మంచిది అభ్యంగనం కూడదు

సప్తమి: దేవతా ప్రతిష్ట అన్నికార్యములకు శుభము

అష్టమి: ముత్యము ప్రభుత్వ కార్యకలాపాలకు శుభము

నవమి: ఆయుదములు కారాగారమున కు సంబంధించిన పనులు మంచిది

దశమి: దేవతా ప్రతిష్ట సమస్త శుభకార్యములకు శుభము

ఏకాదశి; దేవాలయ సంబంధిత కార్యములు ధర్మకార్యములు గృహారంభము యాత్రలు నూతన వస్త్రధారణ యజ్ఞోపవీతము అలంకారముల కు మంచిది

ద్వాదశి: వివాహము ఉపనయనము శుభకార్యములు చేయవచ్చును గృహారంభం గృహప్రవేశం

త్రయోదశి: జయ తిథి దేవతా ప్రతిష్ట సమస్త శుభకార్యములకు మంచిది

చతుర్దశి: వివాహము జప శాంతులు నూతన వస్త్రధారణ ఆభరణములు శుభము

పూర్ణిమ: దేవతా ప్రతిష్ట యజ్ఞములు వివాహము గృహారంభము గృహప్రవేశము ప్రాశస్త్యము

అమావాస్య: పితృ కర్మలు మహాదానములు యుద్ధములు శుభము

బహుళ పాడ్యమి: వివాహము దేవతాప్రతిష్ఠ అన్నప్రాశనము గృహారంభము గృహప్రవేశము యాత్రలు శుభకార్యములకు మంచిది

కృష్ణ పక్షమందు చవితి అష్టమి నవమి త్రయోదశి చతుర్దశి అమావాస్య శుద్ధపాడ్యమిల యందు శుభకార్యములు చేయకూడదు మిగిలిన తిధులకుశుక్ల పక్షములో చూపబడిన పనులు చేయ వచ్చును.

లగ్నశుద్ధి వివరములు

శ్లో|| ప్రవేశే ద్వాదశశుద్ధి పట్టమేకాదశస్తధా|

ప్రాశనం దశమం శుద్ధి నవ సీమంత చౌలయోః||

ఉపనీతంచాష్టమంచ వివాహం చైవసప్తమే| షష్ఠేతు నవసహస్త్రాణి ప్రయాణంచైవ పంచమే||

చతుర్థే శత్రుసంయోగం తృతియే రాజదర్శనం| ద్వితియే ధననిక్షేపం లగ్నం స్త్రీసంగమం తథా||

ప్రవేశే ద్వాదశ శుద్ధి పట్టాభిషేకము నకు ఏకాదశి శుద్ధి అన్నప్రాసనకుదశమశుద్ధిసీమంతము,చౌలములకు నవమ శుద్ధి ఉపనయనమునకు అష్టమశుద్ధి వివాహమునకు సప్తమ శుద్ధి నూతన వస్త్రధారణకు షష్ఠమ శుద్ధి ప్రయాణమునకు పంచమ శుద్ధి శత్రు ప్రాంతమునకు వెళ్ళుటకు చతుర్ధ శుద్ధి రాజు లేక అధికారులు కలుసుకోవడానికి తృతీయ శుద్ధి జల సంబంధమైన పనులకు ద్వితీయ శుద్ధి స్త్రీ కలయికకు లగ్నశుద్ధి తప్పనిసరి అని శాస్త్రవచనము.

నక్షత్రములుచేయదగినకార్యములు

1.అశ్విని	వస్త్ర, ఉపనయనం,క్షౌరం,సీమంతం,భూషణ,గజ,స్త్రీకృషి,విద్య,గృహప్రవేశ,ప్రతిష్టలుశుభం
2 .భరణీ	వాపి, కూప,విషశస్త్ర ,ఉగ్రదారుణకర్మ,గణితములుశుభము
3. కృత్తిక	అగ్నిహోత్ర, అస్త్ర, శస్త్ర ,సంయోగ, పోయ్యి, బావి ,ఔషధములకుశుభము
4.రోహిణి	సీమంతం ,వివాహం, వస్త్రం ,భూషణం ,గుర్రం, ఏనుగు, అభిషేకం, ప్రతిష్టశుభం.
5. మృగశిర	ప్రతిష్ట ,భూషణ,వివాహం, సీమంతము,క్షౌరము,వాస్తు,వాహన,గృహప్రవేశములుశుభము
6. ఆర్ధ	ధ్వజము, తోరణము ,యుద్ధము, అస్త్ర ,శస్త్ర, సంధి ,విగ్రహం ,రసకృత్యములుశుభము
7.పునర్వసు	ప్రతిష్ట ,సవారి, వస్త్రము, వాస్తు, ఉపనయనము, ధాన్యభక్షణముశుభము
8.పుష్యమి	వివాహముతప్పతక్కినప్రతిష్ఠాదిసకలశుభకార్యములుచేయవచ్చును.
9. ఆశ్లేష	అబద్దము, జూదము,ధాతువాద,ఔషధము,సంగ్రామ,వివాద,రసక్రియ,వ్యాపారముశుభము
10. మఖ	కృషినృత్యగీత ,వివాహ,రానకృత్య,అన్న,గొ,వ్యాపార ,,ఉపనయన,వాస్తు,శుభము
11. పుబ్బ	బావి,కలహ,విష,శస్త్ర,అగ్ని,ధారుణ,ఉగ్రసంగ్రామ,మాంసవిక్రయము శుభము
12. ఉత్తర	ప్రతిష్ట, వివాహం,ఉపనయనం,సీమంత,అభిషేక, వ్రతబంధ,ప్రవేశ, స్థాపనలు శుభము.
13.హస్త	ప్రతిష్ట, వివాహము, ఉపనయనము, సీమంత.భూషణము అభిషేకము ,క్షౌరము ,సవారీ,
14. చిత్త	గృహప్రవేశము, వస్త్రము, క్షౌరము, సీమంతము, ప్రతిష్ట, వ్రతము, భూషణ, విధ్యా,శుభము.
15. స్వాతి	గృహప్రవేశం,ఉపనయన,వివాహ, సీమంత,కృషి, ప్రతిష్ట ,భూషణ, విద్యలకు శుభము
16. విశాఖ	బావి, వస్త్ర, భూషణ,రసధాన్య,సంగ్రహ,శిల్ప,లేఖన,నృత్య,గీత, వ్యాపార శుభము.
17.అనూరాధ	గృహప్రవేశ,వివాహ,ఉపనయన,సీమంత,క్షౌర,వాహన,సమస్త శుభకార్యములకుశుభము.
18. జ్యేష్ఠ	కృరకార్య, ఉగ్ర,శస్త్ర, జలకృత్య, శిల్ప, విగ్రహ, లేఖనము శుభము
20.పూర్వషాఢ	బావి, కలహ, విషశస్త్ర, అగ్ని, మాంస విక్రయము శుభము.
21.ఉత్తరాషాఢ	ఉపనయనము, వివాహ, ప్రతిష్ట, గృహప్రవేశ, వాస్తు స్థాపనలు, శుభము
22. శ్రవణం	ఉపనయనము, వివాహము, ప్రతిష్ట, క్షౌవరము, సవారీ, శుభము.
23. ధనిష్ఠ	గృహప్రవేశ,వివాహ,ఉపనయన,సీమంత, సమస్త శుభకార్యములకు శుభము.
24. శతభిష	వాస్తు, గృహప్రవేశము, ప్రతిష్ట, క్షౌవరము, సవారీ, శుభము.
25.పూర్వాభాద్రా	విషవస్త్ర, మాంస విక్రయ, బావి,శుభము.
26.ఉత్తరాభాద్రా	ఉపనయన,వివాహ,గృహప్రవేశ,ప్రతిష్ట, విద్యాభ్యాసము, శుభము.
27. రేవతి	వివాహ, ఉపనయన, గృహప్రవేశ, సీమంత, వాహన అధిరోహణ శుభము.

అష్ట సిద్ధాంత శుభాశుభ నిత్య కాలములు ఫలమద్భుతం

గం॥ని॥	గం॥ని॥	ఆదివారం	సోమవారం	మంగళవారం	బుధవారం	గురువారం	శుక్రవారం	శనివారం
6.00	6.24	కార్యసిద్ధి	కార్యవిఘ్నం	ధనలాభం	నష్టం	కార్యసిద్ధి	కార్యజయం	భయం
6.24	6.48	లాభం	కార్యసిద్ధి	సుఖం	కార్యనష్టం	క్షేమలాభం	శత్రుభయం	భయం
6.48	7.12	భయం	క్షేమం	భయనష్టం	కార్యసిద్ధి.	శత్రు వృద్ధి	ధన లాభం	కలహం
7.12	7.36	నష్టం	ధన లాభం	విషబాధ	కార్యలాభం.	సుఖం	మిత్రత్వం	ధనలాభం
7.36	8.00	బంధన	భూలాభం	శుభం	ఆపద	శుభం	కలహం	కార్యసిద్ధి
8.00	8.24	దుఖం	దుఖం	మిత్రలాభం	భయం	కార్యహాని.	కార్యసిద్ధి	వాహనలాభం
8.24	8.48	అభీష్టసిద్ధి	జయం	కార్యసిద్ధి	శుభాశుభమ్	సుఖం.	హానిభయం	కార్యసిద్ధి
8.48	9.12	లాభం	జయం	సర్వబాధ	ఉపద్రవం	జయం	ధైర్యం	అభీష్టసిద్ధి.
9.12	9.36	ధనప్రాప్తి	అభీష్టసిద్ధి	శత్రుపీడ	క్లేశం.	వివాదం	కనకలాభం	కార్యహాని
9.36	10.00	క్షేమం	సుఖం	శత్రుబాధ	భయం	కార్యజయం	అర్థలాభం	ప్రాణహాని
10.00	10.24	కార్యసిద్ధి	అభీష్టసిద్ధి	శుభం	కార్యసిద్ధి	శుభం	సుఖసౌఖ్యం	శుభం
10.24	10.48	సుఖం	కార్యలాభం	కార్యనష్టం	కార్యసిద్ధి.	క్షేమ లాభం	గౌరవం	నష్టం.
10.48	11.12	జయం	శత్రుపీడ	శుభం	ధన లాభం	జయం	వినోదం	ఉపద్రవం.
11.12	11.36	కార్యసిద్ధి	రోగ పీడ	జంతుభయం	కార్యసిద్ధి	రోగనాశమ్	అభీష్టసిద్ధి	కార్యజయం
11.36	12.00	దుఖం	శత్రుజయం	అగ్నిభయం	లాభం	కార్యహాని	బంధనం	శుభం.
12.00	12.24	అభీష్టసిద్ధి	అభీష్టసిద్ధి	రోగనష్టం	సౌఖ్యలాభం	హాని	సుఖం	ధన లాభం
12.24	12.48	కార్య నష్టం	ధన లాభం	సర్వశుభమ్	సంతోషం	హాని	సుఖం	ధన లాభం
12.48	1.12	కార్యసిద్ధి	జయం	కార్యసిద్ధి..	జయంక్షేమం	శుభోదయం	కార్యశుభం	భయం
1.12	1.36	ఇష్టసిద్ధి	ఆరోగ్యం	కార్యహాని.	శాంతి.	బంధన్	రోగబాధ	కార్యసిద్ధి
1.36	2.00	ఫలానాశనం	కార్యసిద్ధి	సిద్ధి.	ఆపద.	శుభాశుభమ్	దుఖం	జయం
2.00	2.24	ద్రవ్య నష్టం	సుఖం	కార్యభంగం.	కార్యసిద్ధి.	కలహం	కార్యజయం	విద్య ప్రాప్తి
2.24	2.48	కలహం	కార్యనాశనం	కార్యహాని.	సౌఖ్యశుభం	కార్యజయం	శుభం	వ్యయం
2.48	3.12	సన్మానం	కార్యసిద్ధి	దుఖం.	సౌఖ్యం.	జయం.	అనారోగ్యం	రోగం
3.12	3.36	శత్రు వృద్ధి	కార్యజయం	కార్యసిద్ధి	విజయం.	కార్యభంగం.	దుఖం	జయం
3.36	4.00	కలహం	శుభం సిద్ధి	ధనక్షయం	అభీష్టసిద్ధి.	కార్యనాశనం	బంధనం	భయం
4.00	4.24	రోగం	జయం	శుభం	శుభం.	క్షేమంలాభం	శత్రుభయం	శత్రుభయం
4.24	4.48	అభీష్టసిద్ధి	కార్య నష్టం	క్షేమం	క్షేమం.	శుభం	జయం	శత్రు జయం
4.48	5.12	జయం	ఉద్యోగలాభం	సిద్ధిక్లేశం	సిద్ధిక్లేశం	వివాదం	జయం	శాంతి
5.12	5.36	ప్రయాణనష్టం	యాత్రశుభం	శుభం	శుభం	మనోభీతి	దుఖం	సుఖం
5.36	6.00	ధన లాభం	రోగ పీడ	శుభం	వాహనబాధ	జయం.	కార్యసిద్ధి.	సమానం

అశౌచ, నిర్ణయ చక్రము.

	మగవారికి సూతకం రోజులు.	ఆడవారికి సూతక రోజులు.	ఆధార గ్రంథం పేరు. పుటసంఖ్య.
పితృ బంధువులు.	10	3 రాత్రులు.	ధర్మసింధు 861.
తండ్రి	10	3	ధర్మసింధు 862.
తల్లి	10	1 ½	ధర్మసింధు
తండ్రికి తండ్రి(తాత)	10	1 ½	ధర్మసింధు
నానమ్మ	10	స్నానము	ధర్మసింధు
చిన్నాన్న పెదనాన్నలు (పితృవ్యలు)	10	స్నానము	ధర్మసింధు
పితృవ్య భార్యలు (పెద్దమ్మలు, చిన్నమ్మలు)	1 ½	స్నానము	ధర్మసింధు
తండ్రి మేనత్త	1 ½		ధర్మసింధు
తండ్రి మేనత్త కొడుకులు	1 ½		ధర్మసింధు
తండ్రికి తల్లి. నానమ్మ తోబుట్టువులు.	1 ½		ధర్మసింధు
నానమ్మ తోబుట్టువుల కొడుకులు.	1 ½		నిర్ణయసింధు.
తండ్రికీ మేనమామ.	1 ½		నిర్ణయసింధు.
తండ్రికీ మేనమామ కొడుకులు.	1 ½		నిర్ణయసింధు.
మాతృ బంధువులు.			
తల్లి, తండ్రి తోబుట్టువులు. తల్లి మేనత్త.	1 ½	1 ½	నిర్ణయసింధు.
తల్లికి మేనత్త.	1 ½	స్నానము	నిర్ణయసింధు.
వారి కొడుకులు.	1 ½	స్నానము	నిర్ణయసింధు.
తల్లికి మేనమామ.	1 ½		నిర్ణయసింధు.
తల్లికి మేనమామ కొడుకులు.	1 ½		నిర్ణయసింధు.
ఆత్మ బంధువులు			
తన తల్లికి ఆడ తోబుట్టువులు	1 ½		ధర్మసింధు863
వారి కొడుకులు.	1 ½		ధర్మసింధు863
తన తండ్రికి ఆడ తోబుట్టువులు.మేనత్తలు	1 ½		ధర్మసింధు863
మేనత్త కొడుకులు.	1 ½		ధర్మసింధు863
తన తండ్రికి సమితి అక్కాచెల్లెళ్లు.	1 ½		ధర్మసింధు863
వారి కొడుకులు.	1 ½		ధర్మసింధు863
తన మేనమామ.	1 ½	1 ½	ధర్మసింధు863
మేనమామ కొడుకులు.	1 ½	1 ½	ధర్మసింధు863
సవితి మేనమామ	1 ½	1	ధర్మసింధు863
అనుపవనీతి మేనమామ	1 ½	1 ½	ధర్మసింధు863
స్వంత మేనమామభార్య	1 ½	1 ½	ధర్మసింధు863

ఉపనీతి మేనల్లుడు	3		ధర్మసింధు863
సాపత్ని మేనల్లుడు	3		ధర్మసింధు863
అనుపనీతి మేనల్లుడు	1 ½		ధర్మసింధు863
మేన కోడలు	స్నానము		ధర్మసింధు863
మాతామహుడు (తల్లి తండ్రి)	3	3	ధర్మసింధు863
మాతామహి (అమ్మమ్మ)	3	3	ధర్మసింధు863
అనుప నీతి దౌహిత్రుడు	1 ½	1 ½	ధర్మసింధు863
ఉపనీతి దౌహిత్రుడు	3	3	ధర్మసింధు863
దౌహిత్రి	స్నానము	స్నానము	ధర్మసింధు
పిల్లనిచ్చిన అత్త మామలు(శ్వశురం)	1 ½		ధర్మసింధు
సొంత అల్లుడు.	1	1	ధర్మసింధు
ఉప నీతి భార్య సోదరుడు.	1		ధర్మసింధు
భార్యమృతి అనంతరం స్యాలకు మృతిస్నానము	స్నానము		ధర్మసింధు
అనుపనీతి భార్య సోదరుడు	స్నానము		ధర్మసింధు
భార్యసోదరి మృతి	స్నానము		ధర్మసింధు
తమ్ముని బిడ్డ	స్నానము		ధర్మసింధు
మగ శిశువు మృతి(నామకరణపూర్వం)	1	1	ధర్మసింధు
ఆడ శిశువు మృతి(నామకరణపూర్వం)	1	1	ధర్మసింధు
అనుపనీతి సోదరుడు	3	స్నానము	ధర్మసింధు
మూడు సంవత్సరాల నుండి	3	3	ధర్మసింధు
యుక్త వయసురాలైన వివాహిత మృతి	1 ½	1 ½	ధర్మసింధు
వాగ్దానా నంతర అవివాహిత మృతి	3	3	ధర్మసింధు
వివాహిత కన్య తండ్రిగృహమందు మృతి	1 ½	1 ½	ధర్మసింధు
దత్త పుత్రుడు	3	3	ధర్మసింధు
జనక పితా మృతి	3		ధర్మసింధు
జనక మహతా	3		ధర్మసింధు
పెళ్లికాని చిన్నమ్మలు, పెద్దమ్మలు మృతి	1 ½	1 ½	ధర్మసింధు
సొంత పెళ్లయిన అక్కాచెల్లెళ్లు	1 ½	1 ½	ధర్మసింధు
ఉపనీతి సోదరుడు	1	స్నానము	ధర్మసింధు
సహధ్యాయి	1	స్నానము	ధర్మసింధు
మిత్రుడు	1	స్నానము	ధర్మసింధు
రాజు	1	స్నానము	ధర్మసింధు
ఇంటి పురోహితుడు	1	స్నానము	ధర్మసింధు
శిష్యుడు	1	స్నానము	ధర్మసింధు
గురువు	1	స్నానము	ధర్మసింధు
పెంపుడు జంతువు	1	స్నానము	ధర్మసింధు

ధర్మసింధు ఆశౌచ ప్రకర్ణే ఉక్తశ్లోకములు

పితృ పితృస్వసుః పుత్రః | పితృమాతృస్వసుః సుతః |
పితృ మాతుల పుత్రాశ్చ | విజ్ఞేయా పితృబాంధవాః ||
మాతా పితృస్వసుః పుత్రః; మాతా మాతృస్వసుఃసుతః |
మాతృమాతుల పుత్రాశ్చ | విజ్ఞేయామాతృబాంధవాః [|
మాతృమాతుల పుత్రాశ్చ | ఆత్మ పితృస్వసుః సుతః |
ఆత్మ మాతుల పుత్రాశ్చ | విజ్ఞేయా ఆత్మబాంధవాః ||

జ్ఞాతులకు ఆశౌచ వివరములు

గరుడ పురాణం 13 అధ్యాయం 7,8,9 శ్లో|| జ్ఞాతులు, కారుణ్యములు రెండు విధములు.
జ్ఞాతులకు: దశాహేన సపిండాస్తు శుధ్యంతిప్రేత సూతకే, చతుర్ధేదశరాత్రం షష్టికాః పుంసి పంచమే, షష్టే చతుర హంప్రోక్తం సప్తమేచ దినత్రయం, అష్టమేదిన మే కంతు నవమే ప్రవహర ద్వయం, దశమేస్నాన మాత్రం హిమృతకం, జన్మసూతకం.
బ్రాహ్మణునకు పది దినములు, వైశ్యుడు పదినైదు, క్షత్రియులు పన్నెందు రోజులు, మిగతా వారందరూ ఒక మాసం తర్వాత సూతక శుద్దులగుదురు. చతుర్ధ పురుషునికి దశరాత్రం, పంచమ పురుషునకు ఆరు రోజులు, ఆరవ పురుషునకు నాలుగురోజులు, ఏడవ పురుషునకు మూడు దినములు, ఎనిమిదవ పురుషునకు ఒక దినము, తొమ్మిదవ పురుషునకు రెండు యామములును, పదవ పురుషునకు స్నానముతోనే, జాత శౌచము మృతా శౌచములయందు శుద్ధి పొందుదురని, గరుడ పురాణమందు 13వ అధ్యాయం, 6-7-8-9 శ్లోకములలో చెప్పబడినది.
మృతాశౌచము :- పుట్టిన 10 రోజులలో శిశువు మరణించిన జ్ఞాతులు, తల్లి, తండ్రి, సోదరులకు మృతాశౌచము స్నానమాత్రము, దంతజననము వరకు జ్ఞాతులకు స్నానమాత్రము, కేశఖండనవరకు 1రోజు ఉపనయన పర్యంతం 8 దినములాశౌచము. తల్లిదండ్రులకు నామకరణాది ఉపనయన పర్యంతము 3దినములు.
వివాహమైన స్త్రీ తండ్రియింట మరణించిన తల్లి తండ్రి సోదరులకు, పెండ్లికాని స్త్రీకి 3 దినములు ఆశౌచము, పెండ్లియైన స్త్రీకి తల్లిదండ్రుల మరణమునందు దశరాత్రులలోగా త్రిరాత్రా శౌచము సోదరీసోదరులకు సన్నిధాన ఆ సన్నిధానమందు త్రిరాత్రాశౌచము. మాతామహి మాతామహులకు పినతల్లి పెదతల్లి బిడ్డలకు మేనత్త మేనమామ బిడ్డలకు పురుష పర్యాయములో సన్నిధానమందు త్రిరాత్రాశౌచము. గ్రామాంతరమందు, షక్షిణి, కాలాతిక్రమణమందు గ్రామాంతరమున తెలిసిన పగలయితే ఆ పగలు, రాత్రయితే ఆ రాత్రి మాత్రమ ఆశౌచము పట్టి స్నానము చేయవలయును. మేనమామ భార్యకు సన్నిధానములో స్నానము.
భార్య ఉండగా అత్తమామలు మరణించిన సన్నిధానమందు 3 దినములు. ఆ సన్నిధానమందు పక్షిణి, భార్యకు స్వంత సోదరిసోదరులకు మరణించినపుడు సమీపమున ఒక దినము సవతి తల్లి మరణించిన సవతికొకదినం ఆశౌచము. దూరమందైనచో స్నానముతో శుద్ధి. అల్లుని మరణము సమీపమునందు కలిగిన అత్తమామలకు 3దినములు. గ్రామాంతరమందు పక్షిణి, జ్ఞాతులక

దశహ అనంతరము మూడు మాసముల వరకు మూడు దినములు ఆరు మాసముల వరకు పక్షిని సంవత్సర పర్యంతము ఒక రాత్రి అశౌచము మహానది అడ్డము నా అతిక్రాంత శౌచంలేదు త్రిరాత్ర జ్ఞాతులకు త్రిరాత్ర అతిక్రమము నందు స్నాన మాత్రముఒక మృత శౌచం లో వేరొక మృతాశౌచం గానీ జాతాశౌచ ముగాని దశరాత్రుల లో వచ్చిన మొదటి మృత శౌచం శుద్ధి అగును జాత శౌచము తో మృతా శౌచము శుద్ధి కాదు .ఒక జాతశౌచంలో గానీ మృత శౌచం లో గానీ తన స్వంత మాతాపితరుల జాతా శౌచము మృత శౌచం వచ్చిన మొదటి అశౌచము శుద్ధి కాదు దశ రాత్రులు అశౌచము ఉండును 10 వ రోజు రాత్రిరెండుజాములకు తెలిసినచో మొదటి అసౌచము తోనే రెండవ అశౌచం శుద్ధి అగును.పై అశౌచము లందు కులాచారమును గ్రామ ఆచారము వృద్ధ ఆచారము పరిగణలోకి తీసుకొనవలెను

మృత్యుసంబందితవిషయములు

దుష్ఠ తిథులు :-పాడ్యమి,చవితి,షష్ఠి,అష్ఠమి,నవమి,ద్వాదశి,చతుర్దశి,అమావాస్య

దుష్ఠవారములు:-ఆది,మంగళ,శుక్ర,శనివారములు.

దుష్ఠనక్షత్రములు:-- కృత్తిక,రోహిణి,మృగశిర,పునర్వసు,మఖ,ఉత్తర,చిత్త,విశాఖ,ధనిష్ఠ, శతభిషం,పూర్వభాద్ర,రేవతి

తిథి+వార+నక్షత్రములు మూడు దుష్టమైన గృహమునకుపూర్తి దోషము.

తిథి+నక్షత్రములు అర్ధదోశము ఏర్పడును.

వార+నక్షత్రముల వల్ల త్రిపాద దోషము కలుగులు,తిథి మాత్రమే దుష్ఠమైన దోషములేదు

1.ద్విపాదనక్షత్రములైన

మృగశిర,చిత్త - 3మాసములు, గృహమువదలాలి

2.త్రిపాదనక్షత్రములైన

కృత్తిక,పునర్వసు,ఉత్తర,విశాఖ,ఉత్తరాషాడ - 4 మాసములు గృహమువదలాలి.

3.ధనిష్ఠపంచకం

భరణి, రోహిణి, మఘ నక్షత్రములలో గానీ,
ధనిష్ఠ,శతభిషం ,పూర్వభాద్ర ,ఉత్తరాభాద్ర ,రేవతి -6 మాసములు గృహము
వదలాలి

సంవత్సరసూతకములోచేయకూడనివి

మాతా పితరులు స్వర్గస్తులయిన ఒకసంవత్సరం లోపు తీర్థ శ్రాద్ధము గయా శ్రాద్ధము యుగాదిశ్రాద్ధములు వివాహోపనయనాదిసమస్తశుభకార్యములుచేయకూడదు.మృతునికుమార్తెవివాహంమాత్రంచేయవచ్చును .అపకర్షణచేయవలెను.

మృతసూతకములు

తండ్రిమరణించిన ఒకసంవత్సరం, తల్లిమరణించిన ఆరుమాసములు, భార్యమరణించినా 3 మాసములు, సోదరపుత్రులుమరణించిన 3 పక్షములు, సపిండులకు ఒకమాసము అశౌచముఉండును.

వాయసాదిదోషవిషయములు

ఇంటిలోకికాకిగానీగ్రద్దగానిద్వారముగుండావెళ్ళినచోఒకమాసము,కుక్కచేతరమబడిఇంటిలోకివచ్చినఇంటి లోఉండేవారందరికీ దోషము.ద్వారంగుండావచ్చవేరేద్వారముగుండావెళ్ళినచోఆరుమాసములు,గృహమధ్య మందు,దక్షిణభాగము, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి యందు పుట్టలుగాని మొండిచేతులుగాని తేనె తుట్టెలు గాని మొలచిన ఇంటిలోనికి ఉడుముగాని, పైడికట్టే, పంతరాగము, పెద్దపీట్ట, క్రూరపక్షులుగాని ప్రవేశించిన మృత్యు దోషము కలుగును.కావున అట్టి ఇంటిని ఆరు మాసములు విడిచిపెట్టి అనంతరం ఉదక శాంతి మహన్యాస పూర్వక రుద్రాభిషేకము చేసినచో అట్టి దోషము పరిహారమై శుభములు కలుగును కాకి గాని, గ్రద్దగాని, గుడ్లగూబ గాని, పైడికట్టే పంత రాగము,పెద్దపీట మొదలగు క్రూర పక్షులుతాకిన కాక మైధునము చూచినా మోతుకుకట్టెల తో "యతఇంద్రభయమహే "అను మంత్రమును పఠిస్తూ (1008)సార్లు చెరువు హోమముచేయవలెను.మరియు బ్రాహ్మణభోజనము పెట్టిన కీడుతొలగును.తేనెపట్టులు గుడ్లగూబపుట్టలు ఉప్పలి హస్తములు గృహానికిఈశాన్య మధ్య, ఆగ్నేయ, వాయువ్య దిశలో గృహ ఆవరణలోఎక్కడ వచ్చిన ప్రాణహాని కలుగును. దోష నివృత్తి కోసం మూడు మాసాలు గృహమును వదిలిపెట్టి శాస్త్రోక్త శాంతి నిర్వహించ వలేను.ఆగ్నేయదిశ లో గుడ్లగూబ వాలిన శిశువునాశనము, వాయువ్యమున వాలిన కళత్ర నాశనము,ఈశాన్యమునవాలినశరీరనాశనము,మొదటిజామునుఇంటిమీద ఎక్కిన కష్టము,రెండవజాము నష్టము,మూడవ జామున దుఃఖము,నాల్గవ జామున శుభము.

ప్రధమ ఋతువు (రజస్వల)

రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెద్దమనిషి అయినదని కూడా అంటారుప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. సంధ్యాకాలమునందును, ఉప్పెన, భూకంప మొదలైన ఉపద్రవ కాలమందును మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాడ్యయమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల

రజస్వలకు దుష్టవారము: ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది

రజస్వలకు దుష్ట యోగము: పరిఘ పూర్వార్ధమునందు, వ్యతీపాత, వైధృతి యోగాములందు,

రజస్వలకు దుష్ట కరణము: భద్ర కరణము నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.

రజస్వలకు దుష్ట నక్షత్రములు: భరణీ ,కృత్తిక ఆర్ద్ర, పునర్వసు ఆశ్లేష, మఖ, పుబ్బ, జ్యేష్ఠ, పూర్వషాఢ దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహిం **చాలి**

.వస్త్రఫలము: తెల్లబొట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధిగ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది. ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము,నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది,మూడుదినములుఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట ,అగ్నిముట్టుట,ప్రాసనము,సూర్యావలోకన, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ క్షేమం కొరకు పాటించే నియమములు.

ఆనందాది యోగ ఫలభోధిని చక్రము ప్రయాణ ఉపయుక్తము

ఆది	సోమ	మంగళ	బుధ	గురు	శుక్ర	శని	యోగములు	ఫలము
అశ్విని	మృగ	ఆశ్లేష	హస్త	అనూ	ఉ.షా	శతభిష	ఆనంద	ద్రవ్యలాభము
భరణీ	ఆర్ద	మఖ	చిత్త	జ్యేష్ఠ	అభి	పూర్వాభాద్రా	కాలదండ	విఘ్నము
కృత్తిక	పున	పుబ్బ	స్వాతి	మూల	శ్రవణం	ఉత్తరాభాద్రా	ధూమ్రాక్ష	ధన హాని
రోహిణి	పుష్య	ఉత్తర	విశాఖ	పూ.షా	ధనిష్ఠ	రేవతి	ధాత్రి	కార్యసిద్ధి
మృగ	ఆశ్లేష	హస్త	అనూ	ఉ.షా	శతభిష	అశ్విని	సౌమ్య	కార్యసిద్ధి
ఆర్ద	మఖ	చిత్త	జ్యేష్ఠ	అభి	పూ.భా	భరణీ	ద్వాంక్ష	విఘ్నము
పున	పుబ్బ	స్వాతి	మూల	శ్రవణం	ఉ.భా	కృత్తిక	ధ్వజ	రాజ్య లాభం
పుష్య	ఉత్తర	విశాఖ	పూ.షా	ధనిష్ఠ	రేవతి	రోహిణి	శ్రీవత్స	లక్ష్మీ ప్రదం
ఆశ్లేష	హస్త	అనూ	ఉ.షా	శతభిష	అశ్విని	మృగశిర	వజ్ర	కలహం
మఖ	చిత్త	జ్యేష్ఠ	అభి	పూ.భా	భరణీ	ఆర్ద	ముద్గర	మరణం
పుబ్బ	స్వాతి	మూల	శ్రవణం	ఉ.భా	కృత్తిక	పునర్వసు	ఛత్ర	రాజ లాభం
ఉత్తర	విశాఖ	పూ.షా	ధనిష్ఠ	రేవతి	రోహిణి	పుష్యమి	మిత్ర	కార్యసిద్ధి
హస్త	అనూ	ఉ.షా	శత	అశ్విని	మృగశిర	ఆశ్లేష	మానస	శ్రీ లాభం
చిత్త	జ్యేష్ఠ	అభి	పూ.భా	భరణీ	ఆర్ద	మఖ	పద్మ	ఐశ్వర్యం
స్వాతి	మూల	శ్రవణం	ఉ.భా	కృత్తిక	పునర్వసు	పుబ్బ	లంబన	భోజన లాభం
విశాఖ	పూ.షా	ధనిష్ఠ	రేవతి	రోహిణి	పుష్యమి	ఉత్తర	ఉత్పాత	ద్రవ్య వ్యయం
అనూ	ఉ.షా	శత	అశ్విని	మృగ	ఆశ్లేష	హస్త	మృత్యు	హాని
జ్యేష్ఠ	అభి	పూ.భా	భరణీ	ఆర్ద	మఖ	చిత్త	కాల	కార్యహాని
మూల	శ్రవణం	ఉ.భా	కృత్తిక	పున	పుబ్బ	స్వాతి	సిద్ధ	కార్యసిద్ధి
పూ.షా	ధనిష్ఠ	రేవతి	రోహిణి	పుష్య	ఉత్తర	విశాఖ	శుభ	శుభకార్యసిద్ధి
ఉ.షా	శత	అశ్విని	మృగ	ఆశ్లేష	హస్త	అనూరాధ	అమృత	స్త్రీ సౌఖ్యము
అభి	పూ.భా	భరణీ	ఆర్ద	మఖ	చిత్త	జ్యేష్ఠ	ముసల	భోజన హాని
శ్రవణం	ఉ.భా	కృత్తిక	పున	పుబ్బ	స్వాతి	మూల	గదా	అశుభం
ధనిష్ఠ	రేవతి	రోహిణి	పుష్య	ఉత్తర	విశాఖ	పూర్వషాఢ	మాతంగ	స్వర్ణ లాభం
శత	అశ్విని	మృగ	ఆశ్లేష	హస్త	అనూరాధ	ఉత్తరాషాఢ	రాక్షస	క్లేశం
పూ.భా	భరణీ	ఆర్ద	మఖ	చిత్త	జ్యేష్ఠ	అభి	చర	దుర్వార్తశ్రవణం
ఉ.భా	కృత్తిక	పున	పుబ్బ	స్వాతి	మూల	శ్రవణం	స్థిర	కార్యసిద్ధి
రేవతి	రోహిణి	పుష్య	ఉత్తర	విశాఖ	పూర్వషాఢ	ధనిష్ఠ	వర్ధమాన	మిక్కిలిలాభం

దశాంతర్దశాచక్రము

అంతర్దశ	రవిదశ6సం||లు		చంద్ర దశ 10 సం||లు		కుజ దశ 7 సం||లు	
	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం
	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు
రవి	0-3-18	0-3-18	-----------	-----------	-----------	-----------
చంద్ర	0-6-0	0-9-18	0-10-0	0-10-0	-----------	-----------
కుజ	0-4-6	1-1-24	0-7-0	1-5-0	0-4-27	0-4-27
రాహు	0-10-24	2-0-18	1-6-0	2-11-0	1-0-18	1-5-15
గురు	0-39-18	2-10-6	1-4-0	4-3-0	0-11-6	2-4-21
శని	0-11-12	3-9-18	1-7-0	5-10-0	1-1-9	3-6-0
బుధ	0-10-6	4-7-24	1-5-0	7-3-0	0-11-27	4-5-27
కేతు	0-4-6	5-0-0	0-7-0	7-10-0	0-4-27	4-10-24
శుక్ర	1-0-0	6-0-0	1-8-0	9-6-0	1-2-0	6-00-24
రవి	-----------	-----------	0-6-0	10-0-0	0-4-6	6-5-0
చంద్ర	-----------	-----------	-----------	-----------	0-7-0	7-9-0

అంతర్దశ	రాహుదశ 18 సం||లు		గురుదశ 16 సం||లు		శని దశ 19 సం||లు	
	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం
	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు
రాహు	2-8-12	2-8-12	-----------	-----------	-----------	-----------
గురు	2-4-24	5-1-6	2-1-18	2-1-18	-----------	-----------
శని	2-10-6	7-11-12	2-6-12	4-8-0	3-0-3	3-0-3
బుధ	2-6-138	10-6-0	2-3-6	6-11-6	2-8-9	5-8-12
కేతు	1-90-18	11-6-18	0-11-6	7-10-12	1-1-9	6-9-21
శుక్ర	3-0-0	14-6-18	2-8-0	10-6-12	3-2-0	9-11-21
రవి	0-10-24	15-5-12	0-9-18	11-4-0	0-11-12	10-11-3
చంద్ర	1-6-0	16-11-1	1-4-0	12-8-0	1-7-0	12-6-3
కుజ	1-09-18	18-0-0	O0-11-6	13-7-6	1-1-9	13-7-12
రాహు	-----------	-----------	2-4-24	16-0-0	2-10-6	16-5-18
గురు	-----------	-----------	-----------	-----------	2-6-12	19-0-0

అంతర్దశ	బుధ దశ17 సం||లు		కేతు దశ7 సం||లు		శుక్ర దశ 20 సం||లు	
	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం	కాలము	మొత్తంకాలం
	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు	సం -నెల -రోజు
బుధ	2-4-27	2-4-27	-----------	-----------	-----------	-----------
కేతు	0-11-27	3-4-24	0-4-27	0-4-27	-----------	-----------
శుక్ర	2-10-0	6-2-24	1-2-0	1-6-27	3-4-0	3-4-0
రవి	0-10-6	7-1-0	0-4-6	1-11-3	1-0-0	4-4-0
చంద్ర	1-5-0	8-6-0	0-7-0	2-6-3	1-8-0	6-0-0
కుజ	0-11-27	9-5-27	O-4-27	2-11-90	1-2-0	7-2-0
రాహు	2-6-18	12-0-15	1-0-18	3-11-18	3-0-0	10-2-0
గురు	2-3-6	14-3-21	O-11-6	4-10-24	2-8-0	12-10-0
శని	2-8-9	17-0-0	1-1-9	6-0-3	3-2-0	16-09-90
బుధ	-----------	-----------	0-11-27	7-O-0	2-10-0	18-10-90
కేతు	-----------	-----------	-----------	-----------	1-2-0	20-0-0

|| వ్యాస కృత నవగ్రహ స్తోత్రం ||

ఓం ఆదిత్యయ, సోమయ మంగళాయ భుధయ చ|

గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః||

సూర్యగ్రహః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్|

తమోరిం సర్వ పాపగన్నం ప్రణతోస్మి దివాకరం||

చంద్ర గ్రహః దధి శంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం|

నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం||

కుజ గ్రహః ధరణీ గర్భ సంభూతం విధ్యుత్ కాంతి సమప్రభం|

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం||

బుధ గ్రహః ప్రియంగు కలిశ్యామం రూపేణా ప్రతిమం బుధం|

సౌమ్యం సౌమ్య గుణోపెతం తం బుధం ప్రణమామ్యహం||

గురు గ్రహః దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం|

బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం||

శుక్ర గ్రహః హిమ కుంద మృణలాభం దైత్యానాం పరమం గురుం|

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం||

శని గ్రహః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం||

రాహు గ్రహః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం|

సింహికాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం||

కేతు గ్రహః పలాశపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం|

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం||